Estd. 1938
ఆంధ్రప్రభ
www.prabhanews.com
Journalism first!

సంపుటి: 60 • సంచిక: 229 • బుధవారం 23 ఆగస్టు 2017 • విజయవాడ ✻ పేజీలు: 14 • వెల: 5.00 • Published from: Vijayawada | Kurnool | Hyderabad | Guntur | Rajahmundry | Visakhapatnam | Tirupati | Karimnagar | Suryapet | Anantapur | Nellore | Nizamabad

ముహూర్తం
శ్రీ హేవళంబినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శుద్ధ విదియ రా. 9.58 వరకు, అనంతరం తదియ; నక్షత్రం: పుబ్బ మ. 3.54 వరకు, అనంతరం ఉత్తర;
అమృతకాలం: ఉ. 9.35 నుండి 11.10 వరకు; వర్జ్యం: రా. 11.08 నుండి రా.12.44 వరకు; దుర్ముహూర్తం: ఉ. 11.42 నుండి 12.33 వరకు; రాహుకాలం: మ. 12.00 నుండి 1.30 వరకు; యమగండం: ఉ. 7.30 నుండి 9.00 వరకు

వివక్షతకు తలాక్!



కేహార్ | ఫాలి నారీమన్ | కురియన్ జోసెఫ్ | ఉదయ్ ఉమేష్ లలిత్ | అబ్దుల్ నజీర్

- ముమ్మారు తక్షణ తలాక్‌పై నిషేధం
- రాజ్యాంగ, చట్ట విరుద్ధం
- సమానత్వ హక్కుకు భంగం
- ఖురాన్ మూల సూత్రాలకు వ్యతిరేకం
- చూస్తూ ఊరుకోలేం
- ఇస్లాం దేశాలే నిషేధించాయి...
- ఇక్కడెందుకు కొనసాగించాలి?
- ఆర్నెల్లలో పార్లమెంట్ చట్టం చేయాలి
- లేకపోతే నిషేధం కొనసాగుతుంది
- 3-2 మెజారిటీతో సుప్రీం ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు

ముస్లిమ్ మహిళలకు సమానత్వం ప్రసాదించింది - మోడీ
ఆత్మ గౌరవంతో బతికే హక్కు ఇచ్చింది - అమిత్ షా
రాజ్యాంగ విలువలకు విజయం... రవిశంకర్ ప్రసాద్
తీర్పు చరిత్రాత్మకం... స్వాగతిస్తున్నా - రాహుల్
ముస్లిమ్ మహిళలకు న్యాయం దక్కింది - యోగి (యుపి సీఎం)
లింగ వివక్షతకు వ్యతిరేక తీర్పు ఇది - మేనకాగాంధీ
సుప్రీం తీర్పును గౌరవిస్తాం - ముస్లిం పర్సనల్ లా బోర్డు
తీర్పును గౌరవిస్తాం... అమలు అంత తేలిక్కాదు - అసదుద్దీన్
మాకు ఇది మరిచిపోలేని రోజు - సైరాభానో (పిటిషనర్)
పాత చెప్పుల్లా విసిరేసే అకృత్యాలకు ఇక తెర - ఆఫ్రిన్ రెహ్మాన్ (పిటిషనర్)

వివరాలు 9లో...

పోరాడింది ఐదుగురు నారీమణులే


సైరా భానో | ఇష్రత్ జహాన్ | ఆఫ్రిన్ రెహ్మాన్ | గుల్షన్ పర్వీన్ | అతియా సబ్రీ



భవిష్యత్ రాజకీయాలపై నంద్యాల ప్రభావం!

- వాదనలను సమర్థంగా వినిపించిన బాబు, జగన్
- పాలనా తీరుపై సమీక్షా వేదికగా ఉప ఎన్నిక
- ప్రచారంలో పాల్గొన అతిరథ మహారథులు
- భారీ భద్రత మధ్య నేడు పోలింగ్

(నంద్యాల, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)
జయాపజయాల్తో సంబంధంలేకుండా నంద్యాల ఉపఎన్నికల వేదికను పాలకప్రతిపక్షాలు రెండూ సమర్ధవంతంగా వినియోగించుకున్నాయి. మూడున్నరేళ్ళ తమ పాలనా విజయాల్ని ప్రజలకువివరించడంతో పాటు భవిష్యత్ వ్యూహాల్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ వేదికను చంద్రబాబు వినియోగించుకున్నారు. అలాగే జగన్ కూడా ప్రభుత్వ వైఫల్యాల్ని ఈ వేదిక ద్వారా సమర్ధవంతంగా ఎండగట్టగలిగారు. ఎన్నికలకు ➪ 3వ పేజీలో...

వైద్య రంగంలో దేశానికే ఏపీ రోల్ మోడల్

- వచ్చే ఏడాది నుంచి మంగళగిరి ఎయిమ్స్‌లో ఎంబిబిఎస్ కోర్సు ప్రారంభం • సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సీట్ల పెంపు • 11 మెడికల్ కాలేజీల స్థాయి పెంపు • కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా



అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని 11 మెడికల్ కళాశాలల అప్‌గ్రేడేషన్‌తో పాటు, బోధనాసుపత్రులలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అంగీకారం తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సీట్లు పెంచుతామని, దీనికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. సామాన్యులకు సైతం అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా కొనియాడారు. ఎన్టీఆర్ వైద్యసేవ, ఉచిత వైద్య పరీక్షలు, చంద్రన్న సంచార వైద్యశాలలు, ముఖ్యమంత్రి ఆరోగ్య ➪ 7వ పేజీలో...



సైనికుల్లా సీఈవోలు

- దేశం కోసం పనిచేయాలి • మహాత్మాగాంధీ మనకు స్ఫూర్తి
- రైతుల ఆదాయాన్ని పెంచాలి • ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళించాలి
- యువ సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

న్యూఢిల్లీ: ధనిక భారత దేశం కోసం సైనికుల్లాగా పని చేయాలని 200 మంది యువ సీఈఓలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. నీతీ ఆయోగ్ నిర్వహించిన చాంపియన్స్ ఆఫ్ చేంజ్ కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందస్సులో 2022 నాటికి నవ భారత్, రైతుల ఆదాయం పెంచడం, రేపటి నగరాలను నిర్మించడం, మేకిన్ ఇండియాను ముందుకు తీసుకుపోవడం, ఆర్తిక వ్యవస్థను ప్రక్షాలించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం అనే ఆరు అంశాలపై ➪ 7వ పేజీలో...

ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే...

- అత్యాధునిక టెక్నాలజీతో అవినీతి అంతం
- ఇసుక అక్రమ దందాకు అడ్డుకట్ట వేశాం
- బెల్టు షాపులపై ఉక్కుపాదం
- 50 ఏళ్ళు దాటిన వారికి చంద్రన్న బీమా వర్తింపు
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

7లో

బెట్టింగ్ ఊబిలో వైకాపా ఎమ్మెల్యేలు!



- విచారణకు హాజరైన నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు • 3 గంటల పాటు కొనసాగిన విచారణ • మళ్లీ 27న విచారణకు రావాలని ఆదేశం • పోలీసులకు సహకరిస్తామన్న ఎమ్మెల్యేలు • బుకీ కృష్ణసింగ్‌తో సంబంధం లేదని స్పష్టీకరణ

నెల్లూర్లు, కెఎన్ఎన్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న క్రికెట్ బెట్టింగ్ కేసు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ప్రధాన బుకీ కృష్ణసింగ్‌ను ఇప్పటికే అరెస్టు చేసిన నెల్లూరుజిల్లా పోలీసులు తాజాగా వైకాపా ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చారు. ఈ మేరకు మంగళవారం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్, గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డిశ్రీధర్ రెడ్డిలు జిల్లా పోలీసు కార్యాలయంలో ➪ 7వ పేజీలో...





కృష్ణను వదలండి!

- నీటిపై ఎగువ, దిగువ రాష్ట్రాలకు సమాన హక్కులు
- కేంద్రానికి, బజాజ్ కమిటీకి లేఖ రాస్తా • మరో 29 టెలిమెట్రీ పరికరాలు • కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ



అమరావతి, ఆంధ్రప్రభ: విభజన చట్టంలో పేర్కొన్న వాటాల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా నది నీటిని పంచుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు 6వ సర్వసభ్య సమావేశం మంగళవారం విజయవాడలోని గేట్‌వే హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆ బోర్డు చైర్మన్ ఎస్‌కే శ్రీవాత్సవ మాట్లాడుతూ, ఎగువన ఉన్న రాష్ట్రాలతోపాటు దిగువ రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవడంలో సమాన భాగస్వాములుగా గుర్తించాలన్నారు. కర్నాటకలోని ప్రాజెక్టుల్లో నీరు సంమృద్ధిగా ఉందని, దిగువ రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి, బజాజ్ కమిటీకి లేఖ రాయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నీటి ➪ 7వ పేజీలో...

సురేఖ, సాకేత్‌లకు అర్జున అవార్డులు




10లో

ఏపీలో వైశ్యా కార్పొరేషన్

- సిద్ధమవుతున్న విధి విధానాలు

7లో

తిరగబడిన శశి వర్గం

- గవర్నర్ వద్దకు 19 మంది ఎమ్మెల్యేలు

5లో

నేడే నంద్యాల పోలింగ్

•ఎన్నికకు సర్వం సిద్ధం •ఉపపోరులో ప్రత్యేకతలెన్నో •సమఉజ్జీల సమర సన్నద్ధం

నంద్యాల, ఆంధ్రప్రభ : అమితమైన ఆసక్తిని రేకెత్తించిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు ముహూర్తం సమీపించింది. దేశ ప్రజల దృష్టిని సైతం ఆకర్షించిన ఈ ఎన్నిక అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది.నరాలు తెగే ఉత్కంఠను కలిగించిన నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికలో దిగ్గజాలైన నేతలు పలువురు ప్రచారం చేశారు. ఈ నెల 23 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఏడు సెకన్లలో ఎవరికి ఓటు వేసిందీ ఓటరుకు తెలిసిపోతుంది. సీనియర్ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంలో నంద్యాలకు ఉప ఎన్నికలు నిర్వించడం అనివార్యంగా మారింది. దీంతో గత 20 రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తల సందడితో ఎన్నడూ లేనంత బిజీగా కనిపించింది. నాయకుల ప్రచారానికి, రణగొణ ధ్వనులకూ బ్రేక్ పడింది. సోమవారం సాయంత్రం వరకూ వార్డులవారీగా ఇంటింటికి తిరిగిన అధికార, విపక్షఎమ్మెల్యేలు సాయంతరం నుంచి ఒక్కొక్కరుగా నంద్యాలను దాటివెళ్ళారు. కిక్కిరిసిన హోటళ్ళు ఖాళీ అయిపోయాయి. రెస్టారెంట్లు, హోటళ్ళలో భోజనాలకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. కార్ల సందడి తగ్గిపోయింది. గెలుపు తమదంటే తమదేనని అధికార, ప్రతిపక్ష పార్టీలు ధీమాగా చెబుతున్నాయి. ఎవరు గెలుస్తారనే విషయమై పందెంరాయుళ్ళు జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నారు.

ఇ.సి. గుప్పిట నంద్యాల

ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు నంద్యాల ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని మైకల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. స్థానికేతరులు ఎవరూ నంద్యాలలో వుండరాదని, పట్టుబడితే కఠిన చర్యల తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇ.సి ఇప్పటికే కోరింది. అవసరమైన పక్షంలో ఓటర్లు 9223166166 నంబరుకు ఫోన్ చేయాలని పేర్కొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అంతటా పోలీసు పహరాను ముమ్మరం చేసింది. 16 తెలుగు ఛానెళ్ళపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు ఓటర్లు ఎవరికి వేసిందీ ఇతరులకు తెలిసే అవకాశం లేదన్నారు. తమకు నచ్చినవారికి, అభీష్టం మేరకు ఓటు వేయాలని ఎన్నికల అధికారులు సూచించారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లోపలా, బయటా వెబ్‌కాస్టింగ్‌తో పాటు వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి సంఘటన జరిగిన ఎన్నికల సంఘం క్షణాల్లో స్పందించేలా ఏర్పాటు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగేవిధ ంగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలలోపు క్యూలో వున్నవారికి ఎంత రాత్రి అయినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

అన్ని కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్ట్

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
ఓటు వేసిన అనంతరం ఏడు సెకన్లపాటు
ఏ పార్టీకి ఓటు వేశామన్న విషయం కనిపిస్తుంది.
మొత్తం ఓటర్ల సంఖ్య 2.19 లక్షలు
నంద్యాల పట్టణంలోనే 1,42,628 మంది ఓటర్లు
నంద్యాల రూరల్‌లో 47,386 మంది ఓటర్లు వున్నారు.
గోస్పాడు మండలంలో 28,844 మంది ఓటర్లు
2,943 మంది రెండు చోట్ల ఓట్లను కలిగివున్నారు.
ఎన్నికల భద్రత కోసం రంగంలో 82 ప్రత్యేక స్క్వాడ్‌లు
పోలింగ్ కేంద్రాలు 255
నగదు తరలింపు, మద్యం పంపిణీ తదితర ఘటనలపై 368 కేసులు నమోదు
ఇప్పటిదాకా రూ.1.16 కోట్ల నగదు స్వాధీనం



ఈసీ వద్దకు టీడీపీ

ఒకవైపు పోలింగ్‌కు గడువు సమీపించినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘం గడప ఎక్కింది. సోమవారం విపక్షంపై, ఈ.సి ప్రధాన ఎన్నికల అధికారిపై ఫిర్యాదు చేయడం విశేషం. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఏ విషయంలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందిస్తున్నారని ఫిర్యాదు చేయడం జరిగింది. నంద్యాల డి.ఎస్‌పి గోపాల కృష్ణపై ఫిర్యాదు చేయగానే బదిలీ చేశారని టిడిపి ఎం.పి.లు రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప, శ్రీరాం మాల్యాద్రిలు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి, కమిషనర్ ఓం ప్రకాష్ రావత్‌లకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా నంద్యాల నియోజకవర్గంలో వైకాపా అధ్యక్షుడు జగన్‌కి అనుకూలంగా ఆయన మీడియా ప్రచారం చేస్తోందని, టీవీ ఛానల్‌లో లైవ్ షో పేరుతో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులను కించపరిచేలా, అప్రతిష్టపాలు చేసేలా చర్చాగోష్టి నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మంగళ వారం ఫిర్యాదు చేసింది. జగన్ మీడియా, వైకాపా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించాయని నారాయణ, నాని ఆరోపించారు.

అన్ని డివిజన్లలో గెలిచి తీరాలి



•ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి •కాకినాడ ఎన్నికలపై టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: అన్ని డివిజన్‌లలో తప్పని సరిగా విజయం సాధించి కాకినాడ నగరపాలక సంస్థపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలపై ఇన్‌చార్జ్, జిల్లా మంత్రులు, స్థానిక నేతలతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి విశ్వాసానికి పోవద్దని, నెగ్గుతామని అనుకోవడం, నెగ్గడం రెండూ వేర్వేరని హితవు పలికారు. ఖచ్చితంగా మిత్రపక్షమైన బీజేపీతో కలిపి 48 డివిజన్‌లలో పోటీ చేస్తున్నామని, అన్ని చోట్లా విజయం సాధించేలా నేతలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గడిచిన మూడేళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని సూచించారు. మిత్రపక్షమైన భారతీయ జనతాపార్టీకి కేటాయించిన 9 స్థానాల్లో అభ్యర్థుల గెలుపుకు టిడిపి శ్రేణులు, నేతలు కృషి చేయాలని ఆదేశించారు. ఎటువంటి భేషజాలకు, వివాదాలకు పోవద్దని కోరారు. సామాజిక వర్గాల పరంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇస్తున్నామని, ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కాకినాడలో విజయం సాధించేందుకు అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి యనమల సిఎంకు వివరించారు. స్థానిక నేతలు, కార్యకర్తలు చురుకుగా పనిచేస్తున్నారని తెలిపారు. అధిష్టానం ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సిఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. వివిధ కుల సంఘాల నేతలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 48 డివిజన్లలో విజయం సాధించాలని, నేతలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు, కాకినాడ తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.

భారీగా బెట్టింగ్

•సంచలనం కానున్న ఉపఎన్నిక •తెలంగాణలోనూ పందేల జోరు •రాజకీయ నేతల్లో ఉత్కంఠ

కర్నూలు, కెఎన్‌ఎస్‌బ్యూరో: నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు అంచనాలు భారీగా పెంచుకుంటున్నారు. హైదరాబాద్,కర్నూలు, నంద్యాల, అమరావతిలో బెట్టింగ్‌ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రాజకీయ నాయకుల మొదలు, పెద్ద పెద్ద వ్యాపారస్థుల వరకు పందేలకు దిగుతున్నారు.లక్షల నుంచి కోట్లలో బెట్టింగ్‌లకు దిగుతున్నారు.ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ నేడు జరుగుతుండడంతో 28న ఓట్ల లెక్కింపు ఉంటుంది.ఈ లోగా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్, ఇతర చానళ్ల సర్వేల అంచనాలతో బెట్టింగ్‌కు దిగుతున్నారు. టిడిపికి, వైఎస్ ఆర్‌సిపికి రెఫరెండం కావడంతో ప్రతిష్టాత్మకంగా జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో కొందరు బెట్టింగ్ రాయళ్లు రహస్యంగా పందేరాలు కాస్తున్నారు.లాడ్జిలు,పెద్ద పెద్ద హోటళ్ళు, ప్రతేక భవనాలను అద్దెకు తీసుకొని ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం.కాయ్ రాజా కాయ్ అంటూ వందకు పది వేలు, పది వేలకు లక్ష, లక్షకు కొటి,అంటూ బెట్టింగ్‌ల జోరు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోటీలో కాంగ్రెస్, రాయలసీమ పరిరక్షణ పార్టీ వంటివి ఉన్నా ప్రధాన పోటీ మాత్రం టిడిపి, వైఎస్ఆర్‌సిపిల మధ్యనే ఉండనుంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌లు ముఠాలు రంగంలోకి దిగి లక్షల్లో బేరసారాలకు దిగుతున్నారు. పోలీసులు కూడా నంద్యాల ఉప ఎన్నికలో బిజిగా ఉండడంతో బెట్టింగ్‌ల వైపు దృష్టి సారించక పోవడంతో బెట్టంగ్‌లు పెద్దఎత్తున సాగుతున్నాయి.ఈ బెట్టింగ్ వ్యవహారం చిన్న చిన్న వారికే పరిమితం కాకుండా ఈ బెట్టంగ్‌లను రాజకీయ నాయకులు సైతం వేసుకుంటుండడం గమనార్హం. టిడిపి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందనికొందరు, లేదు లేదు వైఎస్ఆర్‌సిపి గెలుస్తుందని మరి కొందరు ఈ బెట్టంగ్‌లకు దిగుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం వలన వైఎస్ఆర్‌సిపిని ప్రజలు గెలిపిస్తారని కొందరు, అధికార టిడిపికే నంద్యాల ప్రజలు పట్టం కడతారని టిడిపి శ్రేణులు చెబుతున్న నేపథ్యంలో బెట్టింగ్‌లకు ప్రాధాన్యత ఏర్పడింది.గతంలో ఈ బెట్టింగ్‌ల ముఠాలు క్రికెట్ వంటి వాటికే పరిమితం కాగా ,ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలకు పాకింది. బెట్టింగ్‌లు ఒక్కొక్క సారి ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా కల్పించే ప్రమాదాలు ఉన్నాయి. గతంలో అనేక మంది యువత బెట్టంగ్‌లకు ప్రాణాలు తీయడం వంటి ప్రమాద ంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్తులు కూడా పోగొట్టుకున్న వారు సైతం ఉన్నారు.అయినప్పటికీ ఈ బెట్టింగ్‌లు ముఠాలు మాత్రం తమ పనులు రహస్యంగా నడిపించుకుంటున్నారు. కంప్యూటర్ల ద్వారా రహస్య కోడ్ విధానంతో ఈ బెట్టంగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నంద్యాల, అమరావతి, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది,టిడిపి గెలిస్తే ఇంత అని వైఎస్ఆర్‌సిపి గెలిస్తే మరి కొంత అంటూ వేలల్లోనే ఈ దందా సాగుతోంది. కొంత మంది అమాయకులు దగ్గర నుంచి మరి కొందరు చదువుకున్న వార సైతం బెట్టింగ్‌లలో డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశపడి అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లకు దిగుతున్నారు. బెట్టంగ్‌ల నిరోధానికి పోలీసులు ఒక వైపు చెక్‌లు పెడుతున్నప్పటికీ ఏదో ఒక రూపంలో ఈ బెట్టింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా పోలీస్ అధికారులు బెట్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కొత్త టెక్నాలజీతో ఓటర్లకు చేరువయ్యే యత్నం

•ఓటర్లకు ఎస్ఎంఎస్‌ల ద్వారా సంక్షిప్త సమాచారం •పర్యవేక్షణ బాధ్యత చినబాబు లోకేష్‌ది

అమరావతి, ఆంధ్రప్రభ: సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో టీడీపీ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చేసినా అది సాంకేతికతతో ముడిపడి ఉంటుంది. తాను రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఓటర్లను నేరుగా కలిసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకునేలా సూచనలు చేస్తున్నారు. దయచేసి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటుహక్కును వినియోగించుకోండి అంటూ ఎస్ఎంఎస్ (సంకిప్త సందేశం) పంపనుంది. ఎవరైతే ఓటువేయలేదో వారికి మాత్రమే ఈ మెసెజ్ చేరేలా కొత్త టెక్నాలజీని తెదేపా రూపొందించినట్టు తెలిసింది. పోలింగ్ ముగిసే వరకు ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్లకు గుర్తుచేస్తారు. ఎన్నికల నియమావళిని ఏమాత్రం ఉల్లంఘించకుండా నిబంధన లకు లోబడి ఎస్ఎంఎస్‌లను ఓటర్లకు చేరవేయ నుంది. తమ పార్టీ గుర్తు సైకిల్‌కు ఓటేయమని ఆ ఎస్ఎంఎస్‌లో ఉండదు. మంత్రి లోకేష్ ఈ ఎస్ఎంఎస్‌ల బాధ్య తను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం కొత్త యాప్‌ను రూపొందించినట్టు సమాచారం.

'సహకార్'లో సోదాలు

•మూసివేతకు అధికారుల యత్నాలు: ఇది అనైతికమన్న చైర్‌పర్సన్ నాగినిరెడ్డి



నంద్యాల, కెఎన్ఎన్ ప్రతినిధి: నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కోడలు శిల్పా నాగినిరెడ్డి చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న శిల్పా సహకార్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం సాయంత్రం రెవెన్యూ అధికారుల బృందం చేరుకొని సహకార్‌ను వెంటనే మూసి వేయాలని ఒత్తిడి తెచ్చారు. ఉప ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారులకు ఉచితంగా వస్తువులను పంపిణీ చేశారన్న ఫిర్యాదు మేరకు సహకార్‌లో సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న నాగినిరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడారు. కొన్నేళ్లుగా ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేలా ప్రజలకు ఉచితంగా సరుకులు అందిస్తున్నారన్న ఆరోపణలను అధికారులు వెల్లడించారు.

ఉనికి కోసం కాంగ్రెస్ పోరు

•నంద్యాలలో ప్రచారం చేసిన సీనియర్లు •వైఎస్ పథకాలపై విస్తృత ప్రచారం

నంద్యాల , ఆంధ్రప్రభ : నంద్యాల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనీసం పది వేల ఓట్లు రాబట్టడమే లక్ష్యంగా నాయకులు ప్రచారం చేశారు. ఎన్నికలలో విజయం సాధించడం అటుంచితే పది వేల ఓట్లు సాధిస్తే విజయం సాధించినట్టే అనే రీతిలో ఆ పార్టీ ప్రచారం సాగింది. కేవలం ఉనికి కోసం పోటీ చేస్తున్నామనే సంకేతాలను తొలుత ఇచ్చిన కాంగ్రెస్ , ప్రచారంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలను, పేరును విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. పార్టీ తరపున పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్, ఏపీ అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. విజయం మీద ఆశలు ఎలాగూ లేవని, అయితే కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లు పోల్ అవుతాయనే అంచనాకు ఇప్పటికే వచ్చామని నేతలు ప్రకటించారు. ఇంత కంటే ఎక్కువే రావాలని కోరుకుంటున్నామని, కాని ఇంత వచ్చినా తమ లక్ష్యం నెరవేరినట్టే అంటున్నారు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన కాంగ్రెస్ పార్టీ దుస్థితికి నాయకులు పెట్టుకున్న లక్ష్యం అద్దం పడుతోందనే అభిప్రాయం వుంది. 2014 ఎన్నికల తర్వాత మాజీ మంత్రి డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న మొదటి ప్రత్యక్ష ఎన్నిక ఇదే. ఒకవైపు ఉనికి కోసమే పోటీ చేస్తున్నామని నాయకులు చెబుతుండగా, మరోవైపు నంద్యాల అభివృద్ధి తమతోనే సాధ్యమవుతుందని రఘువీరారెడ్డి ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి సాధ్యమనేది ఆయన అభిప్రాయంగా వుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ తీసిన ప్రజలు విభజన బాధను మరచిపోతున్నారని, టిడిపి, వైఎస్సార్సిపిలను ఇష్టపడనివారు తమకే ఓటేస్తారని ఏపిసిసి సారధి విశ్లేషిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకు ప్రాయశ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదా కోసం పోరాడటం, ఇత సమస్యలపైనా దృష్టి పెట్టడంతో ప్రజలలో సానుభూతి పెరిగిందనే అభిప్రాయం వుంది. గత ఎన్నికలలో శూన్య హస్తం దక్కినప్పటికీ, ఇప్పటికీ కాంగ్రెస్‌కు పట్టణ ప్రజలలో ఆదరణ వుందని తెలుస్తోంది. నంద్యాలలో తమ ఓటు బ్యాంకు తమకే వుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు అధికంగా వుండటంతో కాంగ్రెస్ ఆ ఓట్లను సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలకు తమ ప్రభుత్వాలు చేసినంత మేలు ఎవరూ చేయలేదని, ఆ సామాజికవర్గానికి కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడైన ప్రస్తుత వైఎస్సార్‌సిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో నంద్యాలలో టిడిపి తరపున పోట చేసి వైఎస్సాఊసిపి అభ్యర్థి భూమా నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ మంత్రిగా వున్న శిల్పా మోహన్ రెడ్డి చేసిన పనులను తమ ఖాతాలో వేసుకునేందుక ు రఘువీరారెడ్డి తదితరులు ప్రయత్నాలుచేస్తున్రు. 2014లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నంద్యాలలో 3.5 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. శిల్పా మోహన్ రెడ్డి 2004,2009 లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి బరిలోకి దిగారు. ఇదే వైఎస్సార్ ఇమేజీ నిలబడేందుకు కారణమైంది. ప్రచారం ముగిసిన దశలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో, యూపీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నాయకులు పాల్గొన్నారు.

సాంప్రదాయాలకు జగన్ తిలోదకాలు



అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాజకీయ సాంప్రదాయాలకు విపక్షనేత జగన్ తిలోదకాలిచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మంగళవారం విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ప్రశాంతమైన నంద్యాల వాతావరణాన్ని చెడగొడుతూ జగన్ తప్పు చేశారన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఉప ఎన్నికలు తీసుకురావడంతోపాటు తండ్రి వయస్సున్న చంద్రబాబును కాలుస్తానన్న జగన్‌కు నంద్యాల ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ అందుతుండగా, జీర్ణించుకోలేని జగన్ ఒక వర్గానికే లబ్ది చేకూరుతుందని ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని చెస్తోందన్నారు. రాజకీయాల్లో విలువలు, సాంప్రదాయాలను తుంగలో తొక్కుతూ నంద్యాల ఉప ఎన్నికలకు తెరతీసి రాజకీయ విలువలను దిగజార్చే విధంగా జగన్ తప్పు చేశారన్నారు. జగన్ భాష, వ్యవహార శైలి సభ్యస మాజం తలదించుకునే ఉందన్నారు. అభివృద్ధిని కాంక్షించే నంద్యాల ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా వైకాపాకు బుద్ధి చెబుతారన్నారు. జగన్‌కు సీఎం కావాలన్న దుగ్ధ తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరంలేదన్నారు. వైకాపా మహిళా నేత రోజా వ్యాఖ్యలు అత్యంత హేయకరంగా ఉన్నాయన్నారు.

నంద్యాలలో ఉద్రిక్తత

•శిల్పా మోహన్‌రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు •చక్రపాణిరెడ్డి నంద్యాలను వదలి వెళ్లాలని హుకుం •కక్ష సాధింపన్న మోహన్‌రెడ్డి

నంద్యాల, ఆంధ్రప్రభ: నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం సాయంత్రం 8.30 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన పోలీసులు మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిని నంద్యాలలో ఉండరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాన్ని వదలి వెళ్ళాలని సూచించారు. చక్రపాణిరెడ్డి స్థానికేతరుడని, తక్షణమే ఇక్కడి నుంచి పంపించి వేయాలంటూ కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు.నంద్యాలలో 144 సెక్షన్ అమలులో ఉందంటూ తెలిపారు. చక్రపాణిరెడ్డిని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. తనకు నంద్యాలలోనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉందని చెప్పడంతో అధికారులు ఏం చేయాలన్నదాని పై తర్జన భర్జన పడ్డారు.చిత్తూరు డిఎస్పీ కేశవప్ప నాయకత్వంలో పలువురు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్ళు జీపులలో మోహన్‌రెడ్డి ఇంటి వద్దకు రావడంతో అక్కడ ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. శిల్పా మోహన్‌రెడ్డి ఇంట్లో ఉంటున్న బంధువులు, నంద్యాల వాసులను, పని మనిషులను కూడా పంపించి వేయడం జరిగింది.



ఇంటివద్ద పోలీసుల మోహరింపు



విలేకరులతో మోహన్‌రెడ్డి

శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తన తమ్ముడైన మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి సోదరుడైన తన వద్ద ఉండకుండా ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అధికార పక్షానికి కొమ్ముకాయడం సరికాదన్నారు. స్థానికేతర మంత్రులు,ఎమ్మెల్యేలు ఉన్నా పట్టించుకోవడం లేదని, వైఎస్సార్ సీపీ నేతలను మాత్రం వేధిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు భయపడేది లేదని, నంద్యాల ప్రజలు తమ వెంటే ఉన్నారని అన్నారు.

పోలీసుల వేధింపుల నేపథ్యంలో ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని నంద్యాల ప్రజలంతా తమ వెంటే ఉన్నారని శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు రవిచంద్ర కిశోర్‌రెడ్డి అన్నారు. ఇలాంటి దౌర్జన్యాలను ప్రజలు సహించరన్నారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమరనాథ్‌రెడ్డితోపాటు 50 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నంద్యాలలోనే ఉన్నప్పటికి పోలీసులు పట్టించుకోవడం లేదని, డబ్బులు, చీరలు పంచినా ప్రేక్షకు పాత్ర వహించారని ఆరోపించారు. కాగా శిల్పా ఇంటిని పోలీసులు చుట్టు ముట్టిన నేపథ్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ దిశగా వచ్చేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ ఉద్రిక్త నెలకొంది.

ఆర్వోను కలసిన న్యాయవాదులు

చక్రపాణిరెడ్డికి చెందిన న్యాయవాదులు మనోహర్‌రెడ్డి, తులసిరెడ్డి, గోపినాథ్‌రెడ్డిలు తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్‌ను కలుసుకున్నారు. చక్రపాణి రెడ్డి నంద్యాల నివాసి అంటూ విద్యుత్ బిల్లులు, గ్యాస్‌కు సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డును సమర్పించారు. చక్రపాణిరెడ్డి నంద్యాల వాసేనని వారు వాదించారు. అయితే మంత్రి అఖిలప్రియ సోదరి అయిన మౌనిక స్థానికేతరాలు అని, ఆమెను ఏజెంట్‌గా ఎలా నియమించారని న్యాయవాదులు ప్రశ్నించారు. చక్రపాణిరెడ్డి అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చిన ఆర్వో మౌనిక విషయాన్ని కూడా పరిశీలిస్తానని పేర్కొన్నారు.

నంద్యాల అంతట పోలీసుల మోహరింపు

బుధవారం పోలింగ్ జరుగనుండటంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే నంద్యాలలో 144 సెక్షన్ విధిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఉప పోరులో విన్నర్ ఎవరో?

కర్నూలు, కెఎన్ఎన్ బ్యూరో: నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికలకు నేడు ఫైనల్ గేమ్ జరుగుతోంది. నంద్యాలలోని కుందూ నది స్టేడియం వేదిక సాక్షిగా సంకుల సమరం జరగనుంది.నేడు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ మహాసంగ్రామం జరగనుంది. ఈ మ్యాచ్‌లో తమ ఓటు హక్కును 2,18,855 మంది వినియోగించుకోనున్నారు. ఎన్నికల కమీషన్ బిగ్‌ఫైట్ మ్యాచ్ ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక రణరంగం నేడు జరగనుంది. అన్ని రంగాలలోనూ టిడిపి, వైఎస్ఆర్‌సిపి అనే పార్టీల జట్లు పటిష్టంగా ఉండడంతో గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా సాగిన ఉప పోరు అందరిలోనూ ఉత్కంఠ పెంచింది. ఇటు టిడిపి, అటు వైఎస్ఆర్‌సిపి క్రికెట్ టీం మొత్తం నంద్యాల చుట్టూనే తిరిగింది. ఆ పార్టీల కోచ్‌లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్‌లు తమ తమ టీం విజయానికి అహర్నిశలు కృషి చేశారు. ఎన్నికల ప్రచారంకు నెల రోజుల కిందటనే తమ జట్టులలో ప్రావీణ్యం ఉన్న బౌలర్లు,బ్యాట్స్‌మెన్లు, వికెట్ కీపర్‌లు, ఆల్‌రౌండర్లను ఎంపిక చేసి నంద్యాలకు పంపారు. ప్రచార పోరు మ్యాచ్‌లో టిడిపి, వైఎస్ఆర్‌సిపిలు పోరాటం రసవ త్తరంగా సాగింది. వైఎస్ఆర్‌సిపి నేత జగన్ 13 రోజులకు పైగా ఇక్కడే ఉండి జట్టును ముందుకు నడిపించారు.పంచ్ డైలాగులతో వైఎస్ జగన్, ముఖ్యమంత్రి జట్టుపై సిక్సర్లు, ఫోర్లు బాదారు. జగన్‌కు ధీటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్‌పై తన స్లెలిష్ మాటలతో సిక్సర్లు,ఫోర్లు బాదారు.రెండు జట్ల ప్రచార ఆట తీరు ప్రజలకు ఆసక్తిగా మారింది.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నమ్ముకోగా, వైఎస్ఆర్‌సిపి నేత జగన్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలే తన అభ్యర్థిని విజయం తీరాన నిలబెడతాయని ఆశిస్తున్నారు.భారీ పోలింగ్ జరిగితే ఒక పార్టీకి నష్టం, తక్కువ పోలింగ్ జరిగితే మరొక పార్టీకి విజయంగా భావిస్తున్నారు.నంద్యాల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,18,855 మంది ఉన్నారు. పోలింగ్ శాతం ఈ సారి భారీగా పెరగవచ్చని అంచనాలు వేస్తున్నారు.ఈ సారి మొదటి సారిగా ఇవిఎంలలో వివిప్యాడ్‌ల ద్వారా పోలింగ్ జరగనుంది.ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్‌కు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి యువత పెద్ద సంఖ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. టిడిపి,వైకాపాలు మధ్యనే ప్రధాన పోటీ ఉండగా,ఉనికి కోసంకాంగ్రెస్,రాయలసీమ పరిరక్షణ సమితీపార్టీలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల సమరంలో నందుల కోటపై జండా ఎగరవేసేది ఎవరో అన్న ఆసక్తి పెరుగుతోంది. ఓటర్లను ప్రలోభాలతో ఆకర్శించేందుకు చివరి రోజు కూడా ప్రయత్నించారు. నెల రోజులుగా ఇరు పార్టీల హేమాహేమీలు ఇక్కడే ఉండి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. 2,18,858 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు1,07,778 మంది ఉండగా,మహిళలు 1,10,18 మహిళలు ఉన్నారు. నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అదనంగా మరో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా ఎస్‌పిలు గోపినాథ్‌జెట్టిలు పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక వార్డులను, గ్రామాలను గుర్తించి అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, ప్రశాంతం గా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.






గతంలో నంద్యాల నాడి పట్టిన పార్టీలు

1952 సంవత్సరంలో ఎం సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో, 1955లో రామిరెడ్డి గెలిచారు. తిరిగి 1962లో సుబ్బారెడ్డి మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 1972లో బొజ్జన వెంకటరెడ్డి నంద్యాలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఈ విధంగా ఈ నియోజకవర్గంలో నాలుగుసార్లు కూడా స్వతంత్ర అభ్యర్థులను గెలిపించిన చరిత్ర నంద్యాల ఓటర్లకు ఉంది. నంద్యాల నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా 14 పర్యాయాలు ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) ఐదుసార్లు గెలవగా, నాలుగుసార్లు తెలుగు దేశం ఒక్కసారి జనతా పార్టీ గెలుపొందాయి. ఆ తర్వాత నాలుగు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ఎన్ఎండి ఫరూక్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, సుబ్బారెడ్డి రెండుసార్లు, బొజ్జ వెంకటరెడ్డిరెండుసార్లు గెలుపొందారు. ఎన్ఎండి ఫరూక్ 1985లో టిడిపి నుండి ఎన్నికై ఎన్‌టిఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. 1994లో తిరిగి గెలుపొందిన ఆయన ఉప సభాపతిగా పదవులు అధిరోహించారు. 1999 లో చంద్రబాబు ముఖ్యమంత్రి హయాంలో ఫరూక్ మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం పునర్విభజనతో నంద్యాల పట్టణం, రూరల్ గ్రామాలతో పాటు ఆళ్లగడ్డలో ఉన్న గోస్పాడు మండలం కూడా ఈ నియోజకవర్గంలోకి వచ్చి చేరింది. 1952లో స్వతంత్ర అభ్యర్థిగా ఎం సుబ్బారెడ్డి, సమీప అభ్యర్థి జి రామిరెడ్డిపై 2,490 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1959లో కాంగ్రెస్ అభ్యర్థి జివి రెడ్డి ప్రత్యర్థి అభ్యర్థి పిఎ రెడ్డిపై 3572 ఓట్లతో గెలుపొందారు. 1962లో స్వతంత్ర అభ్యర్థి ఎం సుబ్బారెడ్డి ప్రత్యర్థి పిఎ రెడ్డిపై 851 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్‌బి సలీంసాహెబ్ తన సమీప ప్రత్యర్థి సి ఈశ్వరయ్యపై 11,513 ఓట్లతో గెలుపొందారు. 1972లో స్వతంత్ర అభ్యర్థి బొజ్జ వెంకటరెడ్డి తన సమీప అభ్యర్థి ఎస్‌బిఎస్ సాహెబ్‌పై 6611 ఓట్లతో గెలుపొందారు. 1978లో జనతా పార్టీ నుండి పోటీచేసిన బొజ్జ వెంకటరెడ్డి సమీప అభ్యర్థి నభిసాహెబ్‌పై 1693 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1983లో టిడిపి అభ్యర్థి సంజీవరెడ్డి ప్రత్యర్థి బివి రెడ్డిపై 23,241 ఓట్లతో విజయం సాధించారు. 1985లో టిడిపి అభ్యర్థి ఎస్ ఫరూక్ ప్రత్యర్థి పార్థసారధిరెడ్డిపై 8447 ఓట్లతో విజయం పొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి వి రామనాథరెడ్డి సమీప ప్రత్యర్థి ఎన్ఎండి ఫరూక్‌పై 7212 ఓట్లతో గెలుపొందారు. 1994లో టిడిపి అభ్యర్థి మహమ్మద్ ఫరూక్ సమీప అభ్యర్థి కెఎం హుసేన్‌పై 39,813 ఓట్లతో గెలుపొందారు. 1999లో టిడిపి అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యర్థి ఎస్పీవై రెడ్డిపై 3,825 ఓట్లతో గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ప్రత్యర్థి అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్‌పై 48,677 ఓట్ల మెజార్టీతో విజయం పొందడం జరిగింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సమీప ప్రత్యర్థి ఎవి సుబ్బారెడ్డిపై 31,889 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014న జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్‌సిపి నుండి బరిలోకి దిగిన భూమా నాగిరెడ్డి ప్రత్యర్థి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై 3 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైఎస్ఆర్‌సిపి నుండి విజయం సాధించిన భూమా నాగిరెడ్డి ఎన్నికల అనంతరం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో ఆయన మరణించడంతో నేడు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈసారి బరిలో టిడిపిలో ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్‌సిపి తీర్థం పుచ్చుకున్నారు. టిడిపి నుండి భూమా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉండగా, వైఎస్ఆర్‌సిపి నుండి శిల్పా మోహన్‌రెడ్డి బరిలో నిలవడం జరుగుతుంది. ఈ సారి జనం ఎవరిని టార్గెట్ చేసి ఓడిస్తారో చూడాల్సి ఉంది.

భవిష్యత్ రాజకీయాలపై

నంద్యాల ప్రభావం!



(మొదటిపేజీ తరువాయి)

ముందు చంద్రబాబు ఇచ్చినహామీల అమల్లో గల లోపాల్ని ప్రజలకు వివరించడంలో ఆయన విజయం సాధించారు. సహజంగా లోక్‌సభలేదా శాసనసభల్లో పాలకపక్షంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాల్ని ప్రవేశపెట్టే సమయంలోనే అవి వీగిపోతాయనివాటికి తెలుసు. కానీ తీర్మానాన్ని ఆమోదిస్తే అందుకు దారితీసిన పరిస్థితులపై చట్టసభల్లో చర్చించేందుకు విస్తృత అవకాశాలు అందుబాటులోకొస్తాయి. ఇందుకు పాలకప్రతిపక్షాలు రెండింటికి గంటలకొద్దీ సమయం లభిస్తుంది. ఈ సమయాల్లో పాలకపక్షం తమ విజయాల్ని అనుసరిస్తున్న విధానాల్ని, సాధించిన ప్రయోజనాల్ని సమర్ధవంతంగా వివరించేందుకువినియోగించుకుంటుంది. అలాగే తమ భవిష్యత్ వ్యూహాల్ని కూడా సభాముఖంగా ప్రజలకు తెలియజేస్తుంటోంది. మరోవైపు ప్రతిపక్షం కూడా చట్టసభల్లోనే పాలకపక్ష వైఫల్యాలపై విమర్శిస్తుంది. ప్రకటించిన పథకాల ఆచరణలోపాల్ని ఎత్తిచూపుతుంది. తద్వారా ఇరుపక్షాలు కూడా తమ వైఖరిని ప్రజలకు సమర్ధవంతంగా వివరించగలుగుతాయి. పైగా చట్టబద్ధమైన వేదిక కావడంతో ఈ సభల్లో జరిపే చర్చకు విలువుంటుంది. అక్కడిచ్చే హామీలకు నిబద్ధతేర్పడుతుంది. అలాగే నంద్యాల ఉపఎన్నికను ఇప్పుడీ రెండు పార్టీలు మూడున్నరేళ్ళ పాలనాతీరు సమీక్షకు వేదికగా వినియోగించుకున్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో ఎవరు గెల్చినా అధికార ప్రతిపక్ష స్థానాల్లో మార్పులురావు. పైగా ఏడాదిన్నర మాత్రమే ఈ పదవుం టుంది. ఇందుకోసం రెండుపార్టీలు ఇంత హోరాహోరీ తల పడలా అన్న సందేహాలు కూడా వెల్లడయ్యాయి. కానీ లోతుగా పరికించి చూస్తే దీన్నో అద్భుత అవకాశంగా ప్రధాన పార్టీలు రెండూ వినియోగించుకున్నాయి.

దేశంలోనే అత్యంత వివాదాస్పద ఉప ఎన్నికకు పోలింగ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. కేవలం ఏడాదికి పైగా మాత్రమే సమయమున్న పదవి కోసం ఇంత అనవసర రాద్ధాంతం గతంలో ఎప్పుడూ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే జరగలేదు. ఇరుపక్షాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా జరిపాయి. పార్టీ తరపున అతిరథ మహారథు ల్ని బరిలో దింపాయి. ఏ చిన్న అవకాశాన్ని జారవిడు చుకోలేదు. ప్రతి ఒక్క ఓటరును కనీసం మూడేసిసార్లు వ్యక్తిగతంగా కలసి ఓట్లను అభ్యర్ధించారు.

ఈ ఉపఎన్నికల ఫలితాల్తో రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో ఏ విధమైన మార్పులు రావు. అధికార పార్టీకి అవసరమైన దానికంటే బలం ఎక్కువగానే ఉంది. ఒక్కసీటుతో ప్రతిపక్షం అధికార హోదా పొందే అవకాశాల్లేవు. కానీ దీనికోసం ఇంతవరకు భారత చరిత్రలో జరగని రీతిలో హోరాహోరీ ప్రచారం చేశారు. రెండు ప్రధాన పార్టీలు కూడా వైరిపక్షాల్నుంచొచ్చిన ఫిరాయింపుదార్లకే సీట్లిచ్చి బరిలో దింపారు. దేశంలోనే మరే నియోజకవర్గానికి లేని అనేక ప్రత్యేకతలు కలిగిన నంద్యాల తాజాగా ఈరికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. నంద్యాల ఓటర్లు పలు సందర్భాల్లో తమ ప్రత్యేకతను చాటి చెప్పారు. దేశం యావత్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న సమయంలో 1977పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 42స్థానాల్లో 41స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా నంద్యాల ఓటర్లు మాత్రం జాతీయస్థాయి ఓటర్ల రాజకీయ పరిణితిని ప్రదర్శించారు.

ఆ ఒక్కస్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోయారు. కాంగ్రెస్ తరపున నీలం సంజీవరెడ్డి విజయం సాధించారు. అలాగే నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి పోటీపడ్డ పివి నరసింహరావుపై బిజెపి పోటీ పెట్టింది. కానీ తెలుగువాడు ప్రధానైనందున పార్టీలకతీతంగా నంద్యాల ప్రజలు పివికి మద్దతు పలికారు. అక్కడ బిజెపికి కనీసం డిపాజిట్ కూడా తిరిగి లభించలేదు. ఆ స్థాయిలో తమ తీర్పునిచ్చారు. అంతటి విజ్ఞత కలిగిన నంద్యాల ఓటర్లు ఉపఎన్నికల్లో ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్ రాజకీయాల్ని నిర్దేశిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

26న ఉపరాష్ట్రపతి వెంకయ్య రాక

- ప్రభుత్వ ఆధ్వర్యంలో పౌరసన్మానం
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కామినేని



అమరావతి, ఆంధ్రప్రభ : భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ నెల 26వ తేదిన రాష్ట్రానికి రానున్నారు. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 26వ తేదిన వెలగపూడి సచివాలయం ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారంరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5వేల మంది ప్రజలు, రైతులతో ఈ సన్మాన సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26,27 తేదిల్లో రెండురోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరావతి, తెనాలి,గన్నవరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ల్యాండ్స్ డైరెక్టర్ చెన్నకేశవ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

రూ. 10 కోట్లతో కళాభవన్

- వారాంతంలో ఆనంద లహరి • తరచుగా ఫుడ్‌ఫెస్టివల్స్
- అందుబాటులోకి రానున్న ఆంధ్రా రుచులు
- సాంస్కృతిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రజల్లో ఉన్న సృజనను వెలికితేసేలా ఆనందలహరి కార్యక్రమాలు ఉండాలని ఏపీ సిఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మంగళవారం సాయంత్రం సాంస్కృతిక శాఖ అధికారులతో వివిధ అంశాలపై చర్చించిన ఆయన ప్రజల్లో నైతికతను పెంచి విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమాలు తోడ్పడుతాయన్నారు. ప్రతిభను కేవలం ఒక అభిరుచిగా ప్రోత్సహించటమే కాకుండా, ప్రజల్లో అంతర్గత నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమాలు ఒక వేదికగా ఉపయోగపడుతాయని చెప్పారు. సామాజిక రుగ్మతలైన వరకట్నం, బాల్య వివాహాలు, లింగ వివక్ష, మత్తు పదార్ధాలు, కుల వివక్షల్లాంటివి రూపుమాపటానికి ఇవి దోహద పడుతాయని అభిప్రాయపడ్డారు. తరచు ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహించి ప్రజలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల రుచులను అందుబాటులోకి ఉంచాలన్నారు. దాదాపు 30 రకాల సాంప్రదాయ ఆంధ్రా రుచులను తొలుత ఫుడ్‌ఫెస్టివల్స్‌లో ఉంచుతామని అధికారులు సిఎంకు వివరించారు. ఈ సందర్భంగా విజయవాడ సత్యనారాయణ పురంలో కళాభవన్ నెలకొల్పాలన్న సాంస్కృతిక శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. కళాభవన్ పేరిట ఏర్పాటు చేసే సాంస్కృతిక భవనానికి ఇప్పటికే స్థలాన్ని గుర్తించగా , ఈ ప్రాజెక్టు విలువ రూ. 10కోట్లుగా అంచనావేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని 110 పురపాలక పట్టణాలు, నగరాల్లో ఆనందలహరి పేరుతో వారాంతపు వినోద కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, పోటీల నిర్వహణతో పాటు అక్కడే హస్తకళల ప్రదర్శనలు, ఫుడ్‌స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి వారాంతంలో 4గంటల పాటు ఈ కార్యక్రమాలు ఉండేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. మద్యం, మత్తుపదార్ధాలు ఆరోగ్యానికి ఎంత హానిక రమో తెలియజేసి, వాటి బారిన పడకుండా ప్రజలను చైతన్యవంతు లను చేయటం వంటి థీమ్‌లతో వారాంతపు కార్యక్రమాలు నిర్వ హించనున్నారు. ప్రతి వారంతంలో ఆనందలహరి కార్యక్రమాలు నిర్వహించాలన్న సాంస్కృతిక శాఖ ప్రతిపాదనలను సిఎం ఆమోదించారు. సాంస్కృతిక శాఖ అధికారులతో వివిధ అంశాలపై చర్చించిన సిఎం బడికి వెళ్లి చదువుకోవటం, స్త్రీ శక్తి, బలవంతపు వివాహాలు అరికట్టటం, ఆడబిడ్డల సంరక్షణ, వరకట్న నియంత్రణ, ఆడపిల్లలకు విద్యనేర్పించాల్సిన ఆవశ్యకత, కులాలకు అతీతంగా జీవించటం వంటి సామాజిక అంశాలతో కళా, సాంస్కృతిక ప్రదర్శ నలు నిర్వహిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. థియేటర్, డ్రామా, స్టేజి ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, రచయితల తో సదస్సులు, కవితా గోష్టులు, సంగీత కార్యక్రమాలు ఉండనున్నాయి. విజువల్ ఆర్ట్సు, పెయింటింగ్, చిత్రలేఖనం, శిల్ప నిర్మాణం, సంగీతం, వక్తృత్వం, డిబేట్ వంటి పోటీలు కూడా నిర్వహిస్తారు. స్థానిక పాలనా సంస్థల సహకారంతో విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులకు తగిన తర్ఫీదును ఇచ్చి వారితో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి పార్ట్ టైమ్ ప్రాతిపదికన శిక్షకులను నియమించనున్నారు.

స్థానిక సంస్థల సహకారంతో హస్తకళల ప్రదర్శను ఏర్పా టు చేయటంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన రుచులు, తినుబండారాలతో ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పర్యవేక్షించటంతో పాటు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలను అందిచనుంది. అదేవిధంగా దిగువస్థాయిలోని కార్యక్రమాల నిర్వహణను నోడల్ అధికారి స్థానిక సంస్థల పాలనాధికారితో కలిసి పర్యవేక్షించనున్నారు. దీనికిసంబంధించిన ఆదాయ వ్యయ బాధ్యతలను స్థానిక పాలనా సంస్థలకే అప్పగించారు.

24న ఆర్టీసీ బోర్డు సమావేశం

- ఉద్యోగుల పంపిణీ, ఆస్తుల పంపకం, కొత్త బోర్డు ఏర్పాటుపై చర్చ

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర విభజన తరువాత కూడా ఉమ్మడి బోర్డుగా కొనసాగుతున్న ఏపిఎస్ఆర్టీసి ఇక రెండు బోర్డులుగా ఏర్పడే దిశగా అడుగులు పడు తున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో వేరువేరుగా కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ చట్టప్రకారం ఇంకా రెండుబోర్డులు ఏర్పాటు కాలేదు. ఈ క్రమంలో అధి కారికంగా ఇరుబోర్డులు తాము కొత్త బోర్డుల ఏర్పాటుకు తీర్మానించిన తరువాతే బోర్డులను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఏపిఎస్ ఆర్టీసి ఈ నెల 24న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డు సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. వాటిల్లో ఉమ్మడి బోర్డు నుంచి కొత్త బోర్డును ఏర్పాటు చేసుకోవడం(డిమర్జర్‌ప్లాన్), ఆస్తులు, అప్పులు పంచుకునేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఉద్యోగుల పంపిణీపై తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ మూడు అంశాలను బోర్డు పచ్చజెండా ఊపితే రెండు ఆర్టీసిలుగా విడిపోయినట్లుగా భావించాలి. కొత్తబోర్డు ఏర్పాటు అవుతుంది. దీంతోపాటు గతంలో ఎండి తీసుకున్న నిర్ణయాలను బోర్డు ఆమోదిస్తుంది. ఇప్పటి వరకూ ఉమ్మడిగా కార్యకలాపాలు చేపట్టిన బోర్డులు రాష్ట్ర విభజన తరువాత ఎవ్వరికీవారు కార్యకలాపాలు చేసుకుంటున్నారు. వివిధ అంశాలకు సంబంధించి ఇరుబోర్డులు ఇప్పటి వరకూ చర్చించుకుంటూ వచ్చాయి. ఎవ్వరికీ ఇబ్బందిలేకుండా నిర్ణయాలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం 60 ఏళ్ల ఉద్యోగ విరమణ వయస్సు ఆమోదించిన నేపథ్యంలో ఆర్టీసి లోనూ దీనిని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు ఇప్పటికే రిటైర్ అయిన వారికి వేతనాలు ఇవ్వడం ప్రస్తుతం రిటైర్‌మెంట్ దగ్గరలో ఉన్నవా రినీ కొనసాగించడం వంటి నిర్ణయాలపై సమాలోచన చేసే అవకాశం ఉంది.

జీవో 138 ప్రకారం ఆర్టీసి కూడా దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవ సరం ఉంది. అయితే ఈ జీవో ప్రకారం దాదాపు 3500 మందిని వెనక్కు తీసుకోవడంతోపాటు వారికి రూ.5600 కోట్ల మేర డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీసి ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి ఆర్ధికభారమైన అంశాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోననీ చర్చ నడు స్తోంది. జీవోలో ఉద్దేశించిన ప్రకారం రెండు 58 ఏళ్లు పూర్తయి ఉద్యోగ విరమణ చేసినవారికి వేతనాలు చెల్లించడం, ఉన్నవారిని 60 ఏళ్ల వరకూ వారి ఉద్యోగాల్లో కొనసాగించడం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్టీసి ఉన్న పరిస్థితుల్లో ఇన్ని వేల కోట్లు ఏలా చెల్లించాలో అర్ధంకాని పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీసిలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. బోర్డు మీటింగ్‌లో ఎటువంటి చర్యలు తీసుకుంటారోననీ ఆసక్తిగా ఉద్యో గులు, కార్మికులు ఎదురుచూస్తున్నారు.

సచివాలయం, హెచ్‌వోడీ భవనాల నిర్మాణంపై

సీఆర్డీఏ చర్చ

- 31 డిపార్ట్‌మెంట్లు, 98 హెచ్‌వోడి ప్రతినిధులతో సమావేశం

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌లో సచివాలయం, హెచ్‌వోడిలకు అవసరమైన భవన నిర్మాణాలపై మంగళ వారం సీఆర్‌డిఏ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాపులో 31 డిపార్ట్‌మెంట్‌లు, 98 హెచ్‌వోడీల ప్రతినిధులు పాల్గొని తమ అవసరాలను సీఆర్‌డిఏ అధికారులకు వివరించారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్‌ప్లస్ పార్టనర్స్ ప్రతినిధులు, మాస్టర్ అర్కిటెక్ట్ కు లోకల్ కొలాబరేటింగ్ ఆర్కిటెక్ట్ ఐన జెనిసెస్ ప్రతినిధులు, అదనపు కమిషనర్ సగిలి షణ్మోహన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. గత నెలలో జీఏడి నుంచి ఆయా విభాగాలకు అవసరాలను తెలుసుకున్నారు. జీఏడి సమాచారం ఆధారంగా ఆయా శాఖల వారీగా అవసరాలను సమగ్రంగా వర్క్‌షాప్‌లో చర్చించారు. ఛాంబర్స్ ఎలా ఉండాలి, ఎన్ని భవనాలు అవసరమవుతాయి, ఎన్ని ఫ్లోర్లలో నిర్మాణాలు చేయాలన్న అంశంపై సవివరంగా చర్చించారు. దాదాపు 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణాల తుది డిజైన్లను ఈ వర్క్‌షాపులో చర్చించిన అంశాల ఆధారంగా రూపొందించడం జరుగుతుంది. వర్క్‌షాపులో చర్చించిన డేటా ఆధారంగా ఎలా డిజైన్ ఉండాలనేది నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్టనర్స్ ఒక అవ గాహనకు వస్తారని కమిషనర్ తెలిపారు. వర్క్‌షాపులో చర్చించిన అంశాల ద్వారా ఖరారు చేసిన ఫైనల్ డేటా ప్రకారం తుది డిజైన్లు రూపొందిస్తారన్నారు.

భారీ వర్షసూచన

అమరావతి, ఆంధ్రప్రభ : ఈ నెల 24, 25వ తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతోపాటు రానున్న 24 గంటల్లో అక్కడక్కడ సాధారణం నుంచి ఒక మోస్తారు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయని ప్రకటించింది. 24, 25వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే సమయంలో వాతావరణశాఖ ఇచ్చే సూచనలు పాటించాలని కోరింది. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా చిరుజల్లుల నుంచి సాధారణ వర్షాలు పడ్డాయి. రాయలసీ మ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు పెరిగాయి. దీంతో ఇప్పటి వరకూ మందకొడిగా ఉన్న వ్యవసాయ పనులు ఊపందుకున్నా యి. భూగర్భజలాలు సైతం పెరుగుదల కనిపించింది. చెరువులు, కాలువలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

'విశ్వగురువు'గా భారతదేశం

- అవినీతి, పేదరిక రహిత దేశంగా రూపుదిద్దడమే లక్ష్యం
- భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు • కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా



అమరావతి, ఆంధ్రప్రభ : ప్రపంచానికి విశ్వగురువుగా భారతదేశం నిలవనుందని కేంద్ర వైద్యారోగ్య శాఖామంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వ్యాఖ్యానించారు. సంకల్పంతో సిద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుంటూరులోని అమరావతి రోడ్డులో హిందూ ఫార్మశీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడేళ్ల ఎన్డీఏ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా గుర్తించబడిందన్నారు. ప్రపంచం మొత్తం నేడు మనదేశం వైపు చూస్తోందన్నారు. గతంలో మన ప్రధానులు అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు పట్టించుకునే వారే లేరనీ, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా వెళ్తే అక్కడి ప్రభుత్వంతోపాటు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అక్కడ జరిగే పరిణామాలను ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురు చూస్తుందన్నారు. గతంలో ప్రపంచాన్ని అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ, జపాన్ దేశాలు శాసించాయన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచాన్ని శాసించే దిశగా పయనిస్తోందన్నారు. శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే విధంగా మోదీ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యను పరిష్కరించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అనేక నూతన సంస్కరణలు అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. ప్రధానంగా నల్లధనాన్ని వెలికి తీయడానికి పెద్దనోట్ల రద్దు సాహసోపేత చర్యగా అభివర్ణించారు. దీనిపై విపక్షాలు రాద్ధాంతం చేసినా ప్రజలు స్వాగతించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మూడు కోట్ల బ్యాంకు ఖాతాలుండగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన జన్‌ధన్ యోజనతో 21 కోట్లకు బ్యాంకు ఖాతాలు పెరిగాయన్నారు. మూడేళ్ల బీజేపీ పరిపాలనలో 361 పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. అందులో ముఖ్యంగా నెలకు రూపాయి ఖర్చుతో రూ.2 లక్షల భీమా కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా అటల్ భీమాయోజన తదితర పథకాలెన్నో ప్రజాదరణ పొందాయని వివరించారు. దేశంలో పిల్లలకు ముందు జాగ్రత్త చర్యగా వివిధ జబ్బుల నివారణ కోసం నూరుశాతం వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు.

దేశ వ్యాప్తంగా 400 ఆసుపత్రుల్లో ఉచిత డయాలసిస్ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆసుపత్రుల్లో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు, శస్త్ర చికిత్సలు తదితర వైద్యులు సదుపాయాలను ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా అందుతున్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైద్యరంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టిందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.600 నుంచి 1800 కోట్లకు పెరిగిందన్నారు. దేశంలో ప్రస్తుతం 30 ఏళ్లకే బీపీ, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులకు గురవుతున్నారన్నారు. వీటి నివారణతోపాటు ఈ జబ్బులకు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందిచనున్నామన్నారు. సరికొత్త భారతదేశం అనే నినాదంతో రానున్న ఐదేళ్లలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిపేందుకు బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించిందన్నారు. ఈ సభకు అర్బన్ పార్టీ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు అధ్యక్షత వహించగా, రాష్ట్రవైద్యారోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధనరాజు, ఆకుల సత్యనారాయణ, బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, ఆర్.లక్ష్మీపతి, నలబోతు వెంకట్రావు, ఆలూరు కోటేశ్వరరావు, కొత్తూరు వెంకటసుబ్బారావు, వల్లెపు కృపారావు, వనమా నరేంద్ర తదితర బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించారు.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు - జేపీ నడ్డా

రాష్ట్రంలోని అన్ని అర్బన్ హెల్త్‌సెంటర్ల పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశించారు. గుంటూరు శ్రీనివాసరావు తోటలోని ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని ల్యాబొరేటరీ, రోగుల వార్డు, ఓపీ విభాగాలు, రిజిస్ట్రేషన్ తదితరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల పరిధిలో ఉన్న 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా రాష్ట్రప్రభుత్వం తీర్చిదిద్దిందనీ, మిగతా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందంటూ మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, విష్ణుకుమార్ రాజు, వైద్యశాఖ కమిషనర్ సుజాతాశర్మ, జేసీ ముంగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సాగు, తాగునీటి కోసం

8 టీఎంసీల నీటిని కేటాయించండి

- కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఏపీ అపెక్స్ కమిటీ సభ్యుల విన్నపం

అమరావతి, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పూర్తిగా ఎండిపోయి డెడ్ స్టోరేజ్‌కు చేరినందున 6 టీఎంసీ నీటిని కేటాయించి ఈ కాల్వ పరిధిలో తాగు నీటి అవసరాలను తీర్చాలని ఆంధ్రప్రదేశ్ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణమరియు నాగార్జునసాగర్ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ జీవీ బహుజంగరాయలు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్ ఎస్‌కే శ్రీవాస్తవను కోరారు. ఈమేరకు వారు మంగళవారం విజయవాడలో కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం జరుగుతున్న హోటల్‌కు వెళ్ళి ఆయనకు వినతిపత్రం అందజేశారు. నాగార్జున సాగర్ కుడికాలువ పూర్తిగా ఎండిపోయినందున ఈ కాలువ పరిధిలోని కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలల్లో మంచినీటి చెరువులను నింపేందుకు సత్వరమే మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 1వ తేదీన వాటర్ ఇయర్‌ను ప్రకటించడం జరిగిందన్నారు. దీని ప్రకారం నీటిని పంచుకోవడం, వాడకం వంటివి శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. గత అనుభవాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మరియు అధికారుల నిరంకుశ ధోరణివల్ల, కేఆర్‌ఎంబీ సూచనలు పాటించకపోవడం వల్ల నీటి విడుదలలో జాప్యం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అధికారులకు అప్పగించి కేఆర్‌ఎంబీ నిబంధనలమేరకు నీటి విడులను చేపట్టాలని వారు కోరారు. కేఆర్ఎంబీ నాగార్జున సాగర్ ఎడమకాలువ పరిధికి 5 టీఎంసీల నీటిని కేటాయిస్తూ 2017 ఫిబ్రవరి 10వ తేదీన నిర్ణయం తీసుకుందన్నారు. కానీ తెలంగాణా అధికారులు మాత్రం 2.21 టీఎంసీల నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారన్నారు. దీనికిగానూ జోన్-3 పరిధిలో 100 శాతం, జోన్-2 పరిధిలో 30 శాతం లాసులు చూపించారన్నారు. కానీ ఈ నీటి సరఫరా లాసులను దృష్టిలో ఉంచుకుని కేఆర్‌ఎంబీ 5 టీఎంసీల నీటిని కేటాయించిందన్నారు. అయినప్పటికీ తెలంగాణ అధికారులు మొండివైఖరితో ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేసేందుకు ఈ కారణాలనే చూపారన్నారు. ఇప్పటికైనా కేఆర్‌ఎంబీ అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఉమ్మడి అధికారుల బృందాలను ఏర్పాటుచేసి భవిష్యత్తులో ఇటువంటి వివాదాలు తలెత్తకుండా చూడాలని కోరారు. ఇప్పటికైనా కేఆర్‌ఎంబీ ఆదేశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం నడుచుకునేలా ఆ ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీచేయాలని కోరారు. అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఆపరేటింగ్ అధికారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించి ఈ కాలువ పరిధిలో తాగు నీటి అవసరాలను తీర్చాలని వారు ఛైర్మన్ శ్రీవాస్తవకు విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ 132 టీఎంసీల నీటిని అందించేలా రూపొందించారన్నారు. ఈ నీటి ద్వారా తెలంగాణాలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 10.29 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉందన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ 132 టీఎంసీల నీటిలో 32.25 టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్‌కు, 99.75 టీఎంసీల నీరు తెలంగాణకు కేటాయించారన్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ కుడికాలువ కూడా 132 టీఎంసీల నీటిని అందించేలా రూపొందించారని చెప్పారు. ఈ కాలువ కింద ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 11.74 లక్షల ఎకరాలు సాగు జరిగేలా ఈ కాలువను రూపొందించారన్నారు. అయితే 2016-17 ఏడాదిలో ఎడమ కాలువ ద్వారా 9.10 టీఎంసీల నీరు విడుల చేసేలా కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీచేసిందన్నారు. కానీ, 6.715 టీఎంసీల నీరుమాత్రమే విడుదల చేశారన్నారు. అదేవిధంగా కుడికాలువకు 63.27 టీఎంసీల నీరు కేటాయించగా 58.781 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేశారన్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలో 6,874 టీఎంసీల నీటి తగ్గుదల కనిపిస్తుందన్నారు. ఈ మొత్తాన్ని నీటి లాసులకింద చూపి తెంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తుందన్నారు. ఈ విషయంలో కేఆర్‌ఎంబీ అధికారులు తక్షనమే స్పందించి ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన 6 టీఎంసీల నీటిని తాగు నీటి అవసరాలకోసం విడుదల చేయాలని వారు కోరారు. కేఆర్‌ఎంబీ ఛైర్మన్ శ్రీవాస్తవను కలిసిన వారిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ వై పుల్లయ్య చౌదరి, కృష్ణాజిల్లా డీ.సీ కమిటీ ఛైర్మన్ ఎన్ చెన్న కేశవరావులు ఉన్నారు.

కేంద్ర పథకాలతో

చంద్రన్న బీమా అనుసంధానం

- ఢిల్లీ పెద్దలతో మంత్రి పితాని చర్చలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నిరుపేదలకు మరింత మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ప్రజలకు సాధారణ, ప్రమాద బీమా కల్పిస్తున్న చంద్రన్న బీమా పథకానికి మరింత మెరుగులు దిద్దుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయాలని నిర్ణయిం చింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సోమవారం ఢిల్లీ వచ్చిన ఆయన మంగ ళవారం కేంద్ర కార్మికశాఖ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఏపీ భవన్లోని గురజాడ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రన్న బీమాను కేంద్ర పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా 18 ఏళ్లకు పైబడి, 50 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులు సహజ మరణం పొందితే రూ. 2 లక్షలు, ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే రూ. 5 లక్షలు బీమా వర్తిస్తుందని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. చంద్రన్న బీమా పథకంతో పాటు ఇంకా అనేక కార్మికశాఖ సమ స్యల గురించి కేంద్రంతో చర్చించినట్టు ఆయన వివరించారు. కెరియన్ కౌన్సెలింగ్ సెంటర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రా న్ని కోరినట్టు పితాని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయదల్చిన 79 ఐటీఐ సంస్థల కోసం నిధులివ్వాలని కూడా కేంద్రాన్ని కోరారు. విశాఖపట్నం సమీపంలోని పెందుర్తి వద్ద ఏర్పాటు చేసిన ట్రైబల్ ఐటీఐ కోసం బకాయిలు విడు దల చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేక పథకాలను చేపట్టిన నేపథ్యంలో నైపుణ్య శిక్షణ కోసం ఐటీఐలను అను సంధానం చేయాలని పితాని కేంద్రాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలో కార్మిక బీమా ఆసుపత్రుల సామర్ధ్యాన్ని పెంచడం, కొత్తగా ఆసుపత్రులను ఏర్పాటు చేయడం గురించి కూడా చర్చించారు. విశాఖపట్నంలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం 7 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, అక్కడ 500 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉందని పితా ని వెల్లడించారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థలం కేటాయించినట్టు ఆయన కేంద్రానికి తెలిపారు. అలాగే తిరుపతిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా సామర్ధ్యాన్ని పెంచేందుకు కేంద్ర కార్మికశాఖ అంగీకారం తెలిపిందని పితాని వివరించారు. వీటి తో పాటు కొత్తగా మరో 25 ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటికే ఉన్న 19 డిస్పెన్సరీలను మరింత అభివృద్ధి చేయాలని కూడా పితాని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్

ఆంధ్రప్రభ

బుధవారం 23 ఆగస్టు 2017

వివక్ష చెల్లదన్న 'సుప్రీం'

మహిళలు వివక్షకు గురి కావడం అనాదిగా సాగుతున్నదే. కుల, మతాల పేరిట సాగే దురాచారాలపై పోరాటాలు నాగరిక సమాజంలో భాగమయ్యాయి. సంప్రదాయం, ఆచారం పేరిట లింగ వివక్ష కొనసాగేందుకు ఊతం ఇచ్చేవారు మనలోనే ఉన్నారు. వివక్షలకు వ్యతిరేకంగా విద్యావంతులైన మహిళలు సామాజిక ఉద్యమాలను నిర్వహించడమే కాకుండా, న్యాయ పోరాటాలు సాగిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన షయరా బానో అనే తలాఖ్ బాధితురాలు జరిపిన న్యాయపోరాటం ఫలించింది. ఇస్లామిక్ సమాజంలో ఒక పురుషుడు తన భార్యకు మూడు సార్లు తలాఖ్ చెప్పి విడాకులిచ్చే సంప్రదాయం రాజ్యాంగ రీత్యా, చట్టరీత్యా చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంకేతం. ఇది సనాతన ఆచారం. చట్టరీత్యా,రాజ్యాంగరీత్యా చెల్లదని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై దేశంలో అధిక సంఖ్యాకులు హర్షాన్ని వ్యక్తం చేయగా, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి సంస్థలు సహజంగానే వ్యతిరేకించాయి. మతపరమైన ఆచారాల్లో న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకోరాదంటూ ఆ సంస్థల నాయకులు తీవ్రంగా స్పందించారు. అయితే, ఈ తలాఖ్ సంప్రదాయాన్ని ప్రపంచంలో 22 ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే నిషేధించాయి. ఈ ఆచారాన్ని మతపరమైనదిగా కాకుండా, స్త్రీ, పురుషుల సమానత్వానికి భంగం కలిగించేదిగా చూడాలన్నది ఆధునికుల వాదన. ఇది సమంజసమైనదే. చదువు, సంస్కారం, నాగరికత ఆధునిక జీవన విధానంలో భాగమైనప్పుడు పాత కాలపు ఆచారాలను ఇంకా పట్టుకుని వేళ్ళాడటమేమిటన్న ప్రశ్న సహేతుకమైనదే. హిందూ సమాజంలో కూడా ఇలాంటి దురాచారాలను ఏనాడో వందల సంవత్సరాల క్రితం వంగ దేశంలో రాజారామమోహన్‌రాయ్ ప్రారంభించిన ఉద్యమం ప్రభావం ఆంధ్రదేశంలో కూడా వ్యాపించింది. మరణించిన పతి చితిపై భార్యను సజీవ దహనం చేసే దురాచారాన్ని ఆనాడు రాజారామమోహన్‌రాయ్ తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాన్ని నడపగా, కన్యాశుల్కం పేరిట కాటికి కాళ్ళు చాపుకున్న ముసలి వారికి ముక్కుపచ్చలారని బాలికలను కట్టబెట్టే దుష్టసంప్రదాయాన్ని మహాకవి గురజాడ తీవ్రంగా వ్యతిరేకించి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథతో జనాన్ని జాగృతం చేశారు. అలాగే, చిన్న వయసులో వితంతువులైన మహిళలు రక్తసంబంధీకుల ఇళ్ళలో చాకిరికి పరిమితమైన దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపేందుకు నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యను వితంతు వివాహాలను ప్రోత్సహించారు. సమాజంలో విప్లవాత్మక పరిణామాలకు దోహదం చేశారు. అలాగే, తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో అప్పుడప్పుడు బయటపడుతున్న జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా స్త్రీవాద ఉద్యమకారులు తరచూ పోరాటాలు సాగిస్తున్నారు. ప్రజాస్వామ్య జీవన విధానం అమలులోకి వచ్చిన తర్వాత సమాజంలో ఇంకా వివక్షలేమిటన్న స్త్రీవాద ఉద్యమకారుల ప్రశ్న సహేతుకమైనదే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీల పుణ్యమా అని దేశంలో అంటరానితనం చాలా వరకూ అదుపులోకి వచ్చింది. పారిశ్రామిక విప్లవం కారణంగా, కులాలు, మతాలతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల వారూ తమ ఆఫీసు క్యాంటీన్లలో కలిసి భోజనం చేయడం, తాము తెచ్చుకున్న పదార్థాలను మార్పిడి చేసుకోవడం ఆధునిక జీవన విధానంలో భాగమైనప్పుడు ఇంకా వివక్షలేమిటన్న ప్రశ్న సహేతుకమైనదే. మనుషుల మధ్య అడ్డుగోడగా ఉన్న వివక్షకు వ్యతిరేకంగా విడుదలవుతున్న చలనచిత్రాలు, టెలివిజన్ చానల్స్‌లో ప్రసారమవుతున్న సీరియల్స్ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా సమాన హక్కుల కోసం పలు ప్రాంతాల్లో సాగుతున్న ఉద్యమాల ప్రభావం కూడా ఏమాత్రం తక్కువ కాదు. తలాఖ్‌కి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు జరుపుతున్న పోరాటాన్ని లింగ వివక్ష కోణం నుంచే చూడాలని సమాజ హితైషులు చాలా కాలంగా కోరుతున్నారు. వారి అభిప్రాయాన్నే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రతిబింబించింది.

అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం మతచాందస వాదాలను వ్యాపింపజేసేవారు అన్ని సమాజాల్లోనూ ఉంటారు. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నవారంతా ఆ కోవకు చెందిన వారే. ఉమ్మడి పౌరస్మృతి అనేది బీజేపీ నినాదం. మత పరమైన తేడాలు లేకుండా అందరికీ ఒకే చట్టం, నియమావళి ఉండాలని ఆ పార్టీ కోరుతోంది. ముస్లిం సంఘాలే కాకుండా, లౌకికవాద పార్టీలు కూడా బీజేపీ వాదాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తలాఖ్‌ని ఉమ్మడి పౌరస్మృతి కోణం నుంచి వ్యతిరేకిస్తూ గతంలో పిటిషన్లు దాఖలు కావడంతో దీనికి మతపరమైన రంగు వచ్చింది. పూర్వపు పిటిషనర్లకు భిన్నంగా ఉత్తరాఖండ్ కాశీపూర్‌కి చెందిన షయరా బానో అనే తలాఖ్ బాధితురాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ దురాచారంలో లింగవివక్ష ఉందని నిరూపించడంలో ఆమె సఫలీకృతమయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం లో ఐదుగురు సభ్యులు గల ధర్మాసనంలో ముగ్గురు ఆమె వాదనను సమర్థించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు తీర్పు చెప్పారు. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ దురాచారాన్ని ఆరు నెలలపాటు నిలిపి వేసి కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని ఆదేశించింది. అయితే, చట్టాల కన్నా సమాజాన్ని జాగృతం చేయడం ద్వారానే దురాచారాలను రూపుమాపగలమని సంస్కర్తలు రుజువు చేశారు. అన్ని మతాలు స్త్రీ, పురుష సమానత్వాన్నే ప్రబోధిస్తున్నాయి. మతం పేరిట సాగే దురాచారాలను ఎదుర్కొనేందుకు సంఘసంస్కర్తల పోరాటమే మనకు స్ఫూర్తి.

ఢిల్లీ జిగురుతో అతుక్కున్న రెండాకులు

జయలలిత మరణం తర్వాత రెండుగా చీలిన రెండాకుల గుర్తు కలిగిన అన్నాద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ఢిల్లీ సౌజన్యంతో మళ్ళీ ఒక్కటవ్వడం ముదావహం. అయితే విడిపోయిన రెండాకులూ ఎంత పటిష్టంగా కలిసి ఉంటాయో, ఎంతకాలం పటిష్టంగా ఇమడగలవో చెప్పడం కష్టం. ఒక గ్రూపుకి నాయకత్వం వహిస్తున్న ఈపీఎస్ (పళనిస్వామి), మరో గ్రూపు లీడర్ ఓపీఎస్ (పనీర్ సెల్వం) గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళ సిస్టం ఇప్పుడు యూపీఎస్ మీద నడుస్తుందని. అది తాత్కాలికమే నని. (కంప్యూటర్‌కి యూపీఎస్ బిగిస్తారు. అసలు కరెంటు పోయినప్పుడు తాత్కాలికంగా సిస్టం రన్ అవ్వడానికి.) ఏఐడిఎంకే పార్టీకి అసలు పవర్ సప్లై జయలలిత మరణంతోనే పోయినా వాళ్ళు తమలోనే ప్రత్యామ్నాయం వెదుక్కోకుండా బయట యూపీఎస్ మీద ఆధారపడ్డారు. ఏకవ్యక్తి అధికారంతో మనుగడలో ఉన్న ఏ పార్టీ అయినా ఇదే రకం పరిస్థితి ఎదుర్కోవడం అన్నది సాధారణమే. బలమైన నాయకుని నిష్క్రమణ తరువాత అనుచరులు తలోదారి పట్టడం ఊహించతగ్గదే. అయితే ఆ తరహా సంక్షోభం తర్వాత త్వరితంగా బయటపడి పార్టీగా తమ విధులు నిర్వర్తించాలి. తమ సిద్ధాంతాల కనుగుణంగా ప్రజామద్దతు పొందాలి. పాలక పక్షంగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ప్రజాజీవితంలో ప్రాసంగికత కోల్పోవడం ఖాయం. ఇటు కమలం నీడలోనో, అటు సూర్యుడి వేడిలోనో రెండాకులూ వడలిపోకూడదంటే ఏఐడీఎంకే పూర్తిగా ప్రజాపాలనపై దృష్టి పెట్టాలి. చెప్పడం సులువే అయినా ఆచరణలో కష్టమే మరి.

–డా. డి.వి.జి.శంకరరావు
మాజీ ఎంపి, పార్వతీపురం

మంచి మాట

సంతృప్త మనస్కుడు ఎప్పుడూ పేదవాడు కాడు, అసంతృప్త మనస్కుడు ఎప్పుడూ భాగ్యవంతుడు కాడు.

● డార్జ్ ఇలియర్

పట్టణ పేదలు.. జీ ప్లస్ 3 అవస్థలు

రాష్ట్రంలో చాలా పట్టణాలలో పట్టణ పేదలు సంవత్సరాల తరబడి అద్దె ఇళ్ళలో మగ్గిపోతున్నారు. అద్దెలు కట్టలేక మురికివాడలలో జీవిస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ళ స్థలాలు వస్తాయని గంపెడాశ పెట్టుకున్న పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా రాని పరిస్థితి. గత ప్రభుత్వ కాలంలో కొన్ని పట్టణాల్లో ఇళ్ళ స్థలాలకు భూమి సేకరించి పట్టాలివ్వలేదు. కొన్నిచోట్లయితే లబ్ధిదారుల సంఖ్య బాగా పెరగడం వలన కొత్తగా భూసేకరణకు ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి. లబ్ధిదారుల సంఖ్య పెరిగినందున జి ప్లస్ 3 విధానంలో ఇళ్లను నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జి ప్లస్ 3 విధానంలో గృహాల నిర్మాణానికి తెలుగుదేశం వ్యతిరేకించింది. ప్రతీ వ్యక్తికి స్థలం స్వాధీన పర్చి ఇల్లు కట్టాలని కోరింది. ఇప్పుడు ముఖ్యమంత్రి 9 జూన్ 2017 విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగర పట్టణ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం చేశారు. 15 నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన, ఎన్టీఆర్ నగర పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల కింద 38 పట్టణాలలో 1,20,106 గృహాలు జి ప్లస్ 3 విధానంలో నిర్మించడానికి నిర్ణయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి కేటాయించిన ఇళ్లు 1,93,507 వీటిలో సొంత స్థలం కలిగి ఉన్నవారికి మంజూరైన ఇళ్లు 73,401, మిగిలిన 1,20,106 ఇళ్ల గృహ సముదాయాల జీ ప్లస్ 3 విధాన రూపంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

జి ప్లస్ 3 విధానంలో గృహాలు నిర్మాణం చేపడుతున్న లబ్దిదారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వీటి నిబంధనలు తెలుసుకున్న పట్టణ పేదలు పడుతున్న అవస్థలు చెప్పడానికి మాటలు రాని పరిస్థితి. జి ప్లస్ 3 విధానంలో గృహాలు 3 రకాలుగా నిర్మాణం చేపడతారు. మొదటి రకం 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. రూ.5 లక్షల 85 వేలు బ్యాంకు రుణం తీసుకుని 10 సంవత్సరాలలో వాయిదాల ద్వారా నెలవారీ చెల్లించాలి. 1వ రకం కేటగిరీలో ముందుగా లబ్దిదారుడు 50 వేలు మొదట చెల్లించాలి. రెండవ రకం కేటగిరీలో ఇల్లు 365 చదరపు అడుగులలో నిర్మిస్తారు. 6,90,000 బ్యాంకు లోను ద్వారా వాయిదాలు నెలవారీగా చెల్లించాలి, ముందుగా లబ్దిదారుడు లక్ష రూపాయలు చెల్లించాలి. మూడవ రకం కేటగిరీలో ఇల్లు 430 చదరపు అడుగులలో నిర్మిస్తారు. 7,90,000 బ్యాంకులోను వాయిదాలు నెలవారీ పద్ధతిపై చెల్లించాలి. ముందుగా ఒక లక్ష రూపాయలు చెల్లించాలి. ప్రతి గృహానికి కేంద్ర ప్రభుత్వం 1,50,000 లు రాష్ట్ర ప్రభుత్వం, లక్షా 50 వేలు సబ్సిడీలు ఇస్తున్నాయి. 50 వేలు, ఒక లక్ష రూపాయలు ముందుగానే చెల్లించడం పట్టణ పేదలకు సాధ్యమా?

జీ ప్లస్ 3 విధానం ప్రకారం ఇల్లు కావాలనుకుంటే ఎంపికైన అర్హులు అవార్డు కౌన్సిలర్ ద్వారా ముందుగా పేరు నమోదు చేయించాలి. సింగిల్ బెడ్‌రూమ్‌కు అయితే 50 వేలు, డబుల్ బెడ్‌రూమ్‌కు అయితే ఒక లక్ష రూపాయలు చెల్లిస్తామని హామీ ఇవ్వాలి. పై విధంగా డబ్బులు కడితేనే ఇల్లు నిర్మాణం ప్రారంభిస్తారు. ప్రస్తుతం అద్దె ఇళ్ళలో ఉంటున్న పట్టణ పేదలైన లబ్దిదారులు వారి యొక్క అల్ప ఆదాయాలతో కుటుంబం గడవడమే కష్టమవుతోంది. దీనివల్ల పట్టణ పేదలు ఇళ్ల నిర్మాణానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ అంశం గురించి తీవ్రంగా ఆలోచించాలి. ప ట్టణ పేదలు ముందుకు రాకపోవడం వలన అధికార పార్టీ వారికి ఆర్థిక స్థోమతలు కలిగిన వారికి గృహాలు మంజూరు చేసి అవినీతి చోటు చేసుకునే ప్రమాదమున్నదనడంలో సందేహం లేదు. లబ్దిదారులు ముందుగా చెల్లించవలసిన డిపాజిట్ వ్యయం బ్యాంకు లోనుతో కలిపి జి ప్లస్ 3 గృహాలు ఎంపిక చేసి నిర్మాణం చేపట్టినట్లయితే కొద్దిమంది లబ్దిదారులు ముందుకు వచ్చే అవకాశముంది.

ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీతో కలిపి మొదటి కేటగిరి గృహానికి మొత్తంగా 8 లక్షల 85 వేలు కాగా సబ్సిడీ తీసివేయగా 5 లక్షల 85 వేలు 10 సంవత్సరాల వాయిదాలలో చెల్లించాలి. 2వ కేటగిరీలో కూడా సబ్సిడీతో కలిపి 9 లక్షల 90 వేలు. వాయిదాలు చెల్లించేటప్పుడు సబ్సిడీ తీసివేయగా 6 లక్షల 90 వేలు చెల్లించాలి. 3వ కేటగిరీలో సబ్సిడీతో కలిపి 10 లక్షల 90 వేలు, వాయిదాలు చెల్లించేటప్పుడు సబ్సిడీ తీసివేయగా 7 లక్షల 90 వేలు చెల్లించవలసి ఉంటుంది. 10 సంవత్సరాలలో అంటే 120 వాయిదాలలో పైన ఉదహరించిన వ్యయం వడ్డీతో కలిపి చెల్లించవలసి ఉంటుంది. సుమారుగా నెలసరి వాయిదా 7 వేలు నుండి 10 వేలు (వడ్డీ ప్లస్ అసలు) లబ్దిదారుడు చెల్లించవలసి ఉంటుంది. కడు పేదవాడు కుటుంబాన్ని పోషించుకుంటూ నెల వాయిదా 8 వేలు చెల్లించాలంటే ఆచరణలో చాలా కష్టసాధ్యమన్నది వాస్తవం.

జీ ప్లస్ 3 విధాన గృహ నిర్మాణానికి సంబంధించి 3 కేటగిరీలకు చెందిన బ్యాంకు రుణానికి 75 పైసలు వడ్డీతో నెలవారీ చెల్లించవలసిన వివరాలు పరిశీలిస్తే పట్టణ పేదలు గృహ నిర్మాణానికి ఖచ్చితంగా దూరమవుతారు. పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఉచితంగా ఇవ్వవలసింది పోయి ఆచరణ సాధ్యంకాని కఠిన నిబంధనలతో జి ప్లస్ 3 గృహాలు నిర్మాణం పేరుతో దూరంచేసి, ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు మేలు చేయడమవుతుంది. పట్టణ పేదల జీవన ఆదాయ పరిస్థితులను బట్టి గృహ నిర్మాణ పథకం అమలుతీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

వాస్తవిక పట్టణ పేదలు లబ్ధి పొందాలంటే డిపాజిట్ రద్దుచేయాలి. బ్యాంకు రుణంతో కలిపి 20 సంవత్సరాలలో నెలసరి వాయిదాలు చెల్లించే పద్ధతిపై నిర్ణయించాలి. ఆర్థికంగా ఉన్నవారు గృహ నిర్మాణ పథకంలోకి రాకుండా ఉండాలంటే, పట్టణ పేదలకు సామాజిక న్యాయం జరగాలంటే ఉచితంగా నిర్మించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవలసి ఉంటుంది.


–దిగుపాటి రాజగోపాల్, మాజీ ఎమ్ఎల్ఏ, ఆచంట,
9848024831




జీ ప్లస్ 3 గృహ నిర్మాణ ప్రాజెక్టు వివరాలు పట్టిక

ఇళ్ల రకం	స్థల విస్తీర్ణం	నిర్మాణ ఖర్చు	గదుల వివరాలు	నెల వాయిదా
1వ కేటగిరి	300 చ.పు అడుగులు (33 గజాల స్థలంలో)	5 లక్షల 84 వేలు	ఒక పడక గది చిన్న హాలు, వంట గది స్నానపు గది	రూ.7,411-00
2వ కేటగిరి	365 చదరపు అడుగులు (40 గజాల స్థలంలో)	6లక్షల 90 వేలు	ఒక పడకగది హాలు వంటగది స్నానపు గది	రూ.8,741-00
3వ కేటగిరి	430 చదరపు అడుగులు (48 గజాల స్థలంలో)	7 లక్షల 90 వేలు	రెండు పడక గదులు హాలు వంటగది స్నానపు గది	రూ.10,800-00

మహేతిహాసాల వెనుక పీవీఆర్కే



దేశం నాకేం ఇచ్చింది అని ప్రశ్నించేవాళ్ళే ఎక్కువ. దేశానికి నేనేం ఇవ్వగలను, దేశానికి నేనేం చెయ్యగలను, దేశానికి నేనేం ఇచ్చాను అని ప్రశ్నించుకుంటే, మంచి జవాబు తమకి తాము ఇచ్చుకో గలిగేవారు అతికొద్దిమందే ఉంటారు. ఆ కోవలో వారు శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్. రాజులూ, మంత్రులూ, అధికారులూ - ఎవరైనా పదవి నుండి తనకీ, తన వారసులకీ తరతరాలకీ సరిపోయేలా ఎలా చూసుకోగలం, ఎలా చేసుకోగలం అని తలమునలవుతూ ఉంటారు. కొందరే తరతరాలకీ ఉపయోగపడే పనులు చేసి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. ఈ రెండో కోవలో వారు పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు.



ఆయన ఏ పదవిలో ఉన్నా, పదవిలో లేకపోయినా భగవంతుడు ఇచ్చిన ఈ జన్మని సార్థకం చేసుకోవడానికీ ప్రయత్నం చేశారు. ఎక్కడ ఉంటే అక్కడ ఎంత ఎక్కువ సేవా కార్యక్రమాలు కానీ, ఆ రంగంలో చేయవలసిన పనులూ, మార్పులూ - చేసి తీరడం ఆయన స్వభావం. ఆయన చేసిన ఒకానొక కార్యక్రమం, ఆయన వేసిన చిన్న విత్తనం మహావృక్షంలా ఎదుగుతూ ఉన్న దానితోనే నాకు నేరుగా సంబంధం ఉంది. పి.వి.ఆర్.కె. గారు ఆ విత్తనాన్ని 1979లో వేశారు, అది ఇప్పటికీ ఇంకా ఎదుగుతూనే ఉంది, వ్యాపిస్తూనే ఉంది. అది ఆయన తి.తి.దే.

కార్యనిర్వహణ అధికారిగా ఉండగా ప్రారంభించిన కార్యక్రమం - మా నాన్నగారు శ్రీ ఉషశ్రీ (ఆకాశవాణి) గారి చేత వచన భాగవతం రాయించి, తి.తి.దే. ద్వారా అచ్చువేయించడంతో ప్రారంభించారు.

అప్పటికి, ఉషశ్రీ గారి భారత, రామాయణ ప్రవచనాలు ఆంధ్రదేశమంతటా ప్రజల మనసుల్లో, గుండెల్లో నిండిపోయి ఉన్నాయి. ఉషశ్రీ గారి రచనశైలి అటు పండితులకీ ఇటు పామరులనీ కూడా ఆకర్షించింది. ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో రామాయణ, భారత, భాగవతాలు వినిపించే సమయంలో రోడ్లు కర్ఫ్యూ విధించినట్లుండేది అనేవారు. ప్రజలు రేడియోకి అతుక్కుపోయేవారు.

పి.వి.ఆర్.కె. గారు, హిందూ ధర్మప్రచారంలో భాగంగా పుస్తక ప్రచురణని ఒక యజ్ఞంగా ప్రారంభించారు. అప్పటికి ఉషశ్రీ గారు రేడియోలో వినిపించిన భారత, రామాయణాలని, మా సొంత ప్రచురణ సంస్థ - భారత ప్రచురణలు ద్వారా ముద్రించి ప్రజలకి అందించారు. భాగవతం కూడా రాయాలనే ఆకాంక్షతో రచనా కార్యక్రమం మొదలుపెట్టారు. మొదలు పెట్టిన, వారం రోజులకే ప్రసాద్ గారి నుండి నాన్నకి కబురు వచ్చింది - దేవస్థానం వారు ప్రచురించడానికి భాగవతం రాసి ఇమ్మని, అంతా భగవదేచ్ఛ అనుకున్నారు నాన్నగారు. నాన్నగారు రాసిన భాగవతం 25 వేల ప్రతులు ముద్రించి, పుస్తకం రెండు రూపాయల చొప్పున అత్యంత స్వల్ప ధరకి అందించారు పి.వి.ఆర్.కె. గారు. వాటికి ప్రజల ఆదరణని గమనించి, నాన్నగారు రాసిన భారత, రామాయణాలని కూడా ఒక్కొక్కటి పదివేల ప్రతులు తొలిముద్రణగా ప్రచురించారు దేవస్థానం వారు. అప్పుడే నాన్నగారి చేత సుందరకాండ కూడా రాయించి, కృష్ణా పుష్కరాల సమయంలో ఒకేసారి అరవై వేల ప్రతులు ముద్రించి, పుస్తకాన్ని రెండు రూపాయలకి అందించారు. భారతంలో ఉపాఖ్యానాలు కూడా నాన్నగారిని రాయమని ఆ పుస్తకాన్ని ప్రచురించారు దేవస్థానం వారు. అలా రామాయణ, భారత, భాగవత, సుందరకాండ, భగవద్గీత, ఉపాఖ్యానాలు - ప్రజలకి తేలికగా అర్థమయ్యేలా, అందులోని మానవత్వపు విలువలు కూడా ప్రజలకి అందేలా నాన్నగారు రాసిన గ్రంథాలన్నింటినీ, ప్రసాద్ గారు తిరుపతి వెంకన్న ప్రసాదంలా ప్రజలందరికీ - అందుబాటు ధరలో తీసుకువచ్చారు. ఇది జరిగి ఇప్పటికి 38 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికీ ఆనాడు ఆయన ప్రారంభించిన ఆ యజ్ఞం కొనసాగుతూనే ఉంది. అప్పుడు మొదలుపెట్టిన ఉషశ్రీ గ్రంథాల ప్రచురణ ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. ప్రతి గ్రంథం పది లక్షల ప్రతులకి పైగా దేవస్థానం ముద్రించింది. రెండు సంవత్సరాల క్రితం నేను ఒకసారి పి.వి.ఆర్.కె. గారితో మాట్లాడాను - అప్పటికి మా నాన్నగారు ఉషశ్రీ గారి జీవిత కథని మేము రాస్తున్నాము. నాన్నగారు చాలాసార్లు పివిఆర్‌కె ప్రసాద్ గారు తి.తి.దే.లో చేస్తున్న పుస్తక ప్రచురణ యజ్ఞం గురించి చెప్తూ ఉండేవారు. నాన్నగారి జీవిత కథలో పివిఆర్‌కె గారి ప్రస్తావన ఉండి తీరాలి అని, వారి జ్ఞాపకాలు పంచుకోమని అడిగాను. అప్పుడు ఆయన.. మన మహేతిహాసాలు జనసామాన్యానికి కూడా అందేలా చేయాలంటే ఉషశ్రీగారే రాయాలి అని నిర్ణయించుకున్నాను. ఆయనచేత రాయించి ప్రచురణ మొదలుపెట్టాను. ఆ సమయంలో నాకు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. కొందరు సంస్కృత పండితులూ, విద్వాంసులూ, అడ్డుపడడానికి ప్రయత్నించారు. మేము ఉండగా, ఉషశ్రీ గారిచేత రాయించడం ఏమిటి అని ప్రశ్నించారు. అయితే సామాన్య ప్రజలకి కూడా అర్థం అయ్యేలా పుస్తకాలు అందించాలని అనే నా లక్ష్యం నెరవేరాలి అంటే ఉషశ్రీ గారిచేత రాయించాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాను, ఆ పనే చేశాను.. అన్నారు.

1979లో పివిఆర్‌కె గారు ఎంత సరైన నిర్ణయం తీసుకున్నారు అనడానికి నిదర్శనమే, ఈనాటికీ తి.తి.దే. వారు కొనసాగిస్తున్న ఉషశ్రీ గారి భారత, రామాయణాది గ్రంథ ప్రచురణ.. ఎంతమంది రచనలు ఇలా దశాబ్దాలపాటు మళ్ళీ మళ్ళీ లక్షల సంఖ్యాలో ముద్రితం అవుతాయి. ఎవరిచేత ఏ పని చేయిస్తే లక్ష్యసిద్ధి జరుగుతుంది అని సక్రమంగా ఆలోచించగలిగే శక్తి అధికారులకి ఉండాలి. అటువంటి శక్తి సంపూర్ణంగా ఉన్న వారు శ్రీ పివిఆర్‌కె గారు.

–డాక్టర్ గాయత్రిదేవి,
ఆయుర్వేద ఫిజిషియన్



అనిత నల్యాజ
సీనియర్ పాత్రికేయురాలు

మోడీ తలచినదే!

త్రిపుల్ తలాక్ మీద సుప్రీంకోర్టు తీర్పు ముస్లిం మహిళా లోకాన్ని హర్షాతిరేకంలో ముంచెత్తింది. తలాక్ చట్టం బాధితులుగా వారి ఆనందాన్ని అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఎంతో విశిష్టమైన ఆదేశాలిచ్చినట్టు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు అద్దం పడుతున్నాయి. ఈ విషయంలో విజేతలెవరంటే కేసు వేసిన ముస్లిం మహిళల కన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే..ఆయన అభీష్టానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. అసలీ తేనెతుట్టెని కదిలించడంలోనే ఆయన ఎంతో లౌక్యం ప్రదర్శించారు. ఆనాడు రాజీవ్ గాంధీకి లేనిది..ఈరోజు మోడీకి ఉన్నదీ అదే. మోడీ ముందుగా ఈ వివాదాన్ని జాతీయస్థాయిలో చర్చకు పెట్టారు. చర్చల్లో బాగా నలిగింది. విభిన్న వర్గాల మనోగతం బహిర్గతమైంది. ఏ విషయమైనా..ఎంతటి భిన్నాభిప్రాయాలున్నా..అది బహిరంగ చర్చకు వస్తే ఎంతటి సౌలభ్యముంటుందో ఈ తలాక్ చర్చ ద్వారా మరోసారి తేటతెల్లమైంది. ప్రధాని మోడీ ఇక్కడే సగం విజయం సాధించారు.

దశాబ్దాలుగా ఈ అంశం మీద స్పష్టమైన వైఖరి తీసుకోకుండా నానుస్తూ వచ్చిన రాజకీయ పార్టీలకు ఇప్పుడు చిక్కు సమస్యే. ముఖ్యంగా సుప్రీంకోర్టు..పార్లమెంటులో చట్టం చేయాలని ఆదేశించడం ద్వారా ఆయా రాజకీయ పార్టీలుతమ కుబుసాన్ని విడిచి రంగంలోకి దిగాల్సిన అనివార్యస్థితి ఏర్పడింది. తద్వారా సుప్రీంకోర్టు పార్లమెంటుకి బాధ్యత అప్పగించి మంచిపని చేసింది. చట్టాలు చేయాల్సిన రాజకీయ ప్రజాప్రతినిధులు చాలా సందర్భాల్లో ఆపని చేయకుండా..రాజకీయ కోణంలో ప్రవర్తించడం మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రధాని మోడీ పని మరింత సులువయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. తలాక్... తలాక్... తలాక్... అని మూడు సార్లు భర్త అంటే, ముస్లిం మహిళకు విడాకులిచ్చినట్టే. మత సంప్రదాయం ముసుగులో ముస్లిం మహిళలు అనాదిగా ఎదుర్కొంటున్న అన్యాయానికి ఇకనైనా అడ్డుకట్ట వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్భం వచ్చినప్పుడల్లా దేశ ప్రజలను కోరుతూ వచ్చారు. సమాజంలోని వివిధ వర్గాల్లో మాదిరిగానే ముస్లిం మహిళల్లో కూడా చైతన్యం వెల్లివిరిస్తోంది. ఈ అనాచారానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముస్లిం మహిళలు లింగవివక్షకు గురి అవుతున్నారు.

ముస్లిం మతంలో ముల్లాలు, మౌల్వీలదే పెత్తనం. వారెంత చెబితే అంత. ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ అన్యాయాల నుంచి ముస్లిం మహిళలను విముక్తం చేయడానికి 1985లో సువర్ణావకాశం వచ్చింది. షా బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినతీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. అయితే, ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టాన్ని (1986) తీసుకుని వచ్చారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆ చట్టాన్ని తెచ్చేట్టు రాజీవ్‌పై ఒత్తిడి తెచ్చినట్టు కథనం. రాజీవ్ గాంధీ అప్పట్లో సందిగ్ధంలోనే ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన షాబానో పట్ల సానుభూతిగా ఉన్నా, అంతిమంగా ఆయన ఒత్తిళ్ళకు లొంగిపోయారన్నది ఆ కథనం. భర్త నుంచి ఎక్కువ భరణం పొందేందుకు ఆమె అర్హురాలేనన్న అభిప్రాయాన్ని కలిగి ఉన్నా, ఆయన చివరికి ఒత్తిళ్ళకు లొంగిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ అంశాన్ని 71వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఢిల్లీ ఎర్రకోట బురుజుల నుంచి చేసిన ప్రసంగంలో ప్రస్తావించడం చాలా సముచితంగా ఉంది. త్రిపుల్ తలాక్ దురాచారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నందుకు వారిని ఆయన అభినందించారు.

న్యాయం కోసం పోరాడుతున్న ముస్లిం మహిళలకు దేశ ప్రజలంతా అండగా నిలుస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పౌర చట్టంతో ఇస్లామిక్ చట్టాన్ని సమానం చేయడం ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఉద్దేశ్యం కాదు. ఆధునిక కాలంలో ఇది సరైన చర్యకాదనీ, దీనిని రూపుమాపాలని కోరడం కోసమే. హిందూ సమాజంలో కూడా ఇలాంటి మూఢాచారాలు ఉండేవి. దేవదాసి, సతి దురాచారాలు మహిళల పట్ల సమాజం చూపుతున్న అన్యాయాలకు ప్రతీకగా ఉండేవి. సతి అంటే భర్త చనిపోయిన తర్వాత అతడి చితిపై భార్యను కూర్చోబెట్టి దగ్ధం చేయడం. అలాగే కన్యలను గుళ్ళల్లో దేవునికి ఇచ్చి పెళ్ళి చేయడాన్ని దేవదాసి సంప్రదాయం అంటారు. హిందూ సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ రెండు దుష్ట సంప్రదాయాలు క్రమంగా తొలగిపోయాయి. అలాగే, త్రిపుల్ తలాఖ్ పేరిట ముస్లిం మహిళలకు జరుగుతున్నఅన్యాయాలను తొలగించడం అత్యవసరం. దీనిని మతం కోణం నుంచి కాకుండా, లింగవివక్ష కోణం నుంచి చూడాల్సి ఉంటుంది.


చైనా ఉత్పాదనలపై ద్వంద్వ ప్రమాణాలు

భారతీయ జనతాపార్టీ, ఆ పార్టీ శ్రేణులు చైనా ఉత్పత్తుల అంశంలోనూ ద్వంద్వ విధానాలను పాటిస్తున్నాయి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రాజకీయాలంటూనే ఇటీవల ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ ఏర్పాటులోనూ, నిన్నగాక మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో గుజరాత్ రాష్ట్రంలోనూ ఆ పార్టీ వైఖరి మాటలకూ, చేతలకూ మధ్య అగాధానికి ఎత్తిచూపింది. ఇప్పుడు చైనా ఉత్పత్తుల వినియోగంలోను ఆయా వర్గాల తీరు పరస్పర విరుద్ధంగానే ఉంది. భారత్ చైనా సరిహద్దున డోక్లాం వద్ద యుద్ధమేఘాలు ఆవరించాయని ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. సామాజిక మాధ్యమాలలో వీర దేశభక్తులు కొందరు చైనా ఉత్పత్తులను, వస్తువులను బహిష్కరించి వాణిజ్య పరంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను లొంగదీయాలని ఎస్ఎంఎస్‌లు, పోస్టింగ్‌లతో ఊదరగొడుతున్నారు. వారుగా చెబితే పాటించరేమోననే సంశయంతో బీహార్ రాష్ట్ర హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పులంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ రగడ ఎంతవరకు సమంజసం. కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే చైనా ఉత్పాదనలు విచ్చలవిడిగా మన సరిహద్దులు దాటి దేశంలోకి పరుగులు తీస్తున్నాయనే విషయాన్ని మన దేశ భక్తులంతా అర్థం చేసుకోవలసిన అవసరముంది. ఇటీవల స్వాతంత్ర్య దిన వేదికపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దేశరక్షణకు భంగం కలిగించే చైనా దేశపు ఉత్పత్తులను బహిష్కరించి దేశభక్తిని చాటుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో స్వదేశీ జాగరణ్‌మంచ్ ఆ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యదినోత్సవం నాడు నిర్వహించిన నమామి భారత్ సంయోజక సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎపిఆర్ఎస్ఎస్ ప్రచారక్ ప్రభాకర్ భరత్‌కుమార్ తన ప్రసంగంలో ప్రజల ఆరోగ్యానికి హానికలిగిస్తున్న చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన ప్రజలను కోరారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున భారత తొలి గృహ శాఖామంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 మీటర్ల ఎత్తయిన లోహ విగ్రహాన్ని నర్మదా నదీ గర్భాన ప్రతిష్టించాలని నిర్ణయించారు.ఈ మేరకు 3 వేల కోట్ల రూపాయల విలువైన విగ్రహం తయారీని చైనా కంపెనీకి అప్పగించింది. రిలయన్స్ కంపెనీ 4 జి (జియో) ప్రారంభించి సంచారవాణి రంగంలో సంచలనం తీసుకువచ్చిన ముఖేష్ అంబానీ ఇటీవల 2 కోట్ల 4 జి సెల్‌ఫోన్ల కొనుగోలు ఒప్పందాలు చైనా కంపెనీలకే అప్పగించారు. ముందుగా సోషల్ మీడియాలో చైనా ఉత్పత్తుల వినియోగం బహిష్కరించాలని ప్రచారం చేస్తున్న దేశభక్తులంతా పై రెండు ఒప్పందాలని విరమించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీకి, రిలయన్స్ జియో అధిపతి ముఖేష్ అంబానీకి విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికీ అమలవుతున్న దిగుమతి విధానాలు చాలవన్నట్లు, మరింత వెసులుబాటు కల్పించే చర్యల దిశగా ఇటీవల 17 దేశాల మధ్య వస్తు వినిమయ ఒప్పందం మరొకటి రూపుదిద్దుకుంటుంది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఈ ఒప్పంద సమావేశంలో పాల్గొని విధివిధానాలకు రూపకల్పన చేశారు. ఈ 17 దేశాలలో మనదేశంతోపాటు చైనా కూడా సభ్యదేశమే సుమా! ఇప్పటివరకూ మన దేశంలో అమలవుతున్న దిగుమతి సుంకాలకు కాలం చెల్లుతుంది. ఈ 17 దేశాలు వారి వారి ఉత్పత్తులను స్వేచ్ఛగా ఈ బృంద దేశాలలో నేరుగా విక్రయించుకోవచ్చు. దిగుమతి సుంకాలు తొలగించడంతో కారుచౌకగా తయారయ్యే ఉత్పత్తులన్నీ భారత్‌లోకి వరదలా ప్రవహిస్తాయని విశ్లేషకులు గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం మన వ్యవస్థల వ్యతిరేక ఒప్పందాలు ఒకదానిపై మరొకటి చేసుకుంటూ పోతూవుంటే, సోషల్ మీడియాలో చైనా వస్తువులను కొనకండి, బహిష్కరించండి అంటూ ఎస్ఎంఎస్‌లు, పోస్టింగ్‌లు పెట్టడం అమాయకత్వం మినహా మరొకటి కాదనే చెప్పుకోవాలి.

–వై.హెచ్.కె. మోహనరావు, 9440154114



వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ప్రథమ మహిళ మిలానియా ట్రంప్ సురక్షిత కళ్లద్దాలతో అరుదైన సూర్యగ్రహణాన్ని వైట్‌హౌస్‌లో వీక్షించారు.



అమెరికాలో కనువిందు చేసిన చంద్రాకారాల్లో అరుదైన సూర్యగ్రహణ దృశ్యాలు

వెంకయ్య నిర్ణయాలపై స్మృతి పునఃసమీక్ష



•కీలక పదవుల్లో మార్పులు •గత కమిటీలు రద్దు •సమాచార ప్రసారాల శాఖలో ప్రక్షాళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏ శాఖలో ఉన్నా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో వివాదాలే ఆమెను ఆ శాఖకు దూరం చేశాయి. తాజాగా ఆమె సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే సంచలన నిర్ణయాలతో మళ్లీ వివాదాలకు తెర లేపారు. నిజానికి జౌళి శాఖ మంత్రిగా ఉన్న స్మృతికి సమాచార ప్రసారాల శాఖను అదనంగా అప్పగించిన విషయం తెలిసిందే. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ఆమెను ఇదే శాఖలో కొనసాగిస్తూ, జౌళి శాఖను వేరే ఎవరికైనా అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆమెకు ప్రభుత్వ, పార్టీ అధినేతల నుంచి ఇప్పటికే స్పష్టత ఉందనుకోవచ్చు. అందుకే సమాచార ప్రసారాల శాఖలో సమూల మార్పులకు ఆమె శ్రీకారం చుట్టారు. అనూహ్య నిర్ణయాలతో ఆ శాఖ అధికారులు బిత్తరపోయేలా చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వెంకయ్య నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఆమె పునఃసమీక్షకు పూనుకున్నారు.

ఇఫ్ఫీ నుంచి మొదలు

వివరాల్లోకి వెళ్తే.. గోవాలో ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకు జరగబోయే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం వెంకయ్య నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు 21 మందితో ఒక ప్రివ్యూ మరియు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి మూడేళ్ల పదవీకాలాన్ని నిర్ణయిస్తూ సభ్యుల రెమ్యూనరేషన్‌ను సైతం భారీగా పెంచారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫీ) కోసం అనేక అంతర్జాతీయ చిత్రాలను వడపోసి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కమిటీ 150 సినిమాలను వీక్షించింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో స్మృతి ఇరానీ ఈ శాఖ బాధ్యతలను చేపట్టారు. నిజానికి ప్రివ్యూ కమిటీ రెండో దశలో మరిన్ని సినిమాలు వీక్షించేందుకు సిద్ధమైంది. అయితే ఢిల్లీకి చెందిన జానపద గాయని కిరణ్ ఝూ పేరు జాబితాలో చేర్చేందుకు మంత్రి అనుమతి అవసరం. ఈ మేరకు కిరణ్ ఝూ ఫైల్ స్మృతి ఇరానీ వద్దకు చేరింది. ఈ పేరును వెంకయ్య నాయుడు పొరపాటుగా ఏమీ చేర్చలేదు. ఆమె గతంలో కూడా కమిటీలో పనిచేశారు. అయితే ఈ కొత్త పేరును స్మృతి తిరస్కరించారు. అంతటితో ఊరుకోలేదు. మొత్తాన్ని మొత్తం కమిటీనే రద్దు చేసి పడేశారు. ఇప్పటికే 150 సినిమా స్క్రీనింగ్ అయిపోయిందని, మళ్లీ ఇవన్నీ చూడాలంటే చాలా సమయం పడుతుందని అధికారులు ఎంత చెప్పినా స్మృతి ససేమిరా అన్నారు.

పాత కమిటీని రద్దు చేసిన స్మృతి వెంటనే 40 మందితో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. బాలీవుడ్ సినీ నిర్మాత వివేక్ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఆయన భార్య పల్లవి జోషి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రచయిత నరేంద్ర కోహ్లీ, నటి హృషితా భట్, సినీ ఎడిటర్ అర్తి బజాజ్, రచయిత మరియు సినీ విమర్శకుడు ఖలీద్ మహమ్మద్, సినీ దర్శకుడు అనిరుద్ధా రాయ్ చౌదరి తదితరులు ఈ కొత్త జాబితాలో సభ్యులయ్యారు. ఈ కమిటీలో దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన జీవిత రాజశేఖర్, గౌతమి తాడిమళ్లను కూడా చేర్చారు. వెంకయ్య నాయుడు ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్న సినీ విమర్శకుడు సైబాల్ ఛటర్జీ మాత్రమే స్మృతి ఇరానీ ఏర్పాటు చేసిన కమిటీలోనూ చోటు దక్కించుకుని కొనసాగగలిగారు. అయితే వెంకయ్య నాయుడు సమయంలో ఎన్నికైన బీజేపీ-ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల సభ్యులు రేఖా గుప్తా, ప్రవీణ్ ఆర్యాలకు సైతం స్మృతి తన జాబితాలో చోటు కల్పించలేదు. ప్రివ్యూ కమిటీ తరహాలోనే గత వారమే ఇఫ్ఫీకి సంబంధించి స్టీరింగ్ కమిటీని, సాంకేతిక కమిటీని కూడా స్మృతి మార్చేశారు.

కేవలం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతోనే సరిపెట్టకుండా స్మృతి ఇరానీ తన మార్కు అన్ని విభాగాల్లోనూ చూపుతున్నారు. ఇఫ్ఫీ గురించి ఓవైపు వివాదం చెలరేగుతుండగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చీఫ్‌గా ఉన్న పహ్లజ్ నిహ్లానీపై వేటు వేశారు. ఆయన పోతూ పోతూ నేరుగా స్మృతి ఇరానీనే నిందిస్తూ వెళ్లారు. ఇందుకు 'ఇందు సర్కార్' సినిమా విషయంలో మంత్రితో ఏర్పడ్డ విభేదాలే కారణమని ఆరోపించారు. అసలు కట్స్ లేకుండా ఇందు సర్కార్ సినిమాను ఎందుకు అనుమతించలేదని స్మృతి తనను ప్రశ్నించారని, తాను ప్రొసీజర్ ప్రకారమే కొన్ని సీన్లను కట్ చేయాల్సిందిగా సూచించానని చెప్పుకొచ్చారు. ఇది నచ్చకనే తనను తొలగించారని నిహ్లానీ విమర్శించారు. అంతే కాదు, గతంలో భజరంగీ భాయిజాన్ సినిమా విషయంలోనూ హోంశాఖ తనపై ఒత్తిడి చేసిందని, ఉడ్తా పంజాబ్ సినిమా విషయంలోనూ తనపై అనేక ఒత్తిళ్లు వచ్చినా రివైజింగ్ కమిటీ ఓకే చెప్పాకనే తాను క్లియరెన్స్ ఇచ్చానని చెప్పారు. ఈ వివాదాల విషయం ఎలా ఉన్నా నిహ్లానీని తొలగించిన వెంటనే పక్కా సంఘ్ అభిమాని ప్రసూన్ జోషిని సీబీఎఫ్‌సీ చీఫ్‌గా స్మృతి ఇరానీ నియమించారు.

ఎందుకీ మార్పులు?

స్మృతి ఇరానీ ఈ మార్పులన్నీ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. కేవలం తన వ్యక్తిగత ప్రాభవం కోసమే చేస్తున్నారా అంటే కాదనే తెలుస్తోంది. ప్రభుత్వాధినేత నరేంద్ర మోడీకి అత్యంత విధేయురాలిగా స్మృతి ఇరానీకి పేరుంది. అధినేతల మనసెరిగి ప్రవర్తించడంలో ఆమెకు మరెవరూ సాటిలేరని చెప్పుకుంటారు. ఇంతకాలం పాటు ఇఫ్ఫీ, సెన్సార్ బోర్డు సహా పలు సంస్థల కూర్పుపై అధినేతలిద్దరూ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. నేరుగా ఈ విషయాన్ని నాటి సమాచార ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకు చెప్పలేకపోయారు. పార్టీలో, ప్రభుత్వంలో అమిత్ షా, మోడీ కంటే సీనియర్ అయిన వెంకయ్య నాయుడు తన శాఖల విషయంలో స్వతంత్రంగానే వ్యవహరించేవారు. మోడీని పొగడ్తలతో ముంచెత్తుతూనే తన శాఖకు సంబంధించి ఇతరుల సూచనలను ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆయన సీనియారిటీని చూసి నేతలెవరూ ఒత్తిడి చేయలేకపోయేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే వెంకయ్య నాయుడు హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిపైనా ఇప్పుడు పునఃసమీక్ష జరిపి తమకు అనుకూలమైనవారిని కీలకమైన పదవుల్లో నియమించేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా సిద్ధమయ్యారని తెలుస్తోంది. వారి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించే స్మృతి ఇరానీ సమాచార ప్రసారాల శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారని అర్థమవుతోంది.

సెన్సార్ బోర్డులోనూ మార్పులు

మార్పులు చేర్పులు కేవలం ఇఫ్ఫీ, సెన్సార్ బోర్డు వరకే పరిమితం కాకుండా అన్ని వ్యవహారాల్లోనూ ఉంటాయని తెలుస్తోంది. అందుకే ఆమె బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్లకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే డైరక్టరేట్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) మీద ఫోకస్ చేశారు. గతంలో కొన్ని పత్రికలు, టీవీ ఛానెళ్ల కోసం నిబంధనలకు విరుద్ధంగా అదనపు ప్రకటనలు ఇచ్చారని, మరికొన్ని టీవీ ఛానెళ్లు, పత్రికలపై ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపారనే విమర్శలు ప్రధాని కార్యాలయం వరకు వెళ్లాయి. అలాగే సినిమాల అవార్డుల విషయంలోనూ పక్షపాత ధోరణి ప్రదర్శించారన్న విమర్శలు సామాజిక మాధ్యమాల్లోనే విస్త తమయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే స్మృతి ఇరానీ భారీ ప్రక్షాళనకు నడుం బిగించారని అర్థమవుతోంది.

మరుగుదొడ్డి లేక విడాకులు


జైపూర్: ఇంట్లో టాయిలెట్ లేదా? గ్రామీణ భారతంలో కొత్త పెళ్లికొడుకులు జాగ్రత్తగా ఉండాలి. టాయిలెట్ లేకపోతే ఆడవాళ్లు విడాకులకు సిద్ధమవుతున్నారు. జైపూర్ పరిసరాల పరిధిలో పని చేసే స్థానిక కోర్టులో జస్టిస్ రాజేంద్ర కుమార్ శర్మ ఈ తీర్పునిచ్చారు. ఐదేళ్ల తమ వైవాహిక జీవితంలో తనకు తన భర్త టాయిలెట్ ఏర్పాటు చేయలేదని సదరు మహిళ కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని భార్యపై క్రూరత్వంగా కోర్టు పరిగణించింది. మల, మూత్ర విసర్జనకు చీకటి పడే వరకూ ఆగాలంటే ఎంత కష్టమంటూ బెంచ్ మహిళ మీద సానుభూతి చూపించింది. బహిరంగ మల మూత్ర విసర్జన చాలా దారుణమని, మహిళలకు తీవ్ర మానసిక క్షోభ అని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.


కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ ఒక ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని కాల్చి చంపాయి. మంగళవారం కుప్వారా జిల్లా హంద్వారా సమీపంలోని హాంగికోట్‌లో సైన్యం జరుపుతున్న తనిఖీల్లో ఎదురు పడ్డ మిలిటెంట్లు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో వాటిని తిప్పికొట్టడానికి జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవగా మిగిలిన వారు తప్పించుకున్నారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని సమాచారం.

తిరగబడిన శశి వర్గం

•ఓపీఎస్‌తో కలయిక తమికిష్టం లేదన్న 19 మంది ఎమ్మెల్యేలు •గవర్నర్‌తో భేటీ •తమకు చాలా మంది మద్దతున్నారని ప్రకటన •బలపరీక్షకు అవకాశమిస్తే కొత్త సీఎంను ఎన్నుకుంటామని వెల్లడి •మౌనంగా ఈపీఎస్, ఓపీఎస్





చెన్నై: అంతా అయిపోయిందనుకున్న దశలో మళ్లీ అగ్గి రాజుకుంది. అన్నా డీఎంకేలో వైరి వర్గాలు కలిసిపోయాయనుకున్న దశలో మరో వైరి వర్గం తలెత్తింది. తాము దెబ్బతిన్నా, ప్రత్యర్థిని బతకనీయబోమంటూ శశికళ పనుపున దినకరన్ అన్నాడీఎంకే నుంచి 19 మంది ఎమ్మెల్యేలను బయటకు లాగారు. వారిని గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోయి, ఇద్దరికీ అధికారం సమంగా పంచుకున్న క్రమంలో దినకరన్ తన ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించేలా లేదు. డీఎంకేతో పాటు ఐయూఎంఎల్ కూడా సీఎం ఈపీఎస్‌ను బలపరీక్షకు సిద్ధపడాలని కోరుతోంది. శశికళ, దినకరన్‌లకు విధేయులైన ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్ విద్యాసాగర్‌రావును ఇరువర్గాలు కలిసిన మరునాడే కలిసారు. తమకు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి మద్దతుతో కొత్త సీఎంను ఎన్నుకుంటామని చెప్పారు. కాగా.. దినకరన్ తనకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సోమవారం ప్రకటించినా గవర్నర్ వద్దకు 19 మందే వచ్చారు. పుదుచ్చేరిలోని రిసార్ట్‌కు కేవలం 7 మంది ఎమ్మెల్యేలే తరలి వెళ్లారని తెలుస్తోంది. ఈపీఎస్ మీద తమకు విశ్వాసం లేదని గవర్నర్‌కు చెప్పేస్తామని దినకరన్ అనుచరుడైన ఎమ్మెల్యే తమిళ్ సెల్వన్ చెప్పారు. ప్రస్తుతం 234 మంది ఎమ్మెల్యేలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు స్పీకర్ కాకుండా 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఇంకా ఖాళీగానే ఉంది. కాగా ప్రతిపక్ష డీఎంకేకు 89 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు ఎనిమిది, ఐయూఎంఎల్‌కు ఒకరు ఉన్నారు. ఈపీఎస్ బలపరీక్షను ఎదుర్కొంటారా అని అడగ్గా, అది మా ఉద్దేశమని తమిళ్ సెల్వన్ సమాధానమిచ్చారు. బలపరీక్ష జరిగితే తప్పనిసరిగా కొత్త సీఎం తెరమీదకు వస్తారని ఆయన అన్నారు. పన్నీర్ సెల్వంతో ఈపీఎస్ కలవడం ఇష్టం లేని దినకరన్ వర్గం తమకు అధికారం లేకుంటే, ప్రత్యర్థులకూ దక్కకూడదని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి హోదాలో దినకరన్, ఓపీఎస్ వర్గానికి చెందిన వైద్య లింగంను పార్టీ పదవి నుంచి తొలగించారు. తన తొలగింపు చెల్లదని, వైద్యలింగం అన్నారు. ఫిబ్రవరి 18న జరిగిన బలపరీక్షలో పళనిస్వామికి 122 మంది ఎమ్మెల్యేల ఓట్లు లభించాయి. అప్పట్లో 13 మంది ఎమ్మెల్యేలు ఓపీఎస్ వర్గంలో ఉన్నట్లైంది. ఇప్పుడు తాజాగా 122 మందిలో 19 మంది పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకుంటే.. పళనిస్వామి బలం 103కు పడిపోతుంది. అయితే.. 13 మంది ఓపీఎస్ వర్గం వారి ఓట్లను కూడా కలిపితే.. ఆ బలం 116 కు మాత్రమే పెరుగుతుంది. అయితే.. దినకరన్ వెంట కేవలం 17 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారన్న వార్తలతో సీఎం బలం 118కి పెరిగే అవకాశమూ ఉంది. దీంతో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

మీరు వెనక్కి వెళితేనే పరిష్కారం

•డొక్లాం విషయంలో భారత్‌కు చైనా మరో హెచ్చరిక •రాజ్‌నాథ్ శాంతి ప్రకటన చేసిన 24 గంటల్లోనే చైనా పెడసర సమాధానం



న్యూఢిల్లీ: డొక్లాంపై భారత్ శాంతి వచనాలు పలుకుతున్నా, చైనా మాత్రం ససేమిరా అంటోంది. భారత్ వచ్చినట్లు తాము డొక్లాంలోకి వస్తే ఇంతే సంగతులని మంగళవారం తాజాగా హెచ్చరించింది. తమ సైన్యం భారత్‌లోకి వస్తే అరాచకమేనని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. డొక్లాంలో చైనా రోడ్డు తమకు అభద్రతని భారత్ వాదించడంలో అర్థం లేదంది. భారత దేశమే చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యాంగ్ ప్రకటించారు. భారత్ వివరణే కనుక నిజమైతే, ప్రతిదేశమూ పొరుగదేశంలోకి ఇష్టం వచ్చినట్లు ప్రవేశిస్తుందని చున్యాంగ్ విమర్శించారు. జూన్ నుంచి భారత్-చైనా దళాలు డొక్లాం విషయంలో ప్రతిష్టంభనలో ఉండడం తెలిసిందే. 1987 నాటి ఘటన తరువాత ఇదే అతి పెద్ద ప్రతిస్తంభన.


చైనా దళాలు డొక్లాంలో రోడ్డు వేస్తుంటే భారత సైనికులు అడ్డుకున్నారు. ఆ భూభాగం భూటాన్ తమదని అంటుంటే చైనా కాదంటోంది. ఈ నేపథ్యంలో భారత్ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాతో డొక్లాం వివాదం శాంతియుతంగా పరిష్కారమవుతుందని ప్రకటించారు. ఆయన ప్రకటించిన మరునాడే చైనా మళ్లీ హఠం చేసింది. భారత్ షరతుల్లేకుండా డొక్లాం నుంచి వైదొలగితేనే సమస్యకు పరిష్కారమని ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ భారత్‌పై విషం కక్కింది. అయినా భారత్ కిమ్మనలేదు. దీంతో లడాక్‌లోని ఫింగర్ ఫైవ్ ప్రాంతంలో భారత్‌లోకి చైనా దళాలు చొచ్చుకువచ్చాయి. భారత సైన్యం వీరిని తిరిగిపంపింది. అయినా, శాంతి ప్రేమికులమని చెబుతూనే చైనా భారత్‌ను మాటిమాటికీ హెచ్చరిస్తోంది.

సిరియాలో డ్రోన్ దాడి

మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది షఫీ ఆర్మర్ మృతి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది షఫీ ఆర్మర్ మృతి చెందాడు. సిరియాలో జరిగిన డ్రోన్ దాడిలో షఫీ ఆర్మర్ మరణించాడు. భారత్‌లో 300 మంది యువతను సోషల్ మీడియా ద్వారా షఫీ ఆర్మర్ ఆకట్టుకున్నాడు. కర్ణాటకలోని బత్కల్‌కు చెందిన షఫీ అర్మర్ ఇండియన్ ముజాహిదీన్ రియాజ్ భత్కల్ ప్రేరణతో ఉగ్రవాదం వైపు వెళ్లాడు. హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రకు పథం వేసింది షఫీ ఆర్మరే. అయితే పోలీ సులు, ఎన్ ఐఏ జాయింట్ ఆపరేషన్‌తో కుట్ర భగ్నం అయింది. రెండేళ్ల క్రితం అతని అను చరులు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, షఫీ ఆర్మర్ మృతితో భారత్‌తో ఐసిస్‌కు ఉన్న సంబంధాలు దెబ్బతిన్నట్లేనని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

షహబుద్దీన్‌పై సీబీఐ చార్జిషీటు



న్యూఢిల్లీ: ఆర్జేడీ నాయకుడు షహబుద్దీన్ పైన సీబీఐ చార్జిషీటు దాఖలు చేసపింది. జర్నలిస్టు రాజ్‌దేవ్ రంజన్ హత్యకు ఆయన కుట్ర చేసారని మంగళవారం అభియోగాలు మోపింది. నిరుడు డిసెంబర్‌లోనే షహబుద్దీన్‌పై చార్జిషీటు దాఖలు కాగా, తాజా చార్జి షీటు రెండోది. సీబీఐ దర్యాప్తును తీసుకోవడానికి ముందే బీహార్ పోలీసులు ఆరుగురిపై చార్జి షీటు దాఖలు చేసారు.

ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న షహబుద్దీన్‌పై కుట్ర, హత్య కేసులను సీబీఐ నమోదు చేసింది. సివాన్ నుంచి నాలుగు సార్లు ఆర్జేడీ తరపున గెలిచిన షహబుద్దీన్.. రంజన్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 45 కేసుల్లో సివాన్ ఎంపీ విచారణను ఎదుర్కొంటున్నాడు. తన కుమారులు ముగ్గురినీ షహబుద్దీన్ హత్య చేసాడని ఆరోపిస్తున్న చంద్రకేశ్వర్ ప్రసాద్ విజ్ఞప్తి మేరకు షహబుద్దీన్‌ను కోర్టు తీహార్ జైలుకు తరలించింది. నిరుడు మే 13న రంజన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

Andhraprabha business 2017 బిజినెస్ BUSINESS

హ్యుందాయ్ కొత్త వెర్నా

పరిచయ ధర రూ.8 లక్షలు



న్యూఢిల్లీ : ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీల్లో దేశంలో రెండో స్థానంలో ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) మంగళ వారం నాడు ఫిఫ్త్ జనరేషన్ వెర్నాను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.12.62 లక్షలు (ఎక్స్ షో రూం, ఢిల్లీ)గా ప్రకటించింది. అయితే ఈ ధర కేవలం పరిచయం ధర మాత్రమే ముందుగా బుక్ చేసుకునే వారికి మాత్రమే ... కేవలం మొట్టమొదటి 20,000 కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అటు తర్వాత ధరను సవరిస్తుంది. ఇంజిన్ విషయంలో పెట్రోల్ 1.6 లీ విటివిటి, డిజిల్ 1.6 లి యు2 సీఆర్ఈఐ ఇంజిన్‌లలో లభిస్తుంది. ఈ 2 మోడల్స్ 6 వెరియెంట్లలో లభిస్తుంది. 4 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 2 ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 17.70కి.మీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు 15.92 కి.మీ, ఆటోమెటిక్ వెర్షన్, డిజిల్ వెర్షన్ 24.75 కెఎంపీఎల్, (ఎంటి) 21.02 కెఎంపీఎల్ (ఎటి) మైలేజీ ఇస్తుందని, నెక్ట్స్ జనరేషన్ వెర్నా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భద్రతకు అడ్వాన్స్ ఫీచర్లను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ వెకె కూల్ కొత్త ఆవిష్కరిస్తూ చెప్పారు.





కోఠి బ్యాంకు స్ట్రీట్‌లో బ్యాంకు ఉద్యోగుల ధర్నా

స్తంభించిన బ్యాంకింగ్

● సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు ● 1.30 లక్షల బ్రాంచీల మూత ● నిలిచిపోయిన చెక్ క్లియరింగ్

● బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీన ప్రతిపాదన మానుకోవాలి ● రుణాలు ఎగ్గొట్టే వారిని శిక్షించాలి ● యుఎఫ్‌బియూ కన్వీనర్ శర్మ

ప్రభుత్వ రంగానికి చెందిన సుమారు 10 లక్షల మంది బ్యాంకింగ్ సిబ్బంది మంగళవారం సమ్మెకు దిగడంతో పీఎస్‌యు బ్యాంకుల్లో లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా, దీంతో పాటు ఇతర అంశాలపై ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. దేశవ్యాప్తంగా 1,30,000 బ్రాంచీలు మూతపడ్డంతో చెక్‌ల క్లియరింగ్‌కు ఆటంకాలు కలిగాయని యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యుఎఫ్‌బీయు) అధికారి ఒకరు చెప్పారు. ఈ యూనియన్ కింది తొమ్మిది యూనియన్‌లు కూడా సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశంలోని ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంకుల్లో చాలా వరకు మంగళవారం నాడు మూతపడ్డాయి.

హైదరాబాద్, ఆంధ్రప్రభ: జాతీయ బ్యాంకుల ప్రైవేటీ కరణ, విలీన ప్రక్రియ ప్రతిపాదనను అడ్డుకుంటామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియూ) తెలుగు రాష్ట్రాల కన్వీనర్ వివిఎస్ఆర్ శర్మ హెచ్చరించారు. ఒకవైపు విదేశీ బ్యాంకులను ఆహ్వానిస్తూనే మరోవైప ు బ్యాంకులను ప్రైవేటీకరిస్తూ సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసే కుట్రలను తిప్పికొడతామని ఆయన అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం యుఎఫ్‌బియూ పిలుపు మేరకు ఉభయ రాష్ట్రాల్లో అన్ని జాతీయ బ్యాంకులు మంగళవారం ఒకరోజు సమ్మె నిర్వహించాయి. ఎస్‌బిఐ స్థానిక కేంద్ర కార్యాలయంలో బ్యాంకు ఉద్యోగులు నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనను ఉద్దేశించి శర్మ ప్రసంగించారు.

మొత్తం జాతీయ బ్యాంకులను నాలుగింటికి కుదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీనివల్ల సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు సరిగా అందే పరిస్థితి ఉండదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు పేమెంట్ బ్యాంకులకు లైసెన్స్ ఇస్తూ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పారు. ఎయిర్‌టెల్, రిలయన్స్ సంస్థలకు ఇప్పటికే పేమెంట్ బ్యాంకులకు అనుమతి ఇచ్చారని, మరికొన్ని సంస్థలు వీటికోసం దరఖాస్తు చేసుకున్నాయని ఆయన చెప్పారు. ఇది బ్యాంకింగ్ సర్వీసులకు ప్రతికూల నిర్ణయమని, ప్రభుత్వం బ్యాంకులను నిర్వీర్యంచేసే కార్యక్రమాలు మానుకోవాలని ఆయన కోరారు.

బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో తీసుకున్న రుణాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. బ్యాంకులు స్థూల లాభం ఆర్జిస్తున్నాయని, అయితే మొండి బకాయిల కింద తమ లాభాలను మళ్ళించినందునే లాభాలు గణనీయంగా తగ్గుతున్నాయని శర్మ చెప్పారు. గత నాలుగేళ్ళలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నికర నిరర్ధక ఆస్తుల (ఎన్‌పిఎ)ను ప్రకటించి బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బ తీశారన్నారు. కొందరు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు ఉద్దేశపూర్వకంగానే రుణాలు ఎగ్గొడుతున్నారని, మరికొందరు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్ళిస్తున్నారని శర్మ ఆరోపించారు. బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ మొండి బకాయిల కింద చూపుతున్నారని, కొందరు విదేశాలకు పారిపోయి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆయన ఆరోపించారు. విదేశాల మాదిరిగా కఠినమైన రికవరీ చట్టాన్ని రూపొందించాలని, ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద రుణాలను ఎన్‌పిఎలుగా ప్రకటించకుండా వాటిని వసూలుచేస్తే బ్యాంకులకు నష్టాలు వచ్చే ప్రసక్తే లేదని శర్మ అన్నారు.

వాణిజ్య బ్యాంకులు ఏటా రూ.30వేల కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లిస్తోందని, అలాగే మరో లక్షా 60వేల కోట్ల రూపాయల మేరకు ఆదాయపన్ను ద్వారా జమ చేస్తున్నామని శర్మ చెప్పారు. కానీ ఈ లక్షా 90వేల కోట్ల రూపాయల గురించి చెప్పలేని ప్రభుత్వం తాను బ్యాంకులకు ఇచ్చిన కేవలం 70వేల కోట్ల గురించి మాత్రమే రెట్టించిన ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

పెద్దనోట్లను రద్దు చేసి 80శాతం కరెన్సీని చలామణిలో లేకుండా చేశారని, ఆ సందర్భంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది రేయింబవళ్ళు కష్టపడి ఖాతాదారులకు సేవలు అందించారని ఆయన చెప్పారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన కింద 26 కోట్ల ఖాతాలు ప్రారంభిస్తే అందులో జాతీయ బ్యాంకుల నుంచే 23 కోట్ల ఖాతాలు తెరిచారని శర్మ తెలిపారు. బ్యాంకులు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు ఖాతాదారులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. బ్యాంకులు ఏర్పాటు చేసుకున్న ఐటి నెట్‌వర్క్‌కు వ్యయం చేశామన్న సాకుతో నిరంతరం సర్వీసు ఛార్జీలు వసూలు చేయడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.





స్వల్ప లాభాలతో సరి!

● ఎట్టకేలకు గట్టెక్కిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు మంగళవారం నాడు స్వల్పలాభాలతో గట్టెక్కాయి. పరిమితి స్థాయిలో ట్రేడింగ్ జరిగింది. మార్కెట్లను ఉత్తేజ పరిచే అంశాలు లేని కారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్లకు దూరంగా ఉన్నారు. బీఎస్ఈ 33 పాయింట్ల లాభపడి 31,291.85 వద్ద నిఫ్టీ 11.2 పాయింట్లతో 9,765.55 వద్ద ముగిశాయి. మూడు ట్రేడింగ్ సెషన్‌ల తర్వాత మార్కెట్లు గట్టెక్కాయి. బీఎస్ఈలో అత్యధికంగా చమురు సహజవాయువు 1.31 శాతం, తర్వాతి స్థానం హెల్త్‌కేర్ 0.77 శాతం, పీఎస్‌యు 0.27 శాతం, బ్యాంకింగ్ 0.2 శాతం లాభపడితే, దీనికి వ్యతిరేకంగా నష్టపోయిన సూచిలు.. రియల్టీ 1.14 శాతం, విద్యుత్ 1.1 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 0.93 శాతం, ఆటో 0.75 శాతం వరకు ఉన్నాయి.



బీఎస్ఈలో అత్యధికంగా లాభపడిన షేర్లు ఇలా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ 2.67 శాతం, లూపిన్ 2.32 శాతం, సన్‌ఫార్మా 2.24 శాతం, ఒఎన్‌జీసీ 1.11 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.01 శాతం, దీనికి వ్యతిరేకంగా నష్టపోయిన షేర్లు ఇలా ఉన్నాయి. ఎన్‌టీపీసీ 2.56 శాతం, హీరోమోటోకార్ప్ 2.07 శాతం, బజాజ్ ఆటో 1.09 శాతం, టీసీఎస్ 0.85 శాతం, ఎల్అండ్‌టి 0.64 శాతం ఉన్నాయి. ఇన్ఫోసిస్ నుంచి సీఈవో విశాల్ సిక్కా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఈ షేరు వరుసగా నష్టాలను చవిచూస్తోంది. వరుసగా మూడో రోజు మంగళవారం నాడు 1.53 శాతం క్షీణించింది. మొత్తానికి ఈ షేరు 14.4 శాతం వరకునష్టపోయింది. హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ లిమిటెడ్ ఏకంగా 18.1 శాతం లాభపడింది. ఆపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదర్చుకోవడమే కారణం. ఆపిల్ ఐఫోన్లు, ఆపిల్ ఇండియా ప్రొడక్టులను విక్రయిస్తుంది. ఆయిల్ ఇండియా 2.42 శాతం పెరిగింది. గ్లోబల్ మార్కెట్లలో వరుసగా మూడో రోజు యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

షిప్‌యార్డుకు బకాయిల కష్టాలు

విశాఖపట్నం, కెఎన్ఎన్ బ్యూరో : దేశంలోనే తొలి నౌకానిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్‌యార్డు క్రమేపీ నష్టాల బాట పడుతుంది. ఇటీవలే కొంత మేరకు కోలిక్కి వచ్చినా పాతబకాయిలు అసలు , వడ్డీ కలిపి అధికం కావడంతో ఆర్థికంగా ఈ సంస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే ముంబాయికి చెందిన ఎస్ఆర్ ఆయిల్ కంపెనీకి షిప్‌యార్డుకు చెందిన ఆస్తులను జప్తు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఎస్ఆర్ కంపెనీ సంస్థ న్యాయవాది ఎమ్ఎన్ ఆదిత్య తెలిపారు. సోమవారం ఇక్కడ ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

రాజమండ్రిలో హిందుస్థాన్ షిప్‌యార్డుకు చెందిన కొన్ని ట్యాంకుల నిర్మాణానికి తమ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం 1998లోనే ఆయా ట్యాంకుల నిర్మాణాన్ని పూర్తి చేసి షిప్‌యార్డుకి అప్పగించామన్నారు. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమ సంస్థకు షిప్‌యార్డు నుంచి రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. అయితే సదరు కంపెనీ ఎస్ఆర్ ఆయిల్ కంపెనీకి ఆ సొమ్ము చెల్లించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. తమ వాదనలు విన్న తరువాత 2015లో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుత అసలు, వడ్డీ ఇలా అన్నీ కలిపి తమకు మొత్తంగా రూ.220 కోట్లు చెల్లించాలని మూడు ఈపీలను జారీ చేసిందని తెలిపారు. 2001 సంవత్సరం నుంచి డాలర్ రేటు ప్రకారం ఆయా మొత్తాలను చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీని ప్రకారం విశాఖలో హిందూస్థాన్ షిప్‌యార్డుకు చెందిన రూ.184 కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేస్తూ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఈనెల 8వ తేదీన తీర్పునిచ్చారన్నారు.

ఈపీ 45, 264 ప్రకారం రూ.104 కోట్లు విలువ చేసే హిందుస్థాన్ షిప్‌యార్డుకు చెందిన ఆరు బ్యాంకుల్లోని టీడీఆర్‌లను జప్తు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇక ఈపీ 46 ప్రకారం రూ.100 కోట్లు విలువ చేసే హిందుస్థాన్ షిప్‌యార్డుకు చెందిన గాంధీగ్రామ్‌లోని ఆస్తులను, సిరిపురంలోని షిప్‌యార్డుకు చెందిన సిఎండి నివాసం వరుణ్‌పార్కును జప్తు చేస్తూ కోర్టు తీర్పునిచ్చిందన్నారు.

గత 20 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని , న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఆర్ కంపెనీ న్యాయవాది డి.ఉమారాజ్యలక్ష్మి పాల్గొన్నారు.


విస్తరణ దిశగా మ్యాక్స్‌క్యూర్

● అత్యాధునిక వైద్య సేవల కోసం యూరప్ సంస్థతో ఎంవోయూ

● 3200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 22శాతం వాటా ● మ్యాక్స్‌క్యూర్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ

హైదరాబాద్, ఆంధ్రప్రభ: అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒకటైన మ్యాక్స్‌క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ తమ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా యూరప్‌లో వైద్య సేవారంగంలో అగ్రస్థానంలో ఉన్న మెడికవర్ వైద్య విజ్ఞాన సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 3200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆ దేశానికి చెందిన సంస్థ మ్యాక్స్‌క్యూర్‌లో 22శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో మ్యాక్స్‌క్యూర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కృష్ణ సేవల విస్తరణ, యూరప్ సంస్థతో ఎంవోయూకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యూరప్ దేశంలో పేరుగాంచిన మెడికవర్ ఆసుపత్రుల గ్రూపు ఢిల్లీలో వివిఎఫ్ క్లినిక్‌లను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. మ్యాక్స్‌క్యూర్ సేవలను విస్తరించేందుకు, తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పేందుకు ఈ ఎంవోయూ ఎంతగానో దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి నాటికి 9 మ్యాక్స్‌క్యూర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే తమ గ్రూపులో 7 ఆసుపత్రులు విజయవంతంగా అత్యుత్తమ వైద్యసేవలను అందిస్తున్నాయన్నారు. మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ రంగంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలువాలన్న లక్ష్యంతో యూరప్‌కు చెందిన మెడికవర్ వైద్యవిజ్ఞాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే క్రమంలోనూ తమ గ్రూపు ఆసుపత్రులు అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయన్నారు. మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ ఫ్రెడ్రిక్ స్టెన్మో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య రంగంలో భారతదేశం శరవేగంతో అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వైద్యరంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శస్త్రచికిత్సలు, వైద్యసేవల్లో పరస్పర సహకారం పొందవచ్చునని అన్నారు. ఈ బలమైన అభిప్రాయంతోనే మ్యాక్స్‌క్యూర్ గ్రూపుతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో మెడికవర్ గ్రూపు ఆసుపత్రులు విస్తృత సేవలు అందిస్తున్నాయన్నారు. ఇక నుంచి భారతదేశంలోనూ తమ సంస్థ సేవలను విస్తృతపరుస్తామని, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్స్‌క్యూర్ భాగస్వామ్యంతో కొత్త ఆసుపత్రులు నెలకొల్పుతామని ఫ్రెడ్రిక్ స్టెన్మో వివరించారు.

ఇండియన్‌బ్యాంకు 111వ వ్యవస్థాపక దినోత్సవం



కిశోర్ ఖారత్

హైదరాబాద్ : ఇండియన్ బ్యాంకు 111 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కిశోర్ ఖారత్ సోమవారం నాడు హైదరాబాద్ విచ్చేశారు.111 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలోని అన్నీ బ్రాంచీల్లో కస్టమర్లతో కలిసి పెద్దెత్తున వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు జరుపుకుంది, ఈ నెల 19న చెన్నైలో కిశోర్ ఖరాత్ మాట్లాడుతూ దేశంలో కొత్తగా మూడు జోన్ల ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అవి అమరావతి, వడోదరా, బర్ధమమాన్‌లన్నారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2700 బ్రాంచీలున్నాయని, వాటిలో 60 శాతం బ్యాంకులు దక్షిణాదినే ఉన్నాట్లు ఆంధ్రా, తెలంగాణల్లోనే 300 బ్రాంచీలున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే సింగపూర్, కొలంబో, జాఫ్నాలలో బ్రాంచీలున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడుతూ.. బ్యాంకును మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళతానని దీనికి ఐదు రకాల వ్యూహాలను అమలు చేస్తామన్నారు. వాటిలో 1. వ్యాపార లావాదేవీల్లో ఉన్నత ప్రమాణాలు పాటించడం, 2. కస్టమర్లకు మెరుగైన సేవలందించడం, 3. నాణ్యమైన ఆస్తులను పెంచడం, 4. బ్యాంకులను డిజిటైజేషన్ చేయడం, 5. మెరుగైన నిర్వహణపై దృష్టి పెడతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొండిబకాయి లను 7.21 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తామని ఆయన చెప్పారు. అలాగే పొదుపు ఖాతాలపై రూ.50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉంటే నాలుగు శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి కరెంటు, సేవింగ్స్ ఖాతాలు (కాసా) డిపాజిట్లపై దృష్టి పెడతాన్నారు. అలాగే జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కాసా డిపాజిట్లు 8 శాతం వృద్ధి చెందాయని ఈ ఆర్థిక సంవత్సరానికి 12 శాతానికి, అలాగే రుణాల డిమాండ్‌కూడా 12 నుంచి 14 శాతానికి పెరుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు.

శ్రీశ్రీశ్రీ రవిశంకర్ స్టోర్‌లు



● బాబా రాందేవ్‌కు పోటీగా శ్రీశ్రీ రవిశంకర్ దుకాణాలు

● ఈ ఏడాది చివరి నాటికి 1,000 రిటైల్ ఔట్‌లెట్లు



న్యూఢిల్లీ : బాబాలు కూడా వ్యాపారరంగంలోకి దిగి పెద్ద పెద్ద విదేశీ కంపెనీలకు చుక్కలు చూపెడుతున్నారు. దీనికి ఉదాహరణగా బాబారాందేవ్ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ను ప్రారంభించి అనతి కాలంలోనే దేశంలోనే అతి పెద్ద బ్రాండ్‌గా అవతరిం చింది. పెద్ద పెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీలకు గట్టిపోటీ ఇస్తున్నారు. పతంజలి దెబ్బకు బడా బడా ఎఫ్ఎంసీజీ కంపెనీల బ్యాలెన్స్‌షీట్లు డీలాపడ్డాయి. ఇంత వరకు బాగానే ఉన్నా బాబా రాందేవ్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ కూడా ఎఫ్ఎంసీజీ రంగంలోకి దిగి బాబా రాందేవ్ పతంజలికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్స్‌కు అనుబంధ సంస్థగా శ్రీ శ్రీ ఆయుర్వేద పేరుతో ఈ ఏడాది చివరి నాటికి 1,000 రిటైల్ స్టోర్‌లను ప్రారంభించ నున్నారు. బాబా రాందేవ్ చొరవతో దేశంలో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటి దాకా ఆయుర్వేద ఉత్పత్తులపై దృష్టి పెట్టని పెద్ద కంపెనీలు కూడా ప్రస్తుతం ఆయుర్వేద ఉత్పత్తులపై దృష్టి పెడుతున్నాయి. శ్రీశ్రీ రవిశంకర్ త్వరలోనే క్లినిక్స్ ట్రీట్‌మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేయబోతున్నారు.

శ్రీశ్రీ ఆయుర్వేద (ఎస్ఎస్ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తేజ్ కట్పిటా కొత్త స్టోర్‌ల గురించి ప్రస్తావిస్తూ.. దేశ ప్రజలు తమ రోజు వారి దినచర్యలకు ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగానికి అలవాటుపడ్డారని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఉత్పత్తులకు భిన్నంగా తమ ఉత్పత్తులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తమ స్టోర్‌లలో లభించే ఉత్పత్తుల గురించి ప్రస్తావిస్తూ.. టూత్‌పేస్ట్, డిటర్జెంట్స్, నెయ్యి, బిస్కెట్లు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ఎస్ఎస్ఎ శ్రీశ్రీ తత్వా బ్రాండ్ పేరుతో స్టోర్‌లను తెరస్తుంది. వచ్చే నెలలో మొదటిస్టోర్‌ను ప్రారంభిస్తుంది. నవంబర్‌నాటికి 50 స్టోర్‌లను తెరుస్తామని, రాబోయే కొన్ని సంవత్సరాల్లో బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గౌరవ్ మార్యా, ఫ్రాంచైనీ ఇండియా హోల్డింగ్స్ చైర్మన్ చెప్పారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో శ్రీ శ్రీ ఆయుర్వేద దేశీయ మార్కెట్లో కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు, సేంద్రీయ ఆహార ఉత్పత్తులను విడుదల చేశారు. ఎస్ఎస్ఎ స్టోర్‌లను 2003లో ప్రారంభించారు. మొత్తం ఆయుర్వేద ప్రొడక్టులను అందుబాటులో ఉంచింది. ఈ స్టోర్‌లో హెల్త్ డ్రింక్స్, ఆయిల్, పర్సెనల్‌కేర్, ఒరల్‌కేర్, కుకీస్, రెడీటు కుక్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. మొత్తం 30-35 ఉత్పత్తు లను మార్కెట్లో విక్రయిస్తోంది. వాటిలో షాంపు, క్రీమ్స్, టూత్‌పేస్ట్, సోప్, తేనే, నెయ్యి వగైరా.. వగైరాలున్నాయి.

విస్తరణ ప్రణాళిక : బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఒజాస్‌విటా అనే హెల్త్ డ్రింక్‌ను ఒలింపిక్ సిల్వర్ మెడల్ విజేత పీ వీ సింధు, జాతీయ బ్యాడ్మింటన్ కోక్ పుల్లెల గోపీచంద్ చేత ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ ప్రాడక్టులు 600 ఫ్రాంచైజీ స్టోర్‌లలో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2500 ఔట్‌లెట్లను ప్రారంభించాలని ఎస్ఎస్ఏ చూస్తోంది. వెబ్‌సైట్స్‌లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రవిశంకర్‌కు 370 మిలియన్‌ల అభిమానులున్నారు. కాబట్టి బ్రాండ్‌కు మంచి విలువ ఉంటుందని బ్రోకరేజీ సంస్థలు కూడా చెబుతున్నాయి. అయితే కంపెనీ మాస్ మీడియాను వినియోగించు కుంటే అమ్మకాలు పెంచుకోవచ్చని సూచిస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్లో : కాగా కంపెనీకి ఇప్పటికే మూడు ప్లాంట్‌లున్నాయి గ్లోబల్ బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం సింగపూర్, అమెరికా, మలేషియా, ఒమాన్, కెనెడా, దక్షిణ్ అమెరికా, బ్రెజిల్‌లలో కూడా ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది.

పతంజలికి గట్టిపోటీ : కేవలం దశాబ్ది కాలంలో పతంజలి రూ.10,000 కోట్ల కంపెనీగా మారిపోయి బహుళజాతి సంస్థలకు గట్టిపోటీ ఇస్తున్నాయి. దీంతో ఈ కంపెనీలు కూడా తప్పనిసరి పరిస్థితిలో ఆయుర్వేద కు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హిందుస్తాన్ యూనీలీవర్ తిరిగి ఆయూష్‌బ్రాండ్‌ను ప్రారంభిం చింది. లా ఒరియల్ హెయిర్‌కేర్‌ను గార్నియర్‌ను ప్రకృ తిలో లభించే ముడిపదార్థాలతో షాంపును తయారు చేస్తుంది. అలాగే డాబర్ ఇండియా కూడా ఆయుర్వేద జెల్ టూత్‌పేస్ట్ డార్ రెడ్ ఫ్రాంచైసీను ప్రారంభించింది.



ఏపీ రోల్ మోడల్

(మొదటిపేజీ తరువాయి)

కేంద్రాలు, అందరికీ ఆరోగ్య రక్ష, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు చేసి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని ప్రశంసించారు. కేవలం తొమ్మిది రోజుల్లో 92 లక్షల మంది బాల, బాలికలకు ఎమ్మార్ వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించటం అభినందనీయమన్నారు. గోరఖ్‌పూర్ ఘటన అత్యంత విషాదకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రులలో సోలార్ పవర్ సిస్టంను ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుందని, ఈ విధానాన్ని త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడ, గుంటూరు నగరాల్లో పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంలో మర్యాదపూర్వకంగా అల్పాహార విందును ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రితో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణకు చేపట్టిన చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తయ్యేవరకు కాకుండా ముందుగానే తరగతులను నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి నడ్డాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మంగళగిరి ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెండేళ్ల విద్యాసంవత్సరాన్ని కోల్పోయిన కడప ఫాతిమా కళాశాల వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కర్నూలులో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌కు రూ. 54 కోట్లు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏపీలో వైశ్యా కార్పొరేషన్

- సిద్ధమవుతున్న విధి విధానాలు
- తొలి విడత రూ.75 కోట్ల నుంచి 100 కోట్ల మూల నిధి
- కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతించిన మంత్రి శిద్దా

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. వీలైనంత త్వరగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వైశ్యుల్లో పేదవారు ఎంతో మంది ఉన్నారని వారిని అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం ఇటీవల నంద్యాల పట్టణంలో పర్యటించిన సందర్భంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రాహ్మణ కార్పొరేషన్ తరహాలోనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌ను ఆదేశించారు. తొలి విడతగా ఈ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి శిద్ధా రాఘవరావు స్వాగతించారు. ఈ నిర్ణయంపట్ల రాష్ట్రవ్యాప్తంగా వైశ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఇతర రాష్ట్రాలు సైతం ఏపీని ఆదర్శంగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాయన్న విశ్వాసం తనకుందని శిద్ధా వివరించారు.

కృష్ణను వదలండి!



(మొదటిపేజీ తరువాయి)

పంపకాలు వివాదాలపై అపెక్స్ కమిటీని ఏర్పాటు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే తమకు లేఖలు రాసాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నీటి పంపకాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య స్వల్ప బేధాభిప్రాయాలున్నాయని, మరోవైపు రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల దిగువన తొలి దశలో 18 టెలీ మెట్రి పరికరాలను ఏర్పాటుచేశామని, రెండో దశలో మరో 29 ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. శ్రీశైలం, సాగర్‌లలో నీటి లభ్యత తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా ప్రో రేటా ఆధారంగానే ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని బోర్డు ఛైర్మన్ స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్ తాగునీటి అవసరాలకోసం 400 క్యూసెక్కుల నీటిని తెలంగాణ వాడుకుంటుందని సమాచార లోప కారణంగా కొన్నిసార్లు నీటి విడుదలలో ఏర్పడుతున్న ఆలస్యం కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయని సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్ర పరిధిలోని కృష్ణానది బేసిన్ కింద తాగునీటి అవసరాలకోసం 40టీఎంసీల నీటిని అందచేయాలని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్డును కోరింది. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి కృష్ణానదిలో నీటి ప్రవాహాలు, ప్రధాన జలాశయాల్లోకి చేరిన నీరు, ప్రస్తుత నీటి నిలువలు, నీటి కొలతకు సంబంధించి టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, తెలంగాణ , ఏపీ రాష్ట్రాల పరిధిలో తాగు నీటి అవసరాలు తదితర అంశాలను చర్చించారు. ఎగువన కర్నాటకలో కృష్ణానదిపై ఉన్న ఆలమట్టి, నారాయణ పూర్ జలాశయాల్లోకి చేరిన నీరు, ప్రస్తుత నీటి నిలువలు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఆలమట్టిలోకి జూన్ నుంచి ఇప్పటి వరకూ 155టీఎంసీల నీరు చేరి జలాశయం 20రోజుల కిందటే పూర్తిస్థాయిలో నిండినప్పటికీ కర్నాటక ప్రభుత్వం వచ్చిన నీటిని వచ్చినట్టే సాగునీటి అవసరాలకు వినియోగించుకుంటూ దిగువకు నీటిని విడుదల చేయకపోవటం పట్ల సమావేశంలో తెలంగాణతోపాటు ఏపీ అధికారులు కూడా ఆందోళన వెలిబుచ్చారు. తాగు నీటి అవసరాల నిమిత్తం 15టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఇదివరకే కర్నాటక ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు బోర్డు దృష్టికి తీసుకుపోయారు. రాజధాని హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకోసం 18టీఎంసీ లు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 5 టీఎంసీలు , నల్లగొండ జిల్లా అవసరాలకోసం 5టీఎంసీలు నీరు అవసరం అని బోర్డును కోరారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్యన పునర్విభజన చట్టం మేరకే కృష్ణాజలాలను పంపిణీ చేయాలని బోర్డులో నిర్ణయించారు.

ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే...

- అత్యాధునిక టెక్నాలజీతో అవినీతి అంతం
- ఇసుక అక్రమ దందాకు అడ్డుకట్ట వేశాం
- బెల్టు షాపులపై ఉక్కుపాదం
- భూముల వే రాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి
- 50 ఏళ్లు దాటిన వారికి చంద్రన్న భీమా వర్తింపు
- వ్యక్తిగత విమర్శలు సరైనవి కావు...
- రాజకీయ నేతలకు భాష.. యాస.. జీవన విధానం అవసరం
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు



అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అవినీతిని అంతమొందించాలన్న ఉద్దేశంతోనే 'పరిష్కారవేదిక' కాల్ సెంటర్ 1100ను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం రాత్రి వెలగపూడి సచివాలయంలో సిఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాల్‌సెంటర్‌కు ఒవైపు ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తూనే మరో వైపు ప్రజలకు తమకు అవసరమైన విధానాలపై సూచనలు ,సలహాలు కూడా అందజేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వివిధ వర్గాల వారి సంక్షేమానికి చేపట్టిన పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సిఎం చంద్రబాబు వెల్లడించారు. వివిధ శాఖల పనితీరుపై పరిష్కారవేదిక ద్వారా నిర్వహించిన సర్వేలో ప్రజలు సానుకూలంగా స్పందించడంతోపాటు పలు విలువైన సూచనలు అందిచారని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇసుక.. విశాఖ భూ కుంభకోణం.. బెల్టు షాపుల నిర్వహణ విషయంలో ప్రజలు స్పందించిన తీరు ఎంతో అభినందనీయమన్నారు. ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని సీఎంగా తాను స్వయంగా ప్రకటించినప్పటికీ పలుచోట్ల పెద్ద ఎత్తున వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. ఇందుకోసం అంతరాష్ట్ర చెక్‌పోస్టులను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. అలాగే మొబైల్ రైడింగ్ పార్టీలను నియమించి ఇసుక అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సిఎం వెల్లడించారు. అలాగే ఇసుకను డ్వాక్రా సంఘాల ద్వారా పంపిణీ చేయాలన్న విధానంలోనూ పలు మార్పులు చేశామన్నారు. పరిష్కారవేదికతో పాటు తాను ఐవిఆర్ఎస్ విధానం ద్వారా సర్వే నిర్వహిస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక సరఫరాకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై 85 శాతం మంది ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేశారని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో బెల్టు షాపుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. నివాస ప్రాంతాల మధ్య ఉన్న బెల్టు షాపులను ఇప్పటికే తరలించామని, ఎక్కడైనా ఉన్నట్లు ఎవరైనా సమాచారం అందజేస్తే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ ద్వారా బిల్డింగ్ ప్లాన్స్‌కు సంబంధించిన పనితీరుపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. అన్న అమృతహస్తం కార్యక్రమంపై 85 శాతం మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులు సరుకులు నెలనెలా ఇంటింటికీ పంపిణీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, అలా చేయడం వల్ల మహిళలు తమ ఆహారాన్ని త్యాగం చేసి మరొకరికి పెడతారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర దక్కాలని రైతుబజార్లను ఏర్పాటు చేశామన్నారు. 150 రైతు బజార్లను త్వరలో ఏర్పాటు చేయనున్నామని, వాటిలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను త్వరలో తొలగించి, మొబైల్ రైతుబజార్లను అందుబాటులోకి తెస్తామని సిఎం చెప్పారు. ప్రస్తుతం ఉన్న చంద్రన్న భీమాను పిఎంఎవైతో అనుసంధానం చేయాలని భావిస్తున్నామని, ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో 50 ఏళ్లకు పైబడిన వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 50 ఏళ్ల వయస్సు దాటిన వ్యక్తులు ఎవరైనా సాధారణ రీతిలో మృతి చెందితే సంబంధిత కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు అందజేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిహారాన్ని మృతుని పెద్దఖర్మకు రెండు రోజుల ముందు సంతాపసభ పెట్టి, ముఖ్యమంత్రి సంతాప సందేశాన్ని పంపించి, వారి కుటుంబ సభ్యులకు డబ్బులు అందజేస్తామన్నారు. పుట్టింది మొదలు మృతి చెందే వరకూ జీవించిన విధానంతో పాటు మృతి చెందిన తరువాత కూడా 'మహాప్రస్థానం' పేరుతో వారి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించేలా కూడా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందింస్తోందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ''నేను స్వయంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులను భయపెట్టడం ఒక్క నిమిషం పని.. కానీ ఆ సమస్య ఎక్కడ ఉందో ప్రజలు చెబితే వారిపై కఠిచర్యలు తీసుకుంటానని..' ఆయన అన్నారు. కృష్ణావాటర్ బోర్డు సమావేశంపై ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించగా.. నీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రాయలసీమకు పట్టిసీమ నిర్మించామని, అలా చేసి ఉండకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఎపికి రావలసిన నీటి వాటా కోసం అవసరం అయితే కోర్టులకు కూడా ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వరదలు వచ్చినప్పుడు ఆనీటిని మనపైకి వదిలి వేయడం, మిగతా సమయాల్లో తాగేందుకు కూడా నీళ్లు ఎగువ రాష్ట్రాలకు వదలకపోవడం ఎంతో దారుణమని సిఎం అన్నారు. ఈ రెండింటి అంశానూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, అలాగే రెండు అంశానూ బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యతకూడా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ఎంతో మంది హిజ్రాలు.. బిచ్చగాళ్లు.. మతిస్థిమితం లేని.. వారి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా హిజ్రాల కోసం పెన్షన్లు.. ఇళ్లు.. సంక్షేమ పథకాలను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. అయితే వారికి ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే వారికి ప్రయోజనం కలుగుతుందో సమీక్షిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రంలోని హిజ్రాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేయాలన్న ఆలోచన తనకు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

జగన్ నన్ను ఎంత తిట్టినా నేను టెంపర్ కోల్పోను..

రాష్ట్ర విభజన ద్వారా మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటికి అదనంగా వారసత్వంగా వస్తున్న సమస్యలు కూడా మరెన్నో ఉన్నాయి.. వాటన్నింటినీ పరిష్కరించుకోవాలని తపన పడుతుంటే.. ప్రతిపక్షనేత తన నోటికి వచ్చినట్లు ఎంత తిట్టినా నేను టెంపర్ కోల్పోనని" సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షనేత నన్ను చెప్పులు.. చీపుళ్లతో కొట్టాలని.. కాల్చి పారేయాలని, ఉరితీసి చంపాలన్న వ్యాఖ్యలు వ్యక్తిగతంగా బాధ కలిగించినా.. నా కళ్ల ముందున్న రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టడానికే ఇష్టపడతానని, అటువంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పడం.. నేను టెంపర్ కోల్పోయి తిరిగి విమర్శలు చేయడం సరికాదని భావిస్తున్నానన్నారు. అయితే రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ, బాష, యాస మార్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి హితవు పలికారు. గతంలో జగన్, గాలి జనార్థన్‌రెడ్డి ఒకప్పుడు ఐకాన్‌లుగా చెలామణి అయ్యారు.. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు వాళ్ల చరిత్ర ఏమిటో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. అవినీతి అనేది ఒక జబ్బు.. గతంలో దెయ్యాలకు కూడా పెన్షన్లు తీసుకునేవారి పరోక్షంగా విమర్శించారు.

భూ పరిహారం చెల్లింపులో చేతివాటం

- అణు ప్రాజెక్టుకు 180 ఎకరాల డి భూమి బినామీ పేర్లతో కైంకర్యానికి మాజీ సర్పంచ్ సన్నాహాలు
- బినామీలకు నిధులు చెల్లించేందుకు ఏర్పాట్లు
- 42 మంది పట్టాదారుల ఫిర్యాదు

శ్రీకాకుళం/రణస్థలం, (కెఎన్ఎన్ బ్యూరో): కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజక్టుకు సంబంధించి ప్రభుత్వ భూములలో గతంలో డి పట్టాలు ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపులలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు విఆర్వోలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా తాజాగా మరో పెద్ద స్కామ్ బయడపడింది. డి.పట్టాలు కలిగి ఉన్న 42 మంది పేర్లు తారుమారయ్యాయి. దాదాపు 182 ఎకరాల భూమిని బినామీ పేర్లతో జాబితాలు సిద్ధం చేశారు. భూముల సర్వేకు వచ్చినప్పుడు తామే పట్టాదారులమంటూ 42 మంది పేర్లతో నివేదికలు తయారు చేయడమే కాకుండా, వారి పేరుతోనే రికార్డులు కూడా సృష్టించారు. ఈ వ్యవహారంలో మాజీ సర్పంచ్, అప్పట్లో వైకాపాలో ఉన్న ఒక మత్స్యకార నాయకుడు సర్వం తానై నడిపించి, విఆర్వోల సహాయంతో రికార్డులు తారుమారు చేయించినట్లుగా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. డి.పట్టాల భూమికి ఎకరానికి మొదటి విడతగా 15 లక్షల రూపాయిలు చెల్లిస్తుండటంతో ఈ ప్రాంతంలో మూడు, నాలుగు దశాబ్దాల క్రితం డి.పట్టాలు మంజూరు చేసిన వారి పేర్లను తారుమారు చేసి ఇప్పటికే కోట్ల రూపాయిలలో పరిహారం స్వాహాచేసేందుకు రంగం సిద్ధం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో 42 మంది మత్స్యకారులు తమ పేర్లు మాయం కావడంతో జిల్లా అధికారులను ఆశ్రయిస్తున్నారు. వివరాలలోకి వెళితే....రణస్థలం మండలం కోటపాలెం పంచాయితీలో గతంలో అల్లివలస గ్రామానికి చెందిన 42 మందికి 1970లో డిపట్టాలు ఇచ్చారు. ఈ భూములలో వారు కొంతకాలం వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. అయితే వివిధ కారణాలవల్ల వారు ఇతర ప్రాంతాలకు కొంతకాలంగా వలసవెళ్లి అక్కడ చేపలవేట ఇతర వృత్తులు చేసుకుంటూ జీవిస్తూ, మధ్యమధ్యలో వారి గ్రామాలకు వచ్చి వెళుతున్నారు. డిపట్టాలు, అడంగల్, ఇతరమైన రికార్డులన్నీ వారిపేరుతోనే ఉన్నాయి. తాజాగా కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజక్టు నిర్మాణంకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టడంతో ఈ ప్రాంత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు డిపట్టా భూములు, ఆక్రమణ భూములు ముందుగా సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. డిపట్టా భూములకు ఎకరానికి 18 లక్షల రూపాయిలు, ఆక్రమణ భూములకు 9 లక్షల రూపాయిలు పరిహారం చెల్లించే ఏర్పాట్లు చేపట్టింది. ఈ విషయాన్ని తెలుసుకుని తమ భూములకు మంచి పరిహారం వస్తోందన్న ఆశతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన 42 మంది డి.పట్టాదారులు వచ్చి పరిహారం కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ వారి పట్టా నంబర్ భూములలో లబ్దిదారుల పేర్లు మారిపోయి ఉండటంతో వారు ఈ విషయమై స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి, ఆర్‌డివోకు ఫిర్యాదు చేశారు. అయితే సర్వే నిర్వహించిన సమయంలో అక్కడ ఎవరున్నారో వారిపేర్లనే నమోదు చేశామని అధికారులు చెప్పడంతో వీరు అవాక్కయ్యారు. సర్వే నిర్వహిస్తే మీ వద్ద ఉన్న రికార్డులలో ఉన్నవారు ఎవరనేది గుర్తించరా అంటూ ప్రశ్నించారు. వీరు మూడు మాసాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోతోందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ 42 మంది డిపట్టాదారుల స్థానంలో బినామీ పేర్లను సృష్టించి వీరి ఆధీనంలోనే 180 ఎకరాల భూమివుండే విధంగా మాజీ సర్పంచ్ ఒకరు అక్కడ విఆర్ఒలతో రికార్డులు తారుమారు చేయించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్దిదారులలో ఎక్కువమంది అతని బంధువులు, అనుచరులు ఉన్నట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. వారిలో ఒక ఆర్‌టిసి కండక్టర్, అతని భార్య పేరు కూడా నమోదు చేయించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నిజమైన పట్టాదారులము మేమేనని, రికార్డులు ఎందుకు చూడరని అసలైన వారు అధికారులను ప్రశ్నిస్తే వారిలో 22 మందికి సంబంధించి పేర్లు ఆన్‌లైన్‌లో సరిచూడగా, వారిపేర్లు అడంగళ్, 1 బి రికార్డులలో కనిపిస్తుండటంతో స్థానిక అధికారులు కంగు తిన్నారు. కాగా మరో 20 మంది పేర్లు అడంగళ్, 1బి రికార్డులలో కనిపించకపోవడంతో వారు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై పరిశీలించమని హైకోర్టు చెప్పినట్లుగా ఆ 20 మంది చెబుతున్నారు. మరోపక్క బినామీ పేర్ల ఖాతాలకే డబ్బులు విడుదల చేసే విధంగా ఏర్పాట్లు జరిగిపోయాయి. ప్రస్తుతం వేలిముద్రల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది అయిపోయిన వెంటనే ఈ 42 మంది ఖాతాలకు పరిహారం మొత్తం చెల్లిస్తారని, తమ పరిస్థితి ఏమిటని ఇప్పుడు నిజమైన పట్టాదారులు ప్రశ్నిస్తున్నారు. భారీ మొత్తంలో మాజీ సర్పంచ్ బినామీ పేర్లతో తప్పుడు రికార్డులు సృష్టించారన్న ఆరోపణలు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులనుంచి వినిపిస్తుండగా, తాను ఇప్పుడు వైకాపాలో ఉన్నందున తనపై దర్యాప్తు జరిపే అవకాశాలున్నాయని, అందువల్ల అధికారపార్టీలో చేరితే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనలో ఇటీవల ఆ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం కూడా జరిగింది. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే ఇతని అవినీతిపై ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. నిజమైన లబ్దిదారులు తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.

ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డికి ఆంధ్రప్రభ తెలియచేయగా, తమకు ఫిర్యాదు వచ్చిన పక్షంలో తప్పనిసరిగా అటువంటి వాటిని పక్కకుపెట్టడం జరుగుతుందని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తరువాతనే అసలైన లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

బెట్టింగ్ ఊబిలో వైకాపా ఎమ్మెల్యేలు!

కృష్ణసింగ్‌తో సంబంధం లేదు



క్రికెట్ ప్రధాన బుకీ కృష్ణసింగ్‌కు, తనకూ ఎటువంటి సంబంధం లేదని నెల్లూర్లు గ్రామీణ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో కూడా తాను అదే చెప్పానని అన్నారు. తన రాజకీయ జీవితంలో అతనితో నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదని కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే తన రాజకీయ ప్రసంగాలు విని ఫోన్ చేశాడే తప్ప నేరుగా ఎప్పుడూ కలిసింది లేదు, అతని వద్ద డబ్బు తీసుకుందీ లేదని ఆయన అన్నారు. తన బ్యాంకు ఖాతాకు గానీ, తన కుటుంబ సభ్యుల ఖాతాకు గానీ ఎటువంటి నగదు లావాదేవీలు జరగలేదన్నారు. అందుకు అవసరమైతే తన బ్యాంకు ఖాతాను పరిశీలించుకోవచ్చన్నారు. అయితే గత నాలుగు రోజులక్రితం జిల్లా ఎస్పీని కలిసి ఈ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశానని అయితే అప్పుడు ఈ కేసు వ్యవహారంలో ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పారని 48 గంటలు గడవకముందే తమకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే ఈ వ్యవహారంలో తమను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

(మొదటిపేజీ తరువాయి)

జరిగిన విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏకధాటిగా మూడు గంటలపాటు సాగిన పోలీసు విచారణలో వైకాపా ఎమ్మెల్యేలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేలిద్దరూ విచారణకు హాజరవుతున్నారని తెలియగానే పోలీసు కార్యాలయం చుట్టూ పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మూడు గంటలపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. అయితే విచారణ పూర్తయిన తరువాత మరోసారి ఈ నెల 27వ తేది రెండవ విచారణకు రావాలని జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి శరత్ బాబు ఎమ్మెల్యేలిరువురికి సూచించారు. అయితే విచారణలో మాత్రం ప్రధానంగా కృష్ణసింగ్‌తో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై మాత్రమే ప్రశ్నలు వేయడం చూస్తుంటే రెండవ విచారణలో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వారిని అరెస్టు చేస్తారని రాజకీయ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతుండడం మంగళవారం జరిగిన విచారణ సైతం అదే తీరులో సాగడాన్నిబట్టి చూస్తుంటే పై ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. అయితే క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ప్రతిపక్షపార్టీతో పాటు అధికార పార్టీ నాయకులకు కూడా ఎక్కువ సంబంధాలు ఉన్నప్పటికీ కేవలం వైకాపా ఎమ్మెల్యేలకే నోటీసులివ్వడం కొత్త విమర్శలకు దారితీస్తుంది. అసలు పథకం ప్రకారమే వైకాపా ఎమ్మెల్యేలను బెట్టింగ్ ఊబిలోకి నెడుతున్నారా అన్న అనుమానాలు సైతం పలువురిలో వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ప్రధాన బుకీ కృష్ణసింగ్‌తో పాటు సుమారు 110 మందిపై ఆరోపణలు వచ్చినప్పటికీ 32 మందిపై కేసులు నమోదు చేసి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసు విచారణలో కృష్ణసింగ్ టీడీపీ కి చెందిన ప్రధాన నేతలతో సంబంధాలు ఉన్నట్లు అనేక సందర్భాల్లో వారికి ఆర్థిక సహకారాలు అందించినట్లు తెలిపినప్పటికీ వైకాపా ఎమ్మెల్యేలనే విచారణకు పిలవడంపై కూడా పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం విచారణకు హాజరైన ఎమ్మెల్యేలుసైతం వేరువేరుగా పాత్రికేయులతో మాట్లాడుతో పోలీసు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామని అయితే అధికారపార్టీలో బుకీలు ఉన్నప్పటికీ వారిని వదిలేసి కేవలం పంటర్లు మాత్రమే ఉన్న తమ పార్టీ నాయకులను విచారించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తమకు పోలీసు శాఖపై ఎంతో నమ్మకముందని అందుకే వారు పిలిచిన వెంటనే విచారణకు హాజరయ్యామని మళ్లీ 27వ తేది విచారణకు రావాలని సూచించారని ఆ విచారణకు కూడా తప్పకుండా హాజరై వారికి సహకరిస్తామన్నారు. అయితే ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రధాన అనుచరులు బుకీలుగా వ్యవహరిస్తున్నప్పటికీ వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండాతమను మాత్రమే విచారించడం ఎంతవరకు న్యాయ మని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా విచారణ అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట జరిగిన పాత్రికేయుల సమావేశంలో నెల్లూర్లు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డిశ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూర్లు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బెంగుళూరులో ఏర్పాటుచేసిన రాజకీయ శిబిరానికి సంబంధించి కృష్ణసింగ్ వద్ద ఖర్చులకు భారీగా సొమ్ము తీసుకున్నట్లు అడిగారన్నారు.

అయితే మేయర్ అబ్దుల్ అజీజ్‌కి కృష్ణసింగ్ వద్ద డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన స్వంత ఖర్చుతోనే బెంగుళూరులో తాను, సిటీ ఎమ్మెల్యే శిబిరం ఏర్పాటు చేశామని చెపడాన్ని బట్టి చూస్తుంటే ఈ వ్యవహారంలో మరికొంతమందిని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుకీలతో సంబంధం లేదు..



క్రికెట్ బెట్టింగ్ బుకీలతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని అటువంటి సంబంధాలన్నీ తెలుగు దేశం పార్టీ నాయకులకే ఉన్నాయని నెల్లూర్లు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. తమ పార్టీలో కేవలం పంటర్లు మాత్రమే ఉన్నారని బెట్టింగుల్లో నష్టపోయిన బాధితులు మా వెంట ఉంటే తెలుగుదేశం పార్టీలో బుకీలు ఉన్నారని వారిని వదిలేసి తమను విచారించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తన తల్లి సాక్షిగా తన 9 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరి దగ్గరా రూపాయి ఆశించలేదని రూ.30 కోట్లు విలువైన ఆస్తులు అమ్ముకుని రాజకీయాల్లో కొన్ని నైతిక విలువలకు కట్టుబడి పనిచేస్తున్నానన్నారు. పథకం ప్రకారమే తమను ఈ వ్యవహారంలో ఇరికించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాను ప్రాణంగా భావించే నా నియోజకవర్గ ఓటర్లు, నా కార్యకర్తలు నమ్మితే చాలన్నారు. పోలీసు శాఖపై తనకెంతో విశ్వాసముందని వారు ఎప్పుడు విచారణకు రమ్మన్నా తాను తప్పక హాజరై వారికి సహకరిస్తామన్నారు.



సైనికుల్లా సీఈవోలు

(మొదటిపేజీ తరువాయి)

సదస్సులో చర్చించారు. నీతీ ఆయోగ్ ఛైర్మన్ అయిన ప్రధాని, ఈ యువ సీఈఓలను తన టీంలో భాగమని చెప్పారు. 2022 నాటికి నగదు రహిత భారత దేశాన్ని తయారు చేయడానికి వీరు పని చేస్తారని చెప్పారు. దీంతో పాటు భారతీయుల సంక్షేమం గురించి కూడా సీఈఓలు ఆలోచించాలని మోడీ హితవు పలికారు. ప్రతి పౌరుడూ దేశం తనదని అనుకుని పని చేయాలని చెప్పారు. అందరూ వృద్ధిలో భాగం పంచుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ అన్నారు. మహాత్మా గాంధీ నుంచి స్ఫూర్తి తీసుకుని భారతీయుల సంక్షేమం కోసం పని చేయాలని మోడీ ఉద్బోధించారు. పరిశ్రమ పెద్దలు కూడా కడు పేదవారి గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. అయితే.. సాంకేతికత సాయంతో ఉత్పత్తుల నాణ్యత పెంచితేనే భవిష్యత్ అని తేల్చి చెప్పారు. నాణ్యతతో రాజీ పడితే మనుగడ కష్టమేనని హెచ్చరించారు. రైతుల ఆదాయం పెంచాలంటే, వారి ప్రతి అంశానికీ విలువ పెంచాలని చెప్పారు. ఉదాహరణకు యూరియా గురించి చెబుతూ.. దీని ఉత్పత్తికి గ్యాస్ సరఫరా నిరాటంకంగా చేయగలిగితే.. రైతులకు యూరియాను చౌకగా అందించి మేలు చేసినవాళ్లమవుతామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ (జీఈఎం) గురించి మాట్లాడారు. జీఈఎం ద్వారా పలు వస్తువులను ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వం ఖరీదు చేయొచ్చని చెపప్రు. ఇప్పటికే జీఈఎం ద్వారా రూ. 1,000 కోట్ల విలువైన వస్తువులను సేకరించామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన 200 మంది సీఈఓలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. నీతీ ఆయోగ్ చేర్మన్ గా రాజీనామా చేసిన అరవింద్ పనగరియా సేవలను మోడీ కొనియాడారు.

ఆంధ్రకేసరికి సీఎం చంద్రబాబు నివాళి

• నేడు ప్రకాశం జన్మస్థలంలో విగ్రహావిష్కరణ

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్ష కలిగించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రభాగాన ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. తెలుగువారి ఐక్యతకు అవిరళ కృషి చేశారని, ఒక్క భారతీయుడు లేని సైమన్ కమీషన్‌ను గో బ్యాక్ అంటూ రణగర్జన వినిపించారని, ఆ సమయంలో ప్రాణాలకు తెగించి చూపించిన ధైర్య సాహసాలతో ఆయనను తెలుగువారు ఆంధ్రకేసరిగా గౌరవించారని కొనియాడారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహావిష్కరణ ఆయన జన్మస్థలం ప్రకాశం జిల్లా వినోదరాయుని పాలెంలో బుధవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం సలహాదారు పరకాల ప్రభాకర్ హాజరుకానున్నారు. రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో మంత్రి శిద్ధా రాఘవరావు, జిల్లా రాజకీయ అధికార ప్రముఖులు పాల్గొననున్నారు.

విపత్తులను ఎదుర్కోవడం ఎలా...?

• మహిళలు, చిన్నారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

అమరావతి, ఆంధ్రప్రభ : విపత్తులను ఎదుర్కొవడం ఏలా అనే అంశంపై చిన్నారులు, మహిళలకు సంబంధించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విపత్తులశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.వి. శేషగిరిబాబు తెలిపారు. మంగళవారం రాష్ట్ర విపత్తులకార్యాలయంలో విపత్తులశాఖ, యూనీసేఫ్ సంయుక్తంగా మహిళలు, పిల్లలు విపత్తులను ఎదుర్కొవడంపై ప్రత్యేకమైన ప్రణాళికలపై సదస్సు నిర్వహించారు. కోస్తా జిల్లాలలో మహిళలు, చిన్నారులు సంరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయడానికి స్వచ్ఛంద సంస్థల సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనిసేఫ్ అధికారి మహేంద్ర రాజారామ్, విపత్తులశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కోట్ల శివశంకరరావు, పరిపాలనాధికారి వి.నాన్‌రాజు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎస్వీ యూనివర్శిటీ దూరవిద్య పరీక్షలపై ఆందోళన

• టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కో-ఆర్డినేటర్లు ఆవేదన



అమరావతి, ఆంధ్రప్రభ : తిరుపతి వేంకటేశ్వర దూరవిద్యావిభాగం ప్రకటించిన పరీక్షల తేదీపై విద్యార్థులు, కోఆర్డినేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టడీ మెటీరియల్ విడుదల చేయకుండానే పరీక్షలు తేదీని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్వీ యూనివర్శిటీ దూరవిద్యా కోఆర్డినేటర్లు గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి వివివి చౌదరిని కలిసేందుకు మంగళవారం వచ్చిన కోఆర్డినేటర్లు మీడియా వద్ద తమ ఆవేదనను వ్యక్తపరిచారు. దూరవిద్య ద్వారా యూనివర్శిటీ పరిధిలో 147 స్టడీ సెంటర్స్ నడుస్తుండగా, 51 వేల మంది విద్యార్థులు నమోదై పరీక్షలు రాస్తున్నారు. ఐతే ఈ ఏడాది సిలబస్ విడుదల చేయకముందే పరీక్షల తేదీని ప్రకటించడం పట్ల విద్యార్థులు, కోఆర్డినేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు అందజేస్తున్న ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లకు సంబంధించి ఎస్వీ యూనివర్శిటీ డీడీఈ విద్యార్థులు గ్రూప్స్, జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోలేక అర్హత కోల్పోవాల్సి వస్తుందని కోఆర్డినేటర్లు మీడియా వద్ద వాపోయారు.

విద్యా, వైద్యం వ్యాపారం కాకుడదు

• ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్ రావు



అమరావతి, ఆంధ్రప్రభ : విద్యా, వైద్యం వ్యాపారం కాకూదని, వాటి నుంచి ప్రభుత్వాలు ఆదాయం కోరుకోవడం తగదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌గంగాధర్ రావు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని ఐఎంఏ రాష్ట్రప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే ఆరోగ్యం ఒక హక్కుగా లభిస్తుందని, ప్రజా రోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరుణామూర్తి మాట్లాడుతూ వైద్య పరికరాలు, వైద్య రసాయనాలను కూడా 5 శాతం పన్నుల పరిధిలోనికి తీసుకురావలని, లేకపోతే అంతిమంగా పన్నుల ఆర్థిక భారం ప్రజలపై పడే అవకాశం ఉందన్నారు. ఐఎంఏ, రెడ్‌క్రాస్ సొసైటీ, సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత ఫస్ట్ ఎయిడ్ శిక్షణలను ప్రారంభించామని, అలాగే లండన్‌కు చెందిన బ్రిటీష్ మెడికల్ జనరల్‌తో కలిసి షుగర్ వ్యాధి చికిత్సా విధానంపై ప్రత్యేక కోర్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర నేతలు అనీల్ కుమార్, వెంకటేశ్వర్లు, రెహ్మాన్, సీఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ వైద్యోన్నతి ద్వారా హెలి అంబులెన్స్ సేవలు

• ప్రమాద బాధితుల ప్రాణాల రక్షణే ధ్యేయం
• సర్వీసులపై నిపుణుల బృందం అధ్యయనం



అమరావతి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించి విలువైన కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వినూత్నంగా 108 తరహాలో హెలీ అంబులెన్స్ సర్వీసుల ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు గణనీయంగా పెరగడం, బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అనేక మంది రాజకీయ ప్రముఖులు రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. వీరికి సకాలంలో వైద్యమందక మరణించడం జరిగింది. అందులో టిడిపికి చెందిన ఎర్రన్నాయుడు, లాల్ జాన్‌భాషా, శోభా నాగిరెడ్డి, తదితరులు మృత్యువాత పడ్డ విషయం విదితమే అలాగే గుండెపోటు కారణంగా మారుమూల ప్రాంతాలలో సకాలంలో వైద్యసేవలందక అనేక మంది మరణిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో హెలీ అంబులెన్స్ సర్వీస్ ద్వారా సకాలంలో వైద్య సేవలు అందిస్తే బాధితులు ప్రాణాలు, ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. సహజంగా ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరమైన వైద్య సౌకర్యాలు లభించాలంటే 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. స్థానికంగా ఉండే అంబులెన్స్‌ల ద్వారా తరలించిన ప్రాణాలు నిలపడం కష్టతరం అవుతుంది. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ఒకవేళ సకాలంలో వైద్య సహాయం అందిన తీవ్ర రక్తస్రావం జరిగి కోలుకోవడానికి సమయం కూడా పడుతుంది. కాళ్లు, చేతులు విరిగినప్పుడు వారిని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చికిత్స చేయాలంటే ప్రమాదం జరిగిన గంటలో అపరేషన్ నిర్వహించాల్సి ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాష్ట్రంలో హెలీ అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

హెలీ అంబులెన్స్ సర్వీసులపై ఇప్పటికే ప్రత్యేక నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. 108 సర్వీసుల మాదిరిగా ప్రమాదం జరిగిన 15 నిమిషాలలోపు హెలీకాప్టర్ అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుని దగ్గర్లో ఉన్న మరో 15 నిమిషాల్లో వైద్యశాలలకు తరలించే అవకాశం ఉంది. అత్యవసర సమాయాల్లో హెలీకాప్టర్ రోడ్డుపై దిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అవయవదానానికి, గుండె మార్పిడికి, గ్రీన్ కారిడార్‌లు ఏర్పాటు చేసి హెలీ వైద్య సర్వీసులను అందిస్తుంది. అదే తరహాలో రోడ్డు ప్రమాద బాధితులను కూడా హెలీకాప్టర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు తరలించే అవకాశముంది. హెలీ అంబులెన్స్‌లో నిపుణులైన డాక్టర్లతో పాటు అత్యవసరమయ్యే ఆక్సిజన్, రక్త నిల్వలు, మందులు ఏర్పాటు చేసి ప్రాథమిక సేవలు అందించే అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి. దగ్గర్లోని ఆసుపత్రికి చేరేలోపు రోగికి ప్రాథమిక చికిత్స నిర్వహించి ప్రాణాలను కాపాడనున్నారు. అయితే ఈ వైద్యం ఖరీదు కానుండడంతో ప్రమాద భీమాకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే పలు బీమా కంపెనీలతో కూడా వైద్య ఆరోగ్య శాఖ చర్చలు జరిపింది. ప్రపంచంలోని పలు దేశాల్లో హెలీ అంబులెన్స్ సర్వీసు విధానం అమలవుతోంది. దేశంలో తొలిసారిగా ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు జరుపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శులు పూనం మాలకొండయ్యలు, హెలీ అంబులెన్స్ సర్వీసుల ఏర్పాటు గురించి వెల్లడించడం జరిగింది. నిపుణుల బృందం నివేదిక రాగానే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి హెలీ అంబులెన్స్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసులను ఎన్టీఆర్ వైద్యోన్నతి ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

క్షేత్రస్థాయిలో పరిశీలించండి

• మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపడాలి
• ఎయిడెడ్ పాఠశాలలపై అసంతృప్తి
• విద్యాశాఖ అధికారులకు సీఎస్ ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ: విద్యాశాఖ అధికారులు తరచూ పాఠశాలలకు వెళ్ళి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్తేనే సమస్యలకు పరిష్కార మార్గాలు అర్థమవుతాయన్నారు. పాఠశాల్లో ఇప్పటికి పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాకపోవడం, పూర్తయిన చోట నిర్వహణ సరిగా లేకపోవడంపై సిఎస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సేవా ధృక్పథం కలిగిన స్వచ్ఛంధ సేవా సంస్థలకు పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణను అప్పగించాలని చెప్పారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చొని సమస్యలకు కారణాలు వెతికితే పరిష్కారం కనిపించదంటూ ఆయన ఘాటుగా స్పందించారు. మరుగుదొడ్ల నిర్వహణ బాగా ఉన్న చోట అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి బాగా లేని చోట అమలు చేసేలా చూడాలన్నారు. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌సంధ్యారాణి పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. గత నెలలో 3జిల్లాల పరిధిలోని 8పాఠశాలలను తనిఖీ చేసినట్లు ఆమె సిఎస్‌కు వివరించారు. ఈ విధంగానే మిగిలిన అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలని, విద్యా ప్రమాణాలు పాటించని ఎయిడెడ్ పాఠశాలలపై కఠినంగా వ్యవహరించాలని సిఎస్ ఆదేశించారు. వాటి నుంచి భారీ స్థాయిలో అపరాద రుసుము వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించడంతో పాటు విద్యాప్రమాణాల విషయంలో ఏ మాత్రం ఆలసత్వం వహించవద్దని చెప్పారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో అందించే నాణ్యమైన విద్యపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, నాలెడ్జ్ సొసైటీకి ప్రాథమిక విద్యే మూలమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇవ్వాలని, ప్రైమరీలో 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటే, అప్పర్ ప్రైమరీలో 35 మందికి, సెకండరీలో 40మందికి ఒకరు చొప్పున ఉపాధ్యాయులు ఉన్నారని అధికారులు సీఎస్‌కు వివరించారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో కంటే మెరుగ్గా ఉన్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం గతంలో కంటే మెరుగుపడడం సంతోషకరమని అన్నారు. పదోవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు దాదాపు 30శాతానికి పైగా విద్యార్థులు కళాశాల విద్యకు దూరంగా ఉండడం ఆలోచించాల్సిన విషయమని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్, కళాశాల విద్యాకమిషనర్ బి. ఉదయలక్ష్మీ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

ఐటిడిఎల పనితీరు మెరుగుపడాలి..

ఏజెన్సీలలో ఐటిడిఎల పనితీరు మెరుగుపడితేనే గిరిజనులకు జీవన ప్రమాణాలు పెరుగుతాయని సిఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని పరిస్థితులపై గిరిజన సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇటీవల చోటు చేసుకున్న చాపరాయి ఘటనను ప్రస్తావించారు. కలుషిత నీరు త్రాగి పలువురు గిరిజనులు మృతి చెందడంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ మూడు శాఖలు సమన్వయంతోపనిచేయాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో త్రాగు నీటి సమస్య పరిష్కారానికి నిర్దిష్టమైన కార్యచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. ఈ సమీక్షసమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి శిశోడియా, పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జవహార్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకుల సమ్మె విజయవంతం

• నగరంలో మూతపడ్డ బ్యాంకులు • ఆర్థిక లావాదేవీలు జరగక ప్రజల ఇక్కట్లు



విశాఖపట్నం, కెఎన్ఎన్ బ్యూరో: కార్పొరేట్ సంస్థల బ్యాంకులకు కేంద్రం అమలు చేసిన ఋణ మాఫీ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవా లని, ప్రజా వ్యతిరేక బ్యాంకు సంస్కరణలను విడనా డాలని కోరుతూ మంగళవారం దేశ వ్యాప్తంగా నిర్వ హించిన బ్యాంకుల సమ్మె విశాఖలో విజయవంత మైంది. ఈ మేరకు జిల్లాలోని అన్ని బ్యాంకులు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. అన్ని లావాదేవీలు నిలిచి పోవడంతో ప్రజలు ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో యూ ఎఫ్‌బియు నగర కన్వీనర్ సి.ఎ.ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల సమ్మె సంపూర్ణంగా విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్. సాంబశివరావు , యుగంధర్ , రవి కుమార్, జి.వాసుదేవ రావు, ఇతర ఉద్యోగ సంఘ నాయకులు యుఎఫ్ బియు సభ్యులు , వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన బ్యాంక్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

'బ్యాంకుల ప్రైవేటీకరణ విరమించుకోవాలి'

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేసే ఆలోచనలను కేంద్రప్రభుత్వం విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.ఓబులేసు స్పష్టం చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బంద్ చేపడుతున్న నేపథ్యంలో మంగళ వారం విజయవాడలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వ హించారు.

20 లక్షల విలువైన నల్లమందు స్వాధీనం

పాడేరు రూరల్, కెఎన్ఎన్ : విశాఖ మన్యం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 20 కిలోల నల్ల మందును సోమవారం రాత్రి జి. మాడుగుల మండలం కొత్తపల్లి జల పాతం వద్ద పట్టుకున్నామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమీషనర్ ఎస్.వి. వి.ఎన్.బాజ్జీరావు తెలిపారు. జి. మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద నుంచి నల్లమందు రవాణా అవుతుం దని ముందస్తు సమాచారం అందిందన్నారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐలు సీహెచ్ వివిఎస్ ప్రసాద్, డి.గోపాలకృష్ణల ఆధ్వర్యంలో తమ బృందం సోమ వారం అర్థరాత్రి కొత్తపల్లి జలపాతం వద్దకు వెళ్లగా అక్కడ 20 కిలోల నల్లమందు లభించిందన్నారు. ఈ సమావేశంలో ఎఈఎస్ కె.చిట్టిబాబు, ఎస్ఐ పి.లీలారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

నగదు రహిత నగరంగా విశాఖ

• మంత్రి లోకేష్ అభినందనలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశంలోనే అతితక్కువ నగదు రహిత లావాదేవీల నగరంగా విశాఖ అరుదైన రికార్డును సాధించింది. డిజిటల్ అడ్వాన్స్ విధానం ద్వారా ఈ ఘనతను సాధించింది. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ , భారత్ క్యూఆర్ పేమెంట్ దేశంలోనే తొలిసారి నగదు రహిత రుసుముల స్వీకరణను చేపట్టాయి. రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శ కాలమేరకు తొలిసారి ఇంటర్ క్విక్‌రెస్పాన్స్ కోడ్ విధానం ద్వారా నగదు లేని లావాదేవీలు జరుపుతున్నారు. వైజాగ్ సాధించిన ఈ విజయంలో భాగంగా విసా ఏపీ కూడా పరస్పర అవగాహనతో ముందుకు సాగాయి. డిజిటల్ పేమెంట్ విధానాలను అమలులోకి తెచ్చి విశాఖ నగరాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులున అభినందించారు. విశాఖ సాధించిన ఈ విజయం దేశానికే గర్వకారణం అన్నారు. ఇతర రాష్ట్రాలకు విశాఖ నగదు రహిత లావాదేవీల విధానాలు ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

అక్టోబర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

• జిల్లా యువతకు ఉచిత శిక్షణ: కలెక్టర్ ప్రవీణ్‌కుమార్

విశాఖపట్నం, కెఎన్ఎన్: విజయనగరంలో వచ్చే అక్టోబరు నెలలో 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులను ప్రోత్సహించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ విశాఖ జిల్లాకు చెందిన అభ్యర్థులకు శరీర దారుఢ్య, రాత పరీక్షల నిమిత్తం ఉచితంగా శిక్షణ ఇస్తోందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మీ ర్యాలీలో పాల్గొనేందుకు ఉచితంగా శిక్షణ పొందగోరు అనకాపల్లి డివిజన్‌కు చెందిన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీన ఉదయం 9 గంటలకు అనకాపల్లి మున్సిపల్ స్టేడియంకు, నర్సీపట్నం డివిజన్‌కు చెందిన అన్ని మండలాల అభ్యర్థులు, పాడేరు డివిజన్‌లోని కొయ్యూరు, చింతపల్లి, జి.కె.వీధి, జి.మాడుగుల మండలాలకు చెందిన అభ్యర్థులు సెప్టెంబరు 1వ తేదీన ఉదయం 9 గంటలకు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, విశాఖపట్నం డివిజన్‌లోని అన్ని మండలాల అభ్యర్థులు, పాడేరు డివిజన్‌కు చెందిన పాడేరు, అరకు, అనంతగిరి, హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, మంచంగిపుట్టు మండలాలకు చెందిన అభ్యర్థులు సెప్టెంబరు 6వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖపట్నం ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంకు హాజరై ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత శిక్షణ పొందేందుకు జరిగే ఎంపిక కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్థులు ముందు తెలిపిన తేదీల్లో నేరుగా వయస్సు, విద్యార్హతలు, కుల, నివాస, ఆదాయ, ఆధార్ కార్డు ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జెరాక్సు కాపీలు, రెండు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజు ఫొటోలను తీసుకుని ఆయా కేంద్రాల్లో హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు. విశాఖ జిల్లాకు చెందిన యువత అవకాశాన్ని వినియోగించుకుని దేశరక్షణలో భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ కోరారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్‌లో పొందుపర్చిన వివిధ కేటగిరీల ప్రకారం వయస్సు, విద్యార్హతలు, శరీరదారుఢ్యం, ఇతర ప్రమాణాలను అభ్యర్థులు కలిగి వుండాలని, అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ నుంచి సెప్టెంబరు 20వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విధివిధానాలను తెలిపే ప్రచార సామగ్రి మండల కేంద్రాలకు పంపుతున్నట్టు, దరఖాస్తు చేసే విధానం, ఉచిత శిక్షణ ఎంపిక, ఇతర వివరాల కోసం మండల కార్యాలయాల్లోగానీ, విశాఖపట్నం సెట్విస్ కార్యాలయంలోగానీ, 0891-25558291 ఫోన్ నెంబరులోగానీ కార్యాలయపు పనివేళ్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

'అంతర్రాష్ట్ర బదిలీలకు మార్గదర్శకాలు ఇవ్వాలి'

అమరావతి, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల అంతరరాష్ట్ర బదిలీలకు దరఖాస్తు చేసుకొనేందుకు డిఇఓలకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఏపియుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదుర్శలు ఐ. వెంకటేశ్వరరావు, పి. బాబురెడ్డిలు పాఠశాల విద్యాకమిషనర్‌కి మంగళవారం విజ్ఞప్తి చేశారు. సబ్స్టిట్యూట్‌తో నిమిత్తం లేకుండా బదిలీ అయినవారందరినీ రిలీవ్ చేయాలని, ఏజెన్సీ ముంపు మండలాలలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారందరినీ రిలీవు చేయాలని, 610 జివో అమలులో భాగంగా ప్రమోషన్లు నిలుపుదల చేశారని దీనిపై డిఈవోలకు తగు ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. డిఈఓల నుంచి తగు సమాచారం వచ్చినవెంటనే రిలీవింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని, అంతరరాష్ట్ర బదిలీలకు వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని, డిఎస్‌సి మెరిట్ కం రోష్టర్‌లిస్టు ఆన్‌లైన్‌లో ఉంచాలని డిఈవోలకు ఆదేశాలు ఇస్తామని, 610 జివో అమలుకు సంబంధించి ప్రమోషన్ల సమస్యపై తగు ఆదేశాలు ఇస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు ప్రకటించారు.

రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థుల మౌన ప్రదర్శన

అమరావతి, ఆంధ్రప్రభ : రాయలసీమ యూనివర్సిటీ వద్ద మంగళవారం విద్యార్థులు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఏపిని నాలెడ్జ్ సొసైటీగా చేసే నేతలను ఎంచుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కల్పించడానికి, నిరుద్యోగభృతి ఇవ్వడానికి కృషిచేస్తున్న పార్టీకి అండగా ఉండాలని కోరారు. అటువంటి పార్టీని గెలిపించి విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని కోరారు.

కాపునాడు ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు


అమరావతి, ఆంధ్రప్రభ : పద్మభూషణ్ చిరంజీవి 62వ జన్మదినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి బేతు రామమోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుట్టినరోజు కేకును కట్‌చేసి చిరంజీవికి జన్మదిన శుభకాంక్షలను నేతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కాపునాడు నేతలు యర్రంశెట్టి అంజిబాబు, డివిజన్ అధ్యక్షులు తోట పాండు, బశెట్టి ప్రసాద్, ముడిదాని జయప్రద, పుప్పాల భానుకుమారి, కూనపురెడ్డి కుసుమ, వల్లూరి శ్రీనివాసరావు, బొమ్మసాని నరేంద్ర తదితరులున్నారు.

'వర్షాకాలంలోపు 19 కోట్ల మొక్కలు నాటాలి'



అమరావతి, ఆంధ్రప్రభ : ఈఏడాది వనం-మనం కింద చేపట్టిన 25కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని వర్షాకాలం లోపు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అటవీ పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇప్పటి వరకు 6కోట్ల మొక్కలు నాటడం జరిగిందని, మిగితా 19 కోట్ల మొక్కలను నాటేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23శాతం అడవులు ఉన్నాయని వాటిని 33శాతానికి మించి తీసుకెళ్లేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. లక్ష్యాన్ని అధికమించేందుకు వీలుగా అన్ని ఖాళీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలని తెలిపారు.

గులాబీ తెగులు నివారణకు చర్యలు



అమరావతి, ఆంధ్రప్రభ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పత్తి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మంగళవారం గుంటూరులో సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి ప్రధాన శాస్త్రవేత్త ఎస్.రత్నకుమారి, సుదర్శన్, తెలంగాణా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు, ఉభయ రాష్ట్రాల్లోని పత్తి పైరు పరిస్థితిని విశ్లేషించారు. అలాగే సీనియర్ శాస్త్రవేత్త దుర్గా ప్రసాద్ గులాబీ రంగు పురుగు జీవితచక్రం, యాజమాన్యం గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగపూర్ కేంద్రీయ పరిశోధనా సంస్థ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గులాబీ రంగు తెగులుపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు వివి నాయుడు, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి.దామోదర్‌నాయుడు, శాస్త్రవేత్తలు రమేష్‌బాబు, హెచ్ ప్రకాష్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ వి.శ్రీధర్, లాం పరిశోధనా సంస్థ సహాయ సంచాలకులు రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులాబీ తెగులు నివారణోపాయాలపై యాజమాన్య పద్ధతుల పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఆందోళన బాటలో సుబాబుల్, జామాయిల్ రైతులు

• అమలుకు నోచుకోని ఒప్పంద ధర • మార్కెట్‌యార్డులలో కనిపించని పేపర్ మిల్లు ప్రతినిధులు • స్థంభించిన కొనుగోళ్లు • దళారులదే రాజ్యం
• నేడు ఆంధ్ర పేపర్ మిల్లు అధికారులను కలవనున్న ఏఎంసీ చైర్మన్లు



కృష్ణా, కెఎన్ఎన్ బ్యూరో: పేపర్ మిల్లుల యాజమాన్యాల మాయజాలంలో రాష్ట్రంలోని సుబాబుల్, జామాయిల్ రైతులు నిలుపుదోపిడికి గురవుతున్నారు. మద్దతు ధర లభించకపోగా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద ధర అమలుకు నోచుకోకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సమక్షంలో పేపరు మిల్లులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య సుబాబుల్, జామాయిల్ కొనుగోలకు సంబంధించి ఒప్పంద ధర అమలకు నోచుకోవడం లేదంటున్నారు. రాష్ట్రప్రభుత్వం సమక్షంలో కుదిరిన అనేక ఒప్పందాలు నేటికి అమలు జరపకుండా పేపరు మిల్లులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సుబాబుల్, జామయిల్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సరుకుడు సాగు చేస్తున్నారు. పాలకులు కూడా సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యల పరిష్కరించే విషయంలో చోద్యం చూస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ దశలో సుబాబుల్, జామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. రైతులు ఒకవైపు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి వేసి నష్టాలపాలై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. ఈ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతాంగం సుబాబుల్, జామాయిల్, సరుగు సాగు చేస్తున్నారు. ఒకప్పుడు ఆశాజనకంగా ఉండటంతో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతాంగం పెద్ద ఎత్తున్న సాగు చేపట్టారు. తొలుత పేపర్‌మిల్లుల యాజమాన్యాలు సుబాబుల్, జామయిల్, సరుగుడు సాగును ప్రోత్సహించారు. అయితే నేడు రైతులను నిలుపునా ముంచేస్తున్నారు. నవ్యాంధ్రలో విరివిగా పరిశ్రమలు పెడతామని చెబుతున్న ప్రభుత్వం లక్షలాది ఎకరాల్లో పేపరు ముడిసరుకు సాగు చేస్తుంటే ఒక్క పేపరు పరిశ్రమ పెట్టటానికి కనీస ఆలోచన చేయకపోవడం విచారకరమని రైతులు పేర్కొంటున్నారు. సుబాబుల్ టన్ను రూ.4,400లకు జామాయిల్ టన్ను రూ. 4,600లకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర మంత్రుల సమక్షంలో పేపర్ మిల్లుల యాజమన్యం అంగీకరించినా వాస్తవంగా కొనుగోలు సమయంలో ఆ ధర అమలు జరగడ లేదన్నారు. గత ఏడాది సుబాబుల్ టన్నుకు రూ. 4,600లు, జామాయిల్, సరుగుడుకు టన్ను రూ.4,800లు ధరను చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది సబాబుల్, జామాయిల్ టన్ను రూ.200లకు తక్కువ ఒప్పంద ధర నిర్ణయించడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా కంపెనీలు అంగీకరించిన ధర చెల్లించడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు వాటిని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల పేపరు కంపెనీలు యథేచ్ఛగా చట్టాలను ఉల్లంగిస్తూ రైతులను దోచుకుంటున్నారే ఆరోపణలు ఉన్నాయి. అలాగే మార్కెట్ యార్డుల ద్వారా పేపరు మిల్లులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలనే రైతాంగం డిమాండ్ అమలకు నోచుకోవడం లేదంటున్నారు. మంత్రులు, మార్కెటింగ్ అధికారులు నిర్వహించే సమావేశాలకు పేపరు మిల్లుల తరుపున బాధ్యతయుతమైన అధికారులు రాకుండా మొక్కుబడి కిందిస్థాయి అధికారులను పంపిస్తున్నారు. దీంతో ఆ సమావేశంలో నిర్ణయించిన అంశాలు అమలకు నోచుకోవడం లేదు. ఇటీవల కాలంలో సుబాబుల్, జామాయిల్ కొనుగోలు కోసం పేపర్‌మిల్లు ప్రతినిధులు మార్కెట్‌యార్డులవైపు కన్నెత్తి చూడటం లేదు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దళారులు రంగ ప్రవేశం చేసి టన్ను రూ. 2,500ల చొప్పున తెలంగాణ సరిహద్దులకు తరలించి కొనుగోలు చేస్తున్నారు. రైతులు దళారుల మాయమాటలు నమ్మి కర్రను తెగనమ్ముకుంటున్నారు.

ప్రస్తు తం రెండు పేపరు మిల్లుల యాజమాన్యాలే కొనుగోలు చేస్తుం డటంతో ఆ ప్రభావం రైతులపై తీవ్రంగా పడింది. మరోవైపు సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు సరుగుడు కర్ర చౌకగా లభిం చడంతో పేపరు మిల్లుల యాజమాన్యాలు సుబాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలుకు మొగ్గు చూపడం లేదంటున్నారు. పేపరు మిల్లుల యాజమాన్యాలపై చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి రైతులు వ్యక్తం చేస్తున్నారు. సుబాబుల్, జామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.

నేడు ఆంధ్రపేపరు మిల్లు యాజమాన్యంతో భేటి

సుబాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలు విషయంపై చర్చించేందుకు ఈ నెల 23వ తేదీన రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ ఆధ్వర్యంలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన మార్కెట్ యార్డు చైర్మన్లు రాజమండ్రిలోని ఆంధ్ర పేపరు మిల్లు యాజమాన్య ప్రతినిధులతో చర్చించేందుకు వెళ్లనున్నట్లు నందిగామ మార్కెట్ యార్డు చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు(బుజ్జి) తెలిపారు. ప్రభుత్వం సమక్షంలో రైతు సంఘాలు, పేపరు మిల్లుల ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పంద ధరకు సుబాబుల్, జామాయిల్ కర్రను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కర్ర కొనుగోలుకు సంబంధించి రాష్ట్రపంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. రైతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పేపరు మిల్లు యాజమాన్యాలపై వత్తిడి తీసుకువస్తున్నారని వెల్లడించారు.

రైతులకు మద్దతుగా ప్రత్యక్షచర్య

సుబాబుల్, జామాయిల్ కర్రను ఒప్పంద ధరకు కొనుగోలు చేయాలని వైకాపా ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యక్ష ఆందోళన చేపట్టామని నందిగామ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త డా.మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. ఎంపి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే నందిగామలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పేపరు మిల్లుల యాజమాన్యాలు రైతులను దగా చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్త శుద్ధి లేకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన నిలబడి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

వివక్షతకు త'లాక్'!

ముమ్మారు తలాక్ రాజ్యాంగ విరుద్ధం

- ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులు భంగం
- ఖురాన్ నియమాలకు ఇది వ్యతిరేకంగా ఉంది
- వివాదాస్పద విడాకుల పద్ధతిపై సుప్రీం సంచలన తీర్పు
- 3:2 మెజార్టీతో తలాక్‌కు వ్యతిరేకంగా రాజ్యాంగ ధర్మాసనం తీర్పు
- ఆర్నెళ్లలోగా చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం
- ఈ తీర్పు చరిత్రాత్మకం - ప్రధానమంత్రి మోడీ



న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లామిక్ సాంప్రదాయమైన ట్రిపుల్ తలాక్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ముమ్మారు తలాక్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ పద్ధతి చెల్లదని స్పష్టం చేసింది. ఖురాన్ నియమాలకు తలాక్ వ్యతిరేకంగా ఉందని అభిప్రాయ పడిన ధర్మాసనం, దీనిపై పార్లమెంటులో ఆరు నెలల్లోగా చట్టం తేవాలని ఆదేశించింది.

తీర్పు చరిత్రాత్మకం: మోడీ



ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ముస్లిం మహిళలకు సమానత్వాన్ని ఇస్తోందన్నారు. మహిళా సాధికారత కోసం ఇది చాలా శక్తిమంతమైన చర్య అని మోడీ ట్వీట్ చేశారు. కాగా, ఈ చారిత్రక కేసులో ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పిటీషనర్లకు అండగా నిలిచింది. సివిల్ అంశాలకు సంబంధించి వేర్వేరు మతాల మధ్య బేధాలను రూపుమాపేందుకు ఏకరీతి పౌరస్మృతిని అమలు చేయాలని గత కొంతకాలంగా బీజేపీ డిమాండ్ చేస్తున్నది. భిన్న విశ్వాసాల స్వేచ్ఛను కాపాడేందుకు హేతుబద్ధమైన చట్టాలను తీసుకురావాలన్నది బీజేపీ వాదనగా ఉంది.

అంతవరకూ తలాక్‌పై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్‌పై చీఫ్ జస్టిస్ ఖేహర్ తీర్పును చదివి వినిపించారు.

ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో న్యాయమూర్తులు కురియన్‌జోసఫ్(క్రైస్తవ), లలిత్(హిందూ), నారిమన్(పార్శీ)లు ముమ్మారు తలాక్‌ను వ్యతిరేకించారు. ఇస్లాం దేశాల్లోనే దీన్ని నిషేధించినప్పుడు భారత్‌లో ఎందుకు కొనసాగించాలని వీరు ప్రశ్నించారు. పొరుగున ఉన్న పాకిస్తాన్‌తోపాటు, ముస్లిం సంప్రదాయాలను నిక్కచ్చిగా అమలుచేసే సౌదీ వంటి దేశాల్లో తలాఖ్‌పై నిషేధం ఉందని గుర్తుచేశారు.

చీఫ్ జస్టిస్ ఖేహర్ (సిక్కు), జస్టిస్ నజీర్ (ముస్లిం)లు మాత్రం తలాక్ అంశాన్ని పార్లమెంటుకే వదిలేస్తున్నామన్నారు. అది దశాబ్దాలనాటి ఆచారమైనందున కోర్టు జోక్యం చేసుకోలేదని అన్నారు. మెజారిటీ న్యాయమూర్తుల నిర్ణయం ప్రకారం తలాక్‌పై పార్లమెంటులో చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశిస్తూ, కేంద్రం చట్టం తెచ్చేంత వరకూ ఎలాంటి పిటిషన్లు తీసుకోబోమని స్పష్టం చేసింది. 3:2 తేడాతో కోర్టు ట్రిపుల్ తలాక్ పిటీషన్‌ను కొట్టివేసింది. ఆ పద్ధతి అక్రమమని తేల్చేసింది. ఖురాన్ అంగీకరించని అంశాలను రాజ్యాంగం పరిరక్షించలేదు అని కోర్టు పేర్కొన్నది.

ఇస్లామిక్ దేశాల్లో ట్రిపుల్ తలాక్‌ను బ్యాన్ చేశారని, మరి స్వతంత్ర భారత దేశంలో దాన్ని ఎందుకు తొలిగించలేమని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ప్రశ్నించారు. కాగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 25లను తలాక్ ఉల్లంఘించినట్లు లేదని ఖేహర్ తెలిపారు. వ్యక్తిగత చట్టం ద్వారా ఆ పద్ధతి అమలులో ఉందన్నారు. ఇస్లాంలో భాగమైన సున్నీ వర్గం ప్రజలు గత వెయ్యేళ్లుగా ట్రిపుల్ తలాఖ్ విధానాన్ని అనుసరిస్తున్నారని జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు. చట్టం తయారు చేసేటప్పుడు ముస్లిం సంస్థల అభిప్రాయాలు, షరియా చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఒక వేళ ఆర్నెళ్లలో ట్రిపుల్ తలాక్‌పై చట్టాన్ని చేయలేకపోతే, నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.ఈ అంశంపై రాజకీయాలను పక్కనబెట్టి, అన్ని పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.

సుదీర్ఘ విచారణ..

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారించినసంగతి తెలిసిందే. వివాదాస్పదంగా మారిన మూడుసార్లు తలాఖ్ చెప్పే విధానం, బహుభార్యత్వం అంశంపై ఈ ఏడాది మే 11 నుంచి ఆరు రోజులపాటు వాదనలు కొనసాగాయి. ఇది మతపరమైన హక్కా? లేదా రాజ్యంగ బద్ధమైనదా? అన్న అంశంపైనేసుప్రీంలో వాదనలు జరిగాయి. మే 17న ఈ విషయంలో ముస్లిం మహిళల అభిప్రాయాలను సేకరించాలని కేంద్రానికి సూచిస్తూ తుది తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ట్రిపుల్ తలాఖ్ విధానానికి వ్యతిరేకంగా పలువురు మహిళలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. కేవలం భర్త మూడుసార్లు 'తలాఖ్' అన్న పదాన్ని ఉచ్చరించడం ద్వారా భార్యకు విడాకులు ఇచ్చే ఈ విధానం వల్ల



తాము ఎంతో నరకయాతన అనుభవిస్తున్నామని పలువురు బాధిత మహిళలు సుప్రీంకోర్టు గడప తొక్కారు.

బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు

ముస్లిం సంప్రదాయమైన తక్షణ విడాకుల పద్ధతి చట్టవిరుద్ధం, పాపపు చర్య అని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో మెజార్టీ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాఖ్ అనేది మతాచారానికి సమగ్రమైన ప్రక్రియ కాదు. ఈ విధానాన్ని అనుసరించడం రాజ్యాంగ విలువలను అతిక్రమించినట్లేనని ధర్మాసనం పేర్కొంది. మతం మాటున మహిళలకు శాపంగా పరిణమించిన తలాఖ్ పద్ధతి చట్టవిరుద్ధం అని జస్టిస్ కురియన్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాఖ్ ఆమోదయోగ్య ఆచారమే కావొచ్చు.. కానీ ఇది తిరుగులేని, అసమర్ధ విధానం. దీనిద్వారా వివాహ బంధాలు తరచూ తెగిపోతుంటాయి. ఇది సమానత్వ హక్కును కాలరాస్తుంది అని ముగ్గురు న్యాయ మూర్తులు పేర్కొన్నారు. పవిత్ర ఖురాన్ షరియత్‌లకు వ్యతిరేకమైన పద్ధతికి రాజ్యాంగం ఎలా అనుమతిస్తుంది? అని జస్టిస్ నారిమన్ ప్రశ్నించారు. ఇలాంటి దురాచారానికి రాజ్యాంగ భద్రత లేదని జస్టిస్ జోసెఫ్ అన్నారు.

కాగా, చీఫ్ జస్టిస్ ఖేహర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ట్రిపుల్ తలాక్‌ను సమర్థించారు. ఇది పాపపు ఆచారమే కావొచ్చు, కానీ వ్యక్తిగత చట్టాల్లోకి న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 25లను తలాక్ ఉల్లంఘించినట్లు లేదు. వ్యక్తిగత చట్టం ద్వారా ఆ పద్ధతి అమలులో ఉంది. ఇస్లాంలో భాగమైన సున్నీ వర్గం ప్రజలు గత వెయ్యేళ్లుగా ట్రిపుల్ తలాక్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఈ విధానానికి స్వస్తి పలికేలా పార్లమెంటు చట్టం తీసుకురావాలి అని జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు.

తీర్పుపై ఎవరేమన్నారు?

- సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అభినందనీయం. దీనిని మేము స్వాగతిస్తున్నాం - **రాహుల్ గాంధీ**
- సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. ఇస్లామిక్ మత సంప్రదాయమైన ట్రిపుల్ తలాక్‌పై నిషేధంతో ముస్లిం మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి - **ఆలిండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు**
- కేంద్ర ప్రభుత్వం దీనిపై త్వరగా చట్టం తీసుకురావాలి. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం - **మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్**
- ఇది మంచి తీర్పు. లింగ సమానత్వంలో ఇదొక ముందడుగు. - **మేనకా గాంధీ**
- తలాఖ్‌పై మొదటి నుంచి పోరాటం చేస్తున్న షియా పర్సనల్ లా బోర్డు తాజా తీర్పుపై హర్షం వ్యక్తం చేసింది. ఇదొక చారిత్రక అధ్యాయం - **మౌలానా యాసూబ్ అబ్బాస్**
- తీర్పును మేం ప్రశంసిస్తున్నాం. వ్యక్తిగత చట్టాలను ఇది రక్షణకల్పిస్తుంది. అదే సమయంలో ట్రిపుల్ తలాఖ్ అమలును ధర్మాసనం వ్యతిరేకించింది - **కపిల్ సిబల్**
- సుప్రీం తీర్పు విశిష్టమైనది. ఈ నిర్ణయంలో సానుకూల దృక్పథం ఉంది. ఇస్లాంకు వ్యతిరేకంగా విడాకులకు ముస్లింలు అనుసరిస్తున్న విధానానికి ముగింపు పలికింది. మద్యం మత్తులో తలాఖ్ చెప్పడం వంటి పరిణామాలు సరైనవి కావు - **మౌలానా అహ్మద్ బర్కతి (కోల్‌కతా మసీదు మతగురువు)**
- ఆ ఐదుగురు మహిళల సాహసోపేత పోరాటానికి లభించిన గౌరవం - **షబానా అజ్మీ**
- ముస్లిం లాబోర్డు తీర్పును అమలు చేస్తుందా? లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే..ఇది మంచి నిర్ణయమని చెప్పగలను - **మాయావతి (బీఎస్పీ)**
- సర్వోన్నత ధర్మాసనం నిర్ణయంపై నేను ఏమీ వ్యాఖ్యానించలేను. కానీ పశ్చిమబెంగాల్ మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి మాత్రం సుప్రీం తీర్పును విమర్శించారు. మా పార్టీ వైఖరి ఏమిటో నాకు తెలియదు. కానీ, ఈ పద్ధతి కొన్ని తరాలుగా అమలులో ఉన్నది. దీనిపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోజాలవు - **సిద్ధిఖుల్లా**
- తలాఖ్‌పై సరైన వాదనలు వినిపించడంలోఆలిండియా పర్సనల్ లా బోర్డు విఫలమైంది. దరిమిలా విడాకుల పద్ధతిని కోర్టు తప్పుగా అర్థం చేసుకున్నది - **ఢిల్లీ జామా మసీదు ఇమామ్**

ప్రగతిశీలక తీర్పు: కాంగ్రెస్

ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. ఆ పార్టీ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పు ప్రగతిశీలకమని తెలిపారు. సరైన రీతిలో ఆలోచించగలిగేవారంతా దీనిని స్వాగతించాలన్నారు. అంటరానితనాన్ని నిషేధించడంతో ఈ తీర్పును ఆయన పోల్చారు.

ముస్లిం మహిళల పండుగ: సైరా బానో

ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదంటూ సుప్రీంకోర్టు మంగళవారంనాడు ఇచ్చిన తీర్పుపై సైరా బానో హర్షం వ్యక్తం చేశారు. తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది దేశంలోని ముస్లిం మహిళలు ఎంతో ఆనందించేరోజని అన్నారు. 'అనేకమంది రద్దు కావాలన్నారు. వద్దన్న వారూ ఉన్నారు. ముస్లిం సమాజంలో చట్టం తేవడానికి వారు ఇష్టపడరు. ఈ అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు అర్థం చేసుకుని ఈ చారిత్రక తీర్పు ఇచ్చింది' అని సైరాబానో తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ముస్లిం మహిళల స్థితగతులు మెరుగుపడతాయని అన్నారు. సుప్రీంతీర్పును ఎవరూ దయచేసి రాజకీయం చేయవద్దని, రాజకీయ ఎజెండాగా తీసుకోవద్దని కోరారు. ముస్లిం మహిళల పరిస్థితిని అర్థం చేసుకుని, మార్పును స్వాగతించి వీలైనంత త్వరగా చట్టాన్ని చేయాలని ఆమె కోరారు.

తలాక్ 'పీడ' వదిలింది: సోలీ సొరాబ్జీ

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగవిరుద్ధమని, చెల్లనేరదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రముఖ న్యాయకోవిదుడు, భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ స్వాగతించారు. ఇది ప్రగతిశీలక తీర్పు అని ప్రశంసించారు. ముస్లిం మహిళలకు ఏకపక్షంగా, వివక్షా పూరితంగా ఇస్తున్న విడాకుల బెడదకు సుప్రీం ధర్మాసనం తీర్పుతో చరమగీతం పాడిందని అన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా అమలు చేయాలని సూచించారు. 'ఇది చాలా మంచి తీర్పు. ముస్లిం మహిళలకున్న సమానత్వం, గౌరవ హక్కును కోర్టు విస్పష్టంగా చాటిచెప్పింది. ఇది కచ్చితంగా ప్రగతిశీల తీర్పు. దీనిని యథాతథంగా అమలు చేయాలి' అని సోలీ సొరాబ్జీ ప్రశంసించారు. మంగళవారంనాడు ఐదుగురు సభ్యుల అత్యున్నత ధర్మాసనం తన తీర్పులో ఇస్లామిక్ దేశాల్లోనే ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేస్తున్నప్పుడు స్వతంత్ర దేశమైన మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నామని ప్రశ్నించింది. రాజ్యాంగ విరుద్ధమైన తలాక్ చెల్లనేరదని స్పష్టం చేస్తూ ఆరు నెలల్లోగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది.

భవిష్యత్ కార్యాచరణపై ముస్లిం లా బోర్డు కసరత్తు

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని, చెల్లనేరదని, ఆరు నెలల్లోగా చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశిస్తూ తీర్పునివ్వడంతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్‌బీ) సెప్టెంబర్ 10న భోపాల్‌లో సమావేశం కానుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ఎఐఎంపీఎల్‌బీ చర్చించనుంది. బోర్డ్ వర్కింగ్ కమిటీ సభ్యుడు జాఫర్‌యాబ్ జిలానీ తెలిపారు. సమావేశంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును సమగ్రంగా అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామని చెప్పారు. పలు అంశాలతో పాటు తలాక్‌పై సుప్రీం తీర్పు కూడా కీలకాంశం కానుందని సీనియర్ న్యాయవాది కూడా అయిన జిలానీ తెలిపారు. భోపాల్ మీటింగ్ ఎజెండాలో బాబ్రీ మసీదుపై విచారణ కేసు కూడా ఒకటని చెప్పారు. తలాక్‌పై సుప్రీం తీర్పుపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలని అనుకుంటున్నారని అడిగినప్పుడు తీర్పును అధ్యయనం చేయకుండా ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని ఆయన సమాధానమిచ్చారు.

ఇన్‌స్టంట్ తలాఖ్ అంటే ఏమిటి?


ముస్లిం వివాహ పద్ధతిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హిందూ, క్రిస్టియన్ వివాహాలకోణంలో చూస్తే ఇది వైవిధ్యమైనది. ముస్లిం చట్టం ప్రకారం వివాహం మతవిశ్వాసానికి ప్రతీక కాదు. కేవలం పౌర కాంట్రాక్టు మాత్రమే. నిన్నటి దాకా సుప్రీం కోర్టులో వివాదాస్పదంగా ఉన్న ముస్లిం విడాకుల విధానం పేరు ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాఖ్ లేదా తలాఖ్ ఇ బిదత్. తలాఖ్ ఉల్ సున్నత్‌కు ఇది భిన్నమైనది. తలాఖ్ ఉల్ సున్నత్ అనేది ముస్లిం వివాహ ఒప్పందాన్ని రద్దుచేయడంలో ఆదర్శరూపం. ఒకసారి భర్త తలాఖ్ చెప్పిన తర్వాత, తిరిగి అతనిలో మార్పు కోసం భార్య మూడు మాసాలు వేచిచూస్తుంది. ఈ సంధి వ్యవధిలో భార్యాభర్తల మధ్య కలయిక జరిగితే తలాఖ్ రద్దవుతుంది. ఇద్దత్ కాలం పూర్తికాకుండా తలాఖ్‌ను వర్తింపజేయడం కుదరదు. కానీ ఇన్‌స్టంట్ తలాఖ్ ఇందుకు భిన్నమైంది. ముమ్మార్ తలాక్ చెప్పడమే తరువాయి.. ఇస్లామిక్ పద్ధతి ప్రకారం విడాకులు తీసుకున్నట్లే. ఇందులో స్త్రీ అభిమతానికి గానీ, స్వేచ్ఛకు గానీ తావుండదు. అందుకే ఇది తమ ప్రాథమిక హక్కులకు భంగకరమంటూ పలువురు ముస్లిం మహిళలు న్యాయపోరాటం చేశారు.

హక్కుల కోసం జకియా, నూర్జహాన్ పోరాటం

జకియా సోమన్, నూర్జహాన్ నియాజ్‌లు 2007లో భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సంస్థను ఏర్పాటు చేశారు. 15 రాష్ట్రాల నుంచి 30 వేల మంది మహిళా సభ్యులు ఇందులో ఉన్నారు. మసీదుల్లోకి, ముంబైలోని హాజీ అలి దర్గాలోకి ముస్లిం మహిళలను అనుమతించాలంటూ పలు ఆందోళనలను నిర్వహించిన ఈ సంస్థ బానో, ఆఫ్రీన్ పక్షాన కోర్టులో తన వాదనను వినిపించింది. ఈసంస్థ దేశవ్యాప్తంగాసర్వే నిర్వహించి దేశంలోని ముస్లిం మహిళల్లో 92 శాతం మంది ట్రిపుల్ తలాఖ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తేల్చింది. ఈ తీర్పు ముస్లిం మహిళలకు చరిత్రాత్మకమని తీర్పు అనంతరం బానో వ్యాఖ్యానించారు.

తలాక్‌ను కళ్లకు కట్టిన 'నిఖా'

తలాక్‌పై 1982లో 'నిఖా' అనే చిత్రం వచ్చింది. బీఆర్.చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రాజ్‌బబ్బర్, సల్మా అఘా, దీపక్ పరషర్‌లు నటించారు. సినిమాలో సల్మాతో గొడవ పెట్టుకున్న భర్త దీపక్ ముమ్మారు తలాక్ ఇచ్చి ఆమెను వదిలించుకోవాలనుకుంటాడు. అప్పుడు ఆమె వేరే దిక్కు లేక అవమానాలు భరిస్తూ ఉద్యోగం చూసుకుని జీవించాలనుకుంటుంది. ఇంతలో సల్మాకు రాజ్ బబ్బర్‌తో పరిచయమవుతుంది. అలా ఇద్దరూ ప్రేమించుకుంటారు.



విషయం తెలిసి మళ్లీ దీపక్.. సల్మాను తన జీవితంలోకి తిరిగిరావాలని కోరతాడు. అప్పుడు రాజ్ బబ్బర్.. సల్మాకి ముమ్మారు తలాక్ ఇస్తాడు. దాంతో ఇద్దరినీ భరించలేక సల్మా నరకం అనుభవిస్తుంది.

అలా ముమ్మారు తలాక్ విధానంతో ఓ ముస్లిం మహిళ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొందో ఈ చిత్రంలో చూపించారు బీఆర్.చోప్రా. అంతేకాదు ఈ సినిమాకి సెన్సార్ బోర్డు కూడా పూర్తిగా సహకరించింది. ఈ చిత్రానికి రెండు ఫిలింఫేర్ అవార్డులు కూడా వరించాయి. సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చోప్రా మాట్లాడుతూ.. సమాజంలో కేవలం మహిళలే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మగవాడు కేవలం మూడుసార్లు తలాక్ అని చెప్పి భార్యతో విడిపోతాడని, ఆ తర్వాత తీవ్ర మనోవేదన అనుభవించేది కేవలం మహిళేనని చోప్రా పేర్కొన్నారు.

ఆ ఐదుగురి పోరాట ఫలితమే

ముమ్మారు తలాక్‌తో విడాకులు తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఐదుగురు బాధిత మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఐదుగురు మహిళల పోరాట ఫలితమే నేటి సుప్రీం తీర్పు. వీరి పోరాటానికి కేంద్రం కూడా మద్దతుగా నిలిచింది. వారే సైరాబానో, ఇష్రత్ జహాన్, ఆఫ్రీన్ రహమాన్, గుల్షన్ పర్వీన్, అతియా సబ్రీ.

సైరా భానో



ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌కు చెందిన మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన షయరా బానో (35) సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2001లో ఆమె పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మరింత కట్నం కావాలంటూ వేధించ సాగారు. కుటుంబ సభ్యులను కలవనిచ్చేవాడు కాదు. కాలక్రమంలో మగ బిడ్డ, ఆడ బిడ్డ కలిగింది. అయినా బానో భర్తలో పెద్దగా మార్పు రాలేదు. అదనపు సంతానాన్ని పోషించలేనంటూ ఆరేడు సార్లు భార్యకు అబార్షన్ చేయించారు. చివరకు 14 ఏళ్ల తర్వాత, అంటే 2015లో బానోను పుట్టింటికి పంపించారు. ఆ తర్వాత వచ్చి ఇద్దరి పిల్లలను తన వెంట తీసుకెళ్లారు. స్పీడ్‌పోస్టులో తలాఖ్, తలాఖ్, తలాఖ్ అని రాసిన లేఖను పంపారు. ముస్లిం మత పెద్దల వద్దకు వెళ్లగా ఆ తలాఖ్ చెల్లుతుందని చెప్పారు. దాంతో బానో ఓ న్యాయపోరాటాన్ని ప్రారంభించింది.

ఇష్రత్ జహాన్



15 ఏళ్ల వైవాహిక జీవితం ట్రిపుల్ తలాఖ్‌తో తెగిపోయింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇష్రత్ జహాన్ (31) తన భర్త ముమ్మార్ తలాఖ్ చెప్పడంతో షాక్‌కు గురైంది. దుబాయ్‌లో ఉన్న అతనితో ఫోన్‌లో కొద్దిపాటి గొడవ జరిగింది. అంతమాత్రానికే అతను తలాక్ చెప్పేశాడు. కొంతకాలం తర్వాత తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత వేరొక వివాహం చేసుకున్నాడు. ఇష్రత్ వద్ద ఉన్న ఇద్దరు పిల్లలను తనతో తీసుకెళ్లాడు. ఇష్రత్‌కు ఆర్థికసహాయం అందివ్వలేదు. దీంతో ఆమెకు సోదరి అండగా నిలిచింది. చివరకు ఈమె న్యాయం కోసం సుప్రీంను ఆశ్రయించింది.

ఆఫ్రీన్ రహమాన్



జైపూర్‌కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేషన్ ఆఫ్రీన్ (28) 2014లో ఇండోర్‌కు చెందిన న్యాయవాదిని పెళ్లి చేసుకున్నారు. ఆమె సోదరులు 25 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఆమె పెళ్లి చేశారు. కొన్ని రోజుల నుంచే కుటుంబంలో కలహాలు వచ్చాయి. ఏడాది కాగానే ఆఫ్రీన్‌ను పుట్టింటికి పంపించి వేసిన భర్త స్పీడ్ పోస్ట్‌లో ట్రిపుల్ తలాఖ్‌ను పంపించారు. అప్పటికే బానో కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉండడంతో ఆఫ్రీన్ కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

గుల్షన్ పర్వీన్..



ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్షన్ పర్వీన్ అనే 30 ఏళ్ల మహిళకు 2013లో వివాహం జరిగింది. ఆమెకు ఓ బిడ్డ కూడా ఉన్నాడు. భర్త ఆమెను అదనపు కట్నం కోసం వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో 2015లో గుల్షన్ భర్త తలాక్ ద్వారా విడాకులు ఇస్తున్నట్లు రూ.10 స్టాంప్ పేపర్‌పై రాసి పంపాడు.

అతియా సబ్రీ



ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అతియా సబ్రీ అనే 30 ఏళ్ల మహిళకు 2012లో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె భర్త అదనపు కట్నం కింద రూ.25 లక్షలు తేవాలని డిమాండ్ చేస్తున్నట్లు 2015 డిసెంబరు 12 న ఆమె షహారన్‌పూర్ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అడిగినంత ధనం తీసుకురాలేదని శారీరకంగానూ వేధించినట్లు ఫిర్యాదులో తెలిపింది. దీంతో భర్త ఓ పేపర్‌పై మూడుసార్లు తలాక్ రాసి విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు.



షాబానో నుంచి సైరాబానో దాకా..

32 ఏళ్లకిందట భర్త నిర్లక్ష్యానికి గురైన ఓ ముస్లిం మహిళకు అనుకూలంగా సుప్రీం తీర్పు చెప్పింది. అయితే నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆ ఆదేశాల అమలును తోసిపుచ్చింది. దశాబ్దాల పాటు కాపురం చేసిన భర్త, మరో యువతిని వివాహం చేసుకుని తనను రోడ్డున పడేయడంపై షా బానో (62) న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఐదుగురు సంతానంతో మనుగడ సాగించేందుకు ఆమెకు భరణం చెల్లించాలని 1985లో సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిపై ముస్లిం మహిళా బిల్లును తీసుకురావాలని ఆనాటి రాజీవ్ ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. అయితే, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా రాజీవ్‌ను తప్పుదారి పట్టించిన కొందరు ఈ బిల్లును అణచివేశారు. ఆ తర్వాత మరే గాంధీ కూడా తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టలేదు. అంతటితో ముస్లిం మహిళా బిల్లు అటకెక్కింది. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన సైరా బానోతో పాటు మరో నలుగురు మహిళలు ముమ్మారు తలాక్‌పై చేసిన న్యాయపోరాటం ఫలించింది. సుప్రీం వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది. తలాక్ నిషేధంపై చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. ఈసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పాటించేందుకు సంసిద్ధంగా ఉండటం కొసమెరుపు.


చారిత్రక తీర్పులో జడ్జీలు వీరే..



చీఫ్ జస్టిస్ ఖేహర్ (సిక్కు): ఈ యేడాది జనవరిలో చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన ఖేహర్ సిక్కు మతస్తుడు. సుప్రీం న్యాయమూర్తిగా 2011 సెప్టెంబర్ 13న నియమితులయ్యారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన చట్టంపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలో ఖేహర్ సభ్యుడిగా ఉన్నారు. సహారా చీఫ్ సుబ్రతొ రాయ్‌ని జైలుకు పంపిన బెంచ్‌లోనూ ఈయన జడ్జీగా ఉన్నారు. తలాఖ్ కేసులో ముస్లిం మతాచారంలో కోర్టు జోక్యం తగదని అభిప్రాయపడ్డారు.



జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రైస్తవ) : 1979లో లీగల్ కెరీర్‌ను ప్రారంభించిన ఈయన కేరళ రాష్ట్రానికి చెందిన వారు. 2000 సంవత్సరంలో కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013లో సుప్రీం జడ్జిగా నియమితులయ్యారు. తలాఖ్ పద్ధతిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇస్లాం దేశాల్లోనే దీన్ని నిషేధించినప్పుడు భారత్‌లో ఎందుకు కొనసాగించాలని వీరు ప్రశ్నించారు. ఇది ఖురాన్‌కు వ్యతిరేకమని చెప్పారు.



జస్టిస్ నజీర్: ఈ యేడాది ఫిబ్రవరిలో సుప్రీం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తలాక్ విచారణకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలో నజీర్ ఏకైక ముస్లిం జడ్జి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణ బెంచ్‌లోనూ నజీర్ సభ్యుడిగా ఉన్నారు.



జస్టిస్ లలిత్ (హిందు): 2014లో సుప్రీం న్యాయమూర్తిగా నియమితులు కాక మునుపు క్రిమినల్ లాయర్‌గా మంచి గుర్తింపు పొందారు. 2004 ఏప్రిల్‌లో సుప్రీం సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లలిత్‌ను నియమించుకోవాలంటూ సుప్రీం జడ్జీ జీఎస్ సింఘ్వి సీబీఐకి సూచించారు. తలాక్‌కు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పురుషుడి ఏకపక్ష నిర్ణయంతో మహిళ హక్కును కాలరాయడం ఆర్టికల్ 14కు విరుద్ధమని పేర్కొన్నారు.



జస్టిస్‌నారిమన్(పార్శీ): సుప్రీం న్యాయవాదిగా విశిష్ట పేరుప్రఖ్యాతులు గాంచారు. 2015లో సుప్రీం జడ్జీగా నియమితులయ్యారు. రాజ్యాంగ, కార్పొరేట్, పౌర చట్టాలపై అమితమైన విషయ పరిజ్ఞానం ఉంది. జులై 2011 నుంచి ఫిబ్రవరి 2013 వరకు భారత ప్రభుత్వ సొలిటల్ జనరల్‌గా కూడా పనిచేశారు. ఇస్లాం అనుసరిస్తున్న విడాకుల విధానానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.

విరాట్ విహారయాత్ర



దంబుల్లా: తొలి వన్డేలో శ్రీలంకను చిత్తు చేసిన తర్వాత సోమవారం భారత క్రికెట్ జట్టుకు ఆటవిడుపు లభించింది. ఈ విరామాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి చక్కగా ఉపయోగించుకున్నాడు. మూడు రోజుల క్రితం స్నేహితురాలు అనుష్కతో కలిసి మొక్కను నాటి నీళ్లు పోసిన విరాట్.. ఈ సారి విహార యాత్రలో వన్య మృగాలను చూడ్డానికి వెళ్లాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. అమాయకమైన గజరాజులను చూస్తుంటే హాయి కలుగుతోందని ట్వీట్ చేశాడు. ప్రత్యేకించి లయన్ రాక్‌ను చూశానన్నాడు. ''ఈసారి లంకంతా చూస్తున్నాను. ప్రతిసారి పర్యటనల మధ్యలో విరామం ఉండేది కాదు. కానీ కావలసినంత తీరిక దొరికింది. దంబుల్లాలో పెద్దగా తిరగలేదు. మళ్లీ వచ్చినపుడు ముందుగానే ప్రణాళిక వేసుకుంటా'' అని కోహ్లి చెప్పాడు. కోహ్లి స్నేహితురాలు అనుష్క కూడా ఇలాంటి ఫొటోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.



ప్రి క్వార్టర్స్‌లో సింధు



సైనా నెహ్వాల్ బుధవారం తన పోరును ఆరంభిస్తుంది. ఆమె... సబ్రినా జాక్వెట్‌తో తలపడుతుంది.

- రెండో రౌండ్లో సునాయాస విజయం
- సాయి ప్రణీత్, అజయ్ శుభారంభం
- సిక్కి రెడ్డి, ప్రణవ్ జోడీ గెలుపు

న్యూఢిల్లీ: తెలుగు తేజం పీవీ సింధు.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ప్రి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకుపోయింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, అజయ్ జయరామ్... మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి, ప్రణవ్ జోడీ శుభారంభం చేశారు. మంగళవారం స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో నాలుగో సీడ్ సింధు 21-16, 21-14 తేడాతో కొరియా షట్లర్ కిమ్ హో మిన్‌పై విజయం సాధించింది. సింధు కేవలం 49 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. పోరు ఆరంభం నుంచి సింధు దూకుడును ప్రదర్శించింది. తొలి గేమ్‌లో వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించింది. ఐతే కిమ్ తర్వాత రెండు వరుస పాయింట్లు గెలుచుకొని సింధు జోరుకు కాస్త బ్రేకు వేయగలిగింది. తర్వాత సింధు 11-5 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. కిమ్ హోరాహోరీగా పోరాడినప్పటికీ సింధు పట్టు సడలించకుండా ఆధిక్యాన్ని కొనసాగించింది. మొదటి గేమ్‌ను 21-16తో గెలుచుకుంది. రెండో గేమ్‌లో కిమ్ 3-7తో వెనుకబడినా పోరాడి ఆధిక్యంలో అంతరాన్ని రెండు పాయింట్లకు తగ్గించింది. కానీ సింధు 11-8 వద్ద బ్రేక్ తీసుకుంది. తర్వాత నిదానంగా ఆధిక్యాన్ని 17-11కు తీసుకుపోయింది. అదే జోరును కొనసాగిస్తూ గేమ్‌ను 21-14తో గెలుచుకొని మ్యాచ్‌ను వశం చేసుకుంది. సింధు కు తొలి రౌండ్లో బై లభించిన సంగతి తెలిసిందే.

సాయి ప్రణీత్, అజయ్ బోణీ: సింగపూర్ ఓపెన్ విజేత సాయి ప్రణీత్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 21-18, 21-17తో హాంకాంగ్ షట్లర్ వీ నాన్‌ను వరుస గేమ్‌లలో ఓడించాడు. 15వ సీడ్ ప్రణీత్‌కు తొలి రౌండ్లో వీ నాన్ చెప్పుకోదగ్గ ప్రతిఘటన ఎదురైంది. రెండు గేమ్‌లలోనూ విరామ సమయానికి ప్రణీత్ 9-11తో వెనుకబడ్డాడు. 15వ సీడ్ సాయి 48 నిమిషాల పాటు సాగిన పోరులో చివరకు వీ పై విజయం సాధించాడు. మరో సింగిల్స్ పోరులో అజయ్ జయరామ్ 21-14, 21-12తో ఆస్ట్రేలియా షట్లర్ లుకా వ్రెబర్‌పై సునాయాసంగా గెలిచి రెండోరౌండ్లో అడుగుపెట్టాడు.

సిక్కిరెడ్డి, ప్రణవ్ జోడీ ప్రిక్వార్టర్స్‌కు: మిక్స్‌డ్ డబుల్స్ 15వ సీడ్ ప్రణవ్ జెరీ చోప్రా, ఎన్ సిక్కి రెడ్డి 21-12, 21-19 తేడాతో ప్రజక్త సావంత్ (భారత్), యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా) జోడీని ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి 21-15, 21-13తో రిరిన్ అమెలియా (ఇండోనేషియా), చింగ్ యిక్ (మలేసియా)పై గెలిచారు. ఐతే మిక్స్‌డ్ డబుల్ జోడీలు సుమీత్ రెడ్డి, అశ్విని పొన్నప్ప... సాత్విక్ సాయిరాజ్, మనీషాలకు పరాజయాలు ఎదురయ్యాయి. సుమీత్, అశ్విని పోరాడి 17-21, 21-18, 5-21తో 13వ సీడ్ చైనా జోడీ వాంగ్ యిల్యు, హువాంగ్ డాంగ్‌పింగ్ చేతిలో ఓడారు. సాయిరాజ్, మనీషాలు 20-22, 18-21 తేడాతో డెన్మార్క్‌కు చెందిన 14వ సీడ్ జోడీ మథియాస్ క్రిస్టియన్‌సేన్, సారా థిగసెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ 8-21, 12-21 తేడాతో జపాన్‌కు చెందిన హిరోయుకి ఎండో, యుతా వాతంబే చేతిలో ఓడింది.



'డాన్' మొదలెట్టేశాడు

గ్లాస్గో: చైనా ప్రముఖ షట్లర్ లిన్‌డాన్.. ప్రపంచ బ్యాడింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఆరో స్వర్ణ పతకం కోసం వేట మొదలు పెట్టాడు. తొలి రౌండ్లో ఏడో సీడ్ డాన్ సోమవారం స్కాంట్లాండ్‌కు చెందిన కీరన్ మెరీలీస్‌ను 21-15, 21-10తో సునాయాసంగా ఓడించి స్థానిక అభిమానుల ఆశల్ని నీరుగార్చాడు. ఐతే టాప్ సీడ్ సోన్ వాన్ హో 21-14, 21-16తో ఫిన్లాండ్ షట్లర్ కలే కొల్జొనెన్‌పై చమటోడ్చి గెలిచాడు. తదుపరి రౌండ్లో లిన్.. డెన్మార్క్‌కు చెందిన ఎమిల్‌తో తలపడతాడు. ''సాధారణంగా నా తొలి పోరు తేలిగ్గా ఉండబోదు. గాడిలో పడేందుకు నేను కొంత సమయం తీసుకుంటా'' అని లిన్ అన్నాడు.

'రాజీవ్ ఖేల్‌రత్న' జఝారియా, సర్దార్

- సురేఖ, సాకేత్, పుజారాకు 'అర్జున'
- మరో 14 మందికి కూడా

న్యూఢిల్లీ: పారా అథ్లెట్ దేవేంద్ర జఝారియా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లకు అత్యున్నత క్రీడాపురస్కారం 'రాజీవ్ ఖేల్‌రత్న' ఖరారైంది. 2017 సంవత్సరానికి అవార్డుల కమిటీ సిఫాంస్సుల మేరకు ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. తెలుగు ఆర్చర్ వీజే సురేఖ, టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనితో సహా 17మందికి అర్జున అవార్డు ఖరారైంది. ఏడుగురికి ద్రోణాచార్య, ముగ్గురికి ధ్యాన్‌చంద్ పురస్కారం ప్రకటించారు. అర్జున దక్కించుకున్న వారిలో క్రికెటర్ చటేశ్వర్ పుజారా, ఇటీవలి ప్రపంచకప్‌లో సత్తా చాటిన మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఉన్నారు. ఈ నెల 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు రాష్ట్రపతి అవార్డులను అందజేస్తారు. ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలు మెడల్, ప్రశంసా పత్రంతో పాటు రూ.7.5 లక్షలు నగదు అందుకుంటారు. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ విజేతలు జ్ఞాపిక, సర్టిఫికెట్‌తో పాటు రూ.5 లక్షలు అందుకుంటారు.



తొలి పారాలింపియన్

ఖేల్‌రత్న అవార్డుకు ఓ పారాలింపియన్ ఎంపిక కావడం ఇదే తొలిసారి. జావెలిన్ త్రోయర్ జఝారియా రెండు పారాలింపిక్ పసిడి పతకాలను గెలిచిన తొలి భారతీయుడు. రిటైర్డ్ జస్టిస్ సీకే ఠాకుర్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ.. ఖేల్‌రత్నకు మొదటి ప్రాధాన్యతగా జఝారియాను సిఫార్సు చేసింది. రెండో ప్రాధాన్యతగా మిడ్‌ఫీల్డర్ 31 ఏళ్ల సర్దార్ సింగ్‌ను ఎంపిక చేసింది. ఐతే వీరిద్దరికీ సంయుక్తంగా అత్యున్నత పురస్కారం ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. 2015లో పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న సర్దార్ సింగ్ రెండు ఆసియా క్రీడల పతకాలు సాధించాడు. 2010లో గాంగ్‌ఝౌ, 2014లో ఇంచియాన్ ఆసియా క్రీడల్లో జట్టుకు పతకాలు సాధించిపెట్టాడు. సర్దార్ ఖాతాలో ఓ కామన్వెల్త్ రజతం కూడా ఉంది. రెండు సార్లు (2010, 2011) అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆల్‌స్టార్ జట్టులో కూడా చోటు సంపాదించాడు.

విజేతలు వీరే

రాజీవ్ ఖేల్‌రత్న: దేవేంద్ర జఝారియా (పారా అథ్లెట్), సర్దార్ సింగ్ (హాకీ)

ద్రోణాచార్య: స్వర్గీయ ఆర్. గాంధీ (అథ్లెట్), హీరానంద్ కటారియా (కబడ్డీ), జీఎస్ఎస్‌వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్-జీవనసాఫల్య పురస్కారం), బ్రిజ్ భూషణ్ మొహంతి (బాక్సింగ్-జీవనసాఫల్య పురస్కారం), పీఏ రాఫెల్ (హాకీ - జీవనసాఫల్య పురస్కారం), సంజయ్ చక్రవర్తి (షూటింగ్ -జీవనసాఫల్య పురస్కారం), రోషన్‌లాల్ (రెజ్లింగ్ - జీవనసాఫల్య పురస్కారం).

అర్జున: వీజే సురేఖ (ఆర్చరీ), ఖుష్బీర్ కౌర్ (అథ్లెటిక్స్), ఆరోకియా రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), లైష్‌రామ్ దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), చటేశ్వర్ పుజారా (క్రికెట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఓయినమ్ బెంబెమ్‌దేవి (ఫుట్‌బాల్), ఎస్ఎస్‌పీ చౌరాసియా (గోల్ఫ్), ఎస్‌వీ సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), పీఎన్ ప్రకాశ్ (షూటింగ్), ఎ.అమల్‌రాజ్ (టేబుల్ టెన్నిస్), సాకేత్ మైనేని (టెన్నిస్), సత్యవ్రత్ కదియన్ (రెజ్లింగ్), మరియప్పన్ (పారా అథ్లెట్), వరుణ్ సింగ్ భాటి (పారా అథ్లెట్).

ధ్యాన్‌చంద్: భుపేందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ హకీం (ఫుట్‌బాల్), సుమరాయ్ టెటె (హాకీ).



జ్యోతి సురేఖ

విజయవాడకు చెందిన 21 ఏళ్ల జ్యోతి సురేఖ.. 2015లో బాంకాక్‌లో జరిగిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించింది. 2011లో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరిగిన ఇదే ఛాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ జట్టు విభాగంలో కాంస్యం గెలిచిన సురేఖ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానాన్ని దక్కించుకుంది. 2013లో చైనాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ జూనియర్ మహిళల జట్టు విభాగంలో కాంస్యం వశం చేసుకుంది.

సాకేత్ మైనేని



డేవిస్ కప్ ఆటగాడు హైదరాబాదీ సాకేత్ మైనేని.. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, పురుషుల డబుల్స్‌లో రజత పతకం గెలుచుకున్నాడు. ప్రొఫెషనల్ కెరీర్‌లో 9 ఐటీఎఫ్ టైటిల్స్, రెండు ఏటీపీ సింగిల్స్ టైటిళ్లు కైవసంచేసుకున్నాడు. 2014లో డేవిస్‌కప్‌లో ప్రవేశించాడు.

భారత మహిళలకు నా అర్జున అంకితం: బెంబెమ్ దేవి



న్యూఢిల్లీ: తనకు అర్జున అవార్డు దక్కడం పట్ల బెంబెమ్ దేవి అమితానందం వ్యక్తంచేసింది. ''ఇవి నాకు మధుర క్షణాలు. మాటల్లో వర్ణించలేని ఆనందం కలిగింది. ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన దేశ మహిళలకు ఈ అవార్డును అంకితమిస్తున్నా'' అని బెంబెమ్ దేవి చెప్పింది.


ఎదురులేని గుజరాత్

- 35-21తో పుణెరీ చిత్తు
- యోధాపై బెంగాల్ గెలుపు

లక్నో: ప్రొ కబడ్డీ లీగ్ పోరులో తనకు ఎదురులేదని గుజరాత్ ఫార్చ్యూన్ జయంట్స్ మరోసారి రుజువు చేసింది. మంగళవారం ఏ గ్రూప్‌లో మరో అగ్ర జట్టు పుణెరీ పల్టాన్‌ను 35-21 తేడాతో గుజరాత్ చిత్తుగా ఓడించింది. ఫజల్ అత్రాచలీ గాయంతోనూ తిరుగులేని ప్రదర్శన చేశాడు. 9 టేకిల్ పాయింట్లు సాధించి జట్టుకు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. సచిన్ తొలి నిమిషంలోనే గుజరాత్ ఖాతాను తెరిచాడు. ఆరంభంలో హోరాహోరీగా పోరు సాగడంతో రెండు జట్లకు పాయింట్లు సాధించడం కష్టమైంది. ఏడో నిమిషంలో గుజరాత్ ఏకంగా 11 పాయింట్లు సాధించి 16-5 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.

ఫజల్ నేతృత్వంలో గుజరాత్ డిఫెన్స్‌కు ఎదురులేకుండా పోయింది. పుణెరికీ వారు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గోడలా నిలబడ్డారు. సుకేష్ హెగ్డే ఆ దశలో గుజరాత్‌కు మరో రెండు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 16-7 పాయింట్లకు పెంచాడు. గుజరాత్ రెండో అర్ధం ఆరంభంలో 18-10 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. గుజరాత్ క్రమేపీ స్కోరు పెంచుకుంటూపోయింది. మ్యాచ్‌పై ఆ జట్టు పట్టు బిగించడంతో పుణెరీకి పాయింట్లు సాధించడం గగనమైపోయింది. మ్యాచ్ మరో 5 నిమిషాల్లో ముగుస్తుందనగా ఫజల్ 5 పాయింట్లు సాధించి గుజరాత్‌కు తిరుగులేని ఆధిక్యం సాధించిపెట్టాడు. దీంతో గుజరాత్ 25-18 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. తర్వాత చెరో రెండు పాయింట్లు సాధించాయి. చివరకు గుజరాత్ 35-21 తేడాతో గెలిచింది.

గుజరాత్ 10 మ్యాచ్‌లలో 41 పాయింట్లతో జోన్ ఏలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. సీజన్‌లో రెండు ఓటములతో 21 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. మరో పోరులో బెంగాల్ వారియర్స్ 32-31 స్వల్ప తేడాతో యూపీ యోధాపై గెలిచింది.





భారత్ ఏ గెలుపు

పోట్చెఫ్‌స్ట్రామ్ (దక్షిణాఫ్రికా): కెప్టెన్ కరుణ్ నాయర్ (90), ఓపెనర్ సమర్థ్ (55) రాణించడంతో రెండో అనధికార టెస్టులో భారత్ ఏ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఏపై గెలిచింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు మంగళవారం 62.3 ఓవర్లలో 4 వికెట్లకు 226 పరుగులు చేసి గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏ 276 పరుగులు చేసి దక్షిణాఫ్రికా (322)కు 46 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చుకుంది. ఐతే రెండో ఇన్నింగ్స్‌లో రాజ్‌పుట్ (3-15), నదీమ్ (3-47) విజృంభించడంతో దక్షిణాఫ్రికా 177 పరుగులకే ఆలౌట్ అయింది. సమర్థ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.

స్టార్టప్స్ కోసం ఆగస్టు ఫెస్ట్

- జయేష్ రంజన్



ఆగస్టు ఫెస్ట్ సెలెబ్రిటీ స్పోర్ట్స్ పోస్టర్‌ను విడుదల చేస్తున్న జయేష్‌రంజన్, జ్వాలగుత్తా తదితరులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్టార్టప్‌ల ఏర్పాటు, మార్కెటింగ్, నెట్‌వర్క్ వ్యవస్థలపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు ఫెస్ట్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించే ఈ ఫెస్ట్‌లో విదేశీ నిపుణులు తమ అనుభవాలు వెల్లడిస్తూ స్టార్టప్స్‌పై సందేహాలను నివృత్తి చేస్తారని ఆయన చెప్పారు. ఈ ఆగస్టు ఫెస్ట్ రెండు ఫార్మాట్‌లలో నిర్వహిస్తున్నామని, ఇందులో స్కేల్ ఆఫ్ ఫెస్టివల్, స్పోర్ట్స్ కార్నివాల్ ఉంటాయని మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, ఆగస్టు ఫెస్ట్ చీఫ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆది వేమూరు, కార్నివాల్ ఫౌండర్ కార్తీక్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ, ఇటీవల ముంబైలో ఈ ఫెస్ట్ నిర్వహించారని, క్రీడారంగంలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో లీగ్ మ్యాచెస్ ప్రాచుర్యం పొందాయని, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ విస్తృతమయ్యాయని అన్నారు. క్రికెట్‌కు సంబంధించి యాప్ ప్రాజెక్టు తయారవుతోందని, ఫిట్‌నెస్‌పై ఇటి వద్దనుంచే ఎలా చేయాలన్న దానిపై కూడా మరో యాప్‌ను డిజైన్ చేస్తున్నారని ఆయన చెప్పారు. స్టార్టప్స్‌పై ఎదిగేందుకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, ఖాతాదారులను 20 నుంచి 100, ఆ తర్వాత 500లకు ఎలా పెంచుకోవాలన్న దానిపై ఈ ఫెస్ట్‌లో నిపుణులు వివరిస్తారని జయేష్ చెప్పారు.

హైదరాబాద్‌లో 2500లకు పైగా స్టార్టప్స్ ఉన్నాయని, అయితే హైదరాబాద్‌కు ఫండింగ్ ఆశించిన మేర రావడం లేదని ఆయన చెప్పారు. ఎక్కువ సంఖ్యలో స్టార్టప్స్ ఉన్న నగరాలకే ఫండింగ్ సంస్థల నిపుణులు వచ్చి పరిస్థితులను పరిశీలించి ఫండింగ్‌కు సిఫారసు చేస్తారని ఆయన చెప్పారు. అలాగే అక్టోబర్ చివరి వారంలో హైదరాబాద్‌లో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తున్నామని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి భరోసా కల్పించేందుకు ఈ మీట్ దోహద పడనుందని జయేష్ రంజన్ అన్నారు.

12వేల మంది ఔత్సాహికులతో ఫెస్ట్ : ఆది

ఈ ఫెస్ట్‌లో దాదాపు 12వేల మంది పాల్గొంటారని ఆది వేమూరు చెప్పారు. యువ ఔత్సాహికులు, స్టార్టప్స్ కమ్యూనిటీలు ఇప్పటికే 10వేల వరకు పేర్లు నమోదు చేసుకున్నాయని ఆయన తెలిపారు. ఇందులో 300 మంది ఇన్వెస్టర్లు, 150 మంది వక్తలు పాల్గొంటారని, తెలంగాణ ప్రభుత్వం, ఐఎస్‌బి, స్మార్ట్ సెన్స్ డిజిటల్‌తో మరికొన్ని కమ్యూనిటీలు ఆగస్టు ఫెస్ట్‌కు మద్దతు ఇస్తున్నాయని ఆది వేమూరి చెప్పారు. వివిధ క్రీడల్లో ప్రపంచ విజేతలైన అథ్లెట్స్ స్పోర్ట్స్ కార్నివాల్‌లో పాల్గొంటారని కార్నివాల్ ఫౌండర్ కార్తీక్ చెప్పారు. ఇందులో మౌంటనీరింగ్, ఫుట్‌బాల్ నిపుణులు, హైదరాబాద్ హంటర్స్, మిస్టర్ ఇండియా పాల్గొంటారని కార్తీక్ తెలిపారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, యువతను నేరపూరిత ఆలోచనల నుంచి మళ్ళించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జ్వాలా గుత్తా అన్నారు.

Printed & Published by MOOTHA GOUTAM on behalf of Andhra Prabha Publications Ltd., and Printed at Andhra Prabha Publications Ltd., Part no 75, Opp: Time Hospital, Ashok Nagar, Vijayawada - 520010.
Editor: M Satish Chandar, Responsible for News selection under PRB ACT. RNI Regd No. 3464/59.



పుస్తకాలు చదవటం...ఇది నేటి జనరేషన్ డిక్షనరీలో కనిపించడం లేదు. ఇంటర్‌నెట్, సోషల్ మీడియా, టివి, సినిమాలు ఇవే కావాలసినంత కాలక్షేపం, మనోల్లాసం, విజ్ఞానం, కబుర్లు...అన్నీ అందిస్తున్న నేపథ్యంలో పుస్తకం ఎందుకు చదవాలో తెలియని తరం ఇప్పుడున్నది. ఇలాంటిరోజుల్లో ఓ ఇరవై రెండేళ్ల కుర్రాడు...అదీ బిటెక్ చదివి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వాడు 'మరణంతో నా అనుభవాలు' అనే పేరుతో నవలని రాసేశాడు. అతని పేరు విజయ్ శేఖర్ ఉపాధ్యాయుల. ఎమెస్కో ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఆ సంస్థ ప్రచురించిన పుస్తకాల రచయితలలో అతిపిన్న వయస్కుడు అతను. ఈ తరం యువతీయువకులనగానే ...అందరి మనసుల్లోనూ కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు బలంగా నాటుకుపోయి ఉన్నాయి. కెరీర్ ఓరియంటెడ్‌గా ఉంటున్నారని... అనుబంధాలకంటే..విదేశాల్లో స్థిరపడటానికి, డబ్బు సంపాదనకు ప్రాముఖ్యతని ఇస్తున్నారని...వగైరా. కానీ అదే యువతరం అక్షరాన్ని...అదీ తెలుగు సాహిత్యాన్ని ఇంకా ప్రేమిస్తున్నారని... వివిధ అంశాలపై సామాజిక దృక్పథాలను విశాలం చేస్తున్నారని విజయ్ అంటున్నాడు. యువతరంలోని సాహితీ ప్రేమకు ప్రతినిధిగా నిలిచిన విజయ్ శేఖర్ ఉపాధ్యాయులను లైఫ్ పాఠకులకు పరిచయం చేస్తున్నాం-

మరణంపై అక్షర తూణీరం!


సాఫ్ట్‌వేర్ ఉద్యోగం...సాహితీ ప్రయాణం

నేటి తరం రచయితలకు... ప్రతినిధి విజయ్ శేఖర్ ఉపాధ్యాయుల

ఒక్క అడుగునుండే ఎంత సుదూర ప్రయాణమైనా మొదలైనట్టుగా ...సాహితీ ప్రయాణంలో తొలిపునాది అనేది చాలామందికి చిన్నతనంలోనే పడుతుంది. అమ్మపాడే లాలిపాటనుండి మనకు సాహిత్యపరిచయం మొదలవుతుంది. కథలు వినని, చెప్పని బాల్యం అనేది ఇదివరకటి రోజుల్లో ఉండేది కాదు. ఇప్పటి పిల్లల విషయంలో అలాంటి అవకాశం చాలా తక్కువ. విజయ్ బాల్యం నాటికే...పిల్లలకు బాలసాహిత్యంతో సంబంధాలు తెగిపోతున్న రోజులు వచ్చేశాయి. కానీ అతను మాత్రం...పుస్తకాలు దొరికే చోటుని కనిపెట్టాడు. తన స్కూలు హెడ్‌మాస్టర్ ఇంట్లో చందమామ, బాలమిత్రలాంటి కథల పుస్తకాలతో లైబ్రరీ ఉండేది. అక్కడినుండి పుస్తకాలు తెచ్చుకుని ఇష్టంగా చదువుకునేవాడు. ఆ ఇష్టం ఆలా పెరుగుతూ వచ్చింది. అలాగే కథల నుండి కల్పనలు, ఊహలు, సొంత ఆలోచనలు..ఇవన్నీ విజయ్‌లో వయసుతోపాటు పెరుగుతూ వచ్చాయి. అలా పదో తరగతికి వచ్చేసరికి కవితలు రాయటం మొదలుపెట్టాడు. విప్లవం, జీవిత సత్యాలు...విజయ్ బుడిబుడి అడుగుల కవితా సాహిత్యం. ఆ తరువాత పుస్తకాలను తన జీవితంలో భాగంగా చేసుకున్నాడు. రామాయణంతో మొదలుపెట్టి విశ్వానాథ, కొడవటిగంటి, శ్రీశ్రీ, చలం, గోపీచంద్ లాంటి రచయితల రచనలను చదివాడు. చలం ప్రేమలేఖలు...ఎన్నోసార్లు చదివాను... అన్నాడతను తన సాహితీ చదువు గురించి చెబుతూ.

కవిసంగమంలో కవిగా...తాతయ్య మరణంతో నవలా రచయితగా

కవితలతో సాహితీ రంగ ప్రవేశం చేసిన విజయ్... కవిసంగమం ఇంటర్‌నెట్ కవిత్వపు వేదికలో కవిగా పరిచయం అయ్యాడు. కవిసంగమం మిత్రులు కలుసుకునే సమావేశాలకు హాజరయ్యేవాడు. సీనియర్స్‌తో తన ఆలోచనలను పంచుకునేవాడు. ఆ సమయంలో ...విజయ్ బిటెక్ రెండో సంవత్సరంలో ఉండగా అతని తాతయ్య చనిపోయారు. అప్పటికే విషయాలను అవగాహన చేసుకుని విశ్లేషంచుకుని...తనదైన ఆలోచనా శైలిని పెంచుకుంటున్న విజయ్‌కి...తాతయ్య మరణంలో విషాదంతో పాటు ఏదో వైచిత్రి తోచింది. తాతయ్య తన కళ్లముందే మాయమవటం...అప్పటివరకు ఆయనతో గడిపిన క్షణాలు, ఆయనతో అనుబంధం...ఒక్కొక్కటిగా గుర్తురావటం మొదలైంది. ఆ ఆలోచనలలోంచే...మరణంతో నా అనుభవాలు పుస్తకానికి పునాది పడింది. చనిపోయిన మనిషికి నిర్వహించే క్రతువులు... పిండాలు పెట్టటం, కాకులు తినటం, ఒక్కోసారి ముట్టుకోకపోవటం...దహన సంస్కారాల్లో తేడాలు.... ఇలాంటివన్నీ గమనిస్తూ వచ్చాడు. ఆధ్యాత్మిక ప్రసంగాల్లో వినిపించిన... మనిషి నిద్రావస్థలో ఉన్నపుడు ఆత్మ శూన్యంలో ప్రయాణం చేస్తుంది...అనే సాంఖ్యయోగంలోని అంశాలు అతడికి మరింత ఆకర్షణీయంగా అనిపించాయి. అలాగే గరుడ పురాణం గురించి..అన్ని మతాల్లోనూ మరణం తరువాత మనిషికి పాపపుణ్యాల లెక్క ఉంటుందనే అంశాలు ఉండటం...ఇలాంటివన్నీ శోధించి మరణంతో నా అనుభవాలు రాశాడు. ఇది ఆన్‌లైన్‌లో కినిగెలో ప్రచురితమైంది. అమ్మకాల్లో రెండోస్థానంలో నిలిచింది కూడా. తరువాత మార్పులు చేర్పులతో పుస్తకంగా వచ్చింది.



తనికెళ్లభరణి మెచ్చుకున్నారు...

రచయిత సొంత అనుభవం నుండి వచ్చిన నవల అయివుంటుందని... పాఠకుడు అనుకోవాలనే.. .నవలపేరులో నా...అనే అక్షరం చేర్చానని విజయ్ చెప్పాడు. అందులో కొంతవరకు నిజం ఉందనుకోవచ్చు. తనతో టెన్త్ ఇంటర్ బిటెక్ చదివిన ప్రశాంత్...తన సలహా మేరకు అమలాపురంలో బిటెక్‌లో చేరి....యాక్సిడెంట్‌లో మరణించడం...తనని కలచివేసిందని...అతను అక్కడికి రావడానికి...తన సలహా కూడా కారణం కావటం...విధి అని అంటాడు విజయ్. నవలనిండా పదిపేజీలకు ఒక మరణం...ఉండటం గురించి చెబుతూ...మనం గమనించము కానీ మనచుట్టూ... మనం పుట్టినప్పటినుండీ ఎన్నో మరణాలను చూసి ఉంటాము...కనుక ఇవేమీ ఎక్కువ కాదంటాడు. అలాగే తనికెళ్లభరణి...చెప్పిన...మన పుట్టుకనుండే మరణం కూడా మన పక్కనే ఉంటుందనే మాటని కూడా విజయ్ గుర్తుచేసుకున్నాడు. నవలని చదివిన తనికెళ్లభరణి...దీనికిముందు మాట రాశారు. చచ్చినట్టు చదివించే నవల ...అని ప్రశంసించారు. ప్రస్తుతం విజయ్ తండ్రీకొడుకు అనుబంధాన్ని వెల్లడించే పితృణం, థ్రిల్లర్ కథాంశంతో సీతాపహరణ...అనే రెండు నవలలు రాస్తున్నాడు.

> చెడు పుస్తకాలు తక్కువగా ఉంటాయి..వాటిని చది వినా...ఆచరణలోకి తీసుకోకూడదనే జ్ఞానం పుస్తకాలు చదివేవారికి ఉంటుంది. పిల్లలకు చిన్నప్ప టినుండే పుస్తకాలు చదవటం అలవాటు చేయాలి. పుస్తకాన్ని ఇవ్వటమంటే జీవితాన్ని ఇవ్వడమే.

నేటి పిల్లలు పుస్తకాలు చదువుతున్నారు

ఇంతకుముందంత స్థాయిలో కాకపోయినా...నేటికీ పిల్లలు పుస్తకాలు చదువుతున్నారని, రాస్తున్నారని, సోషల్‌మీడియాలో ఎంతో మంది పిల్లలు తనని అన్నా...అని పలకరిస్తూ...సాహిత్య విషయాలు మాట్లాడు తున్నారని విజయ్ అన్నాడు. అయితే రచయితకి పాఠకుడికి మధ్య అంతరం పెరిగిందన్నమాట నిజమేనన్నాడు. చదవటం వలన మనలో విచక్షణ పెరుగుతుందని...విజువల్ మీడియాతో పోలిస్తే... చెడు పుస్తకాలు తక్కువగా ఉంటాయని... వాటిని చది వినా...ఆచరణలోకి తీసుకోకూడదనే జ్ఞానం పుస్తకాలు చదివేవారికి ఉంటుందని విజయ్ అభిప్రాయపడ్డాడు. పిల్లలకు చిన్నప్పటినుండే పుస్తకాలు చదవటం అలవాటు చేయాలని... పుస్తకాన్ని ఇవ్వటమంటే జీవితాన్ని ఇవ్వడమేనంటూ... విజయ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇప్పటివారు ఇంగ్లీషుని ఎక్కువగా చదువు తున్నారని...తన నవలని ఆంగ్లంలో రాసి ఉంటే...రాత్రికి రాత్రే..గొప్పరచయితగా మారిపోయేవాడినవే ప్రశంస వచ్చిందని...కానీ తనకు తెలుగులో రాయడమే ఇష్టమని విజయ్ తెలిపాడు. తాను కథనాన్ని ఎక్కువ ఆస్వాదిస్తానని... ఒక సన్నివేశాన్ని అక్కడ ఉన్నరెండుమూడు పాత్రల కళ్లతోనే కాకుండా...ఆ వాతావరణంలో ఉన్న ఇతర ప్రాణుల కోణంలోంచి కూడా ఆవిష్కరించవచ్చంటాడు.

ఆధారపడకుండా జీవించాలి..ఒక అభిరుచిని పెంచాలి!

ఇదివరకు పెద్ద ఇల్లు, గార్డెన్, కారు...లాంటివి సంపాదిస్తేనే జీవితం అనిపించేదని...ఇప్పుడు...ఒక చిన్న ఇల్లు...ఒకమంచిలైబ్రరీ...ఉంటే చాలనిపిస్తోందని...యువతరం ఇతరులపై ఆధారపడి బతకటం, ఇతరులు సంపాదించిన డబ్బుతో (వారు సొంతవారైనా సరే) విలాసాలకు అలవాటు పడటం చేయకూడదంటాడు విజయ్. తను అదే పంథాలో జీవిస్తున్నానని తెలిపాడు. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోయి...ఇప్పుడు సినిమాలు, టివిలు పెరిగిపోయిన మాట నిజమే అయినా...సినిమాలు, టివి సీరియల్స్‌గా మంచికథలు చెప్పవచ్చని...అతను అభిప్రాయపడ్డాడు. కథ చెప్పటం, అదీ మంచికథ చెప్పటం ముఖ్యమని...కంచె, వేదం, గాంధీ లాంటి సినిమాలు చూసినప్పుడు అదే అనిపించిందని , ఆ సినిమాలు తనకు బాగా నచ్చాయని విజయ్ తెలిపాడు. పిల్లల్లో ప్రతి ఒక్కరికీ...ఏదో ఒకకళని పరిచయంచేసి నేర్పించాలని...వారికి మంచి అభిరుచులతో పరిచయం ఉన్నపుడు చెడువైపు ఆలోచనలు వెళ్లవని బలంగా నమ్ముతున్న.... విజయ్ బాటలో మరింతమంది యువతీయువకులు...చదువరులుగా, రచయితలుగా మారతారని...తెలుగు సాహిత్యానికి కొనసాగింపు తరంగా అవతరిస్తారని ఆశిద్దాం.

- వడ్లమూడి దుర్గాంబ

టీనేజిలో స్నేహం... మనసుకి ఔషధం!



టీనేజికి వచ్చాక పిల్లలు తమతో కంటే స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నారనేది చాలామంది తల్లిదండ్రుల ఫిర్యాదు. వాళ్లు తమతో మాటలు తగ్గించేశారని, అన్నీ స్నేహితులతోనే చెప్పుకుంటున్నారని, అసలు ఆ స్నేహాల వల్లనే తమ పిల్లలు పాడైపోతున్నారని కూడా కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు. స్నేహితులు లేకుండా ఇంటిపట్టున మౌనంగా ఉండే పిల్లలకు మంచి పిల్లలనే ముద్ర కూడా ఉంటుంది. కానీ...యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియాలో జరిగిన ఒక పరిశోధన ఫలితాలను వింటే మాత్రం...అలాంటి తల్లిదండ్రులు ఇక పిల్లల స్నేహాలను నెగెటివ్‌గా చూడకపోవచ్చు.

యవ్వనంలోకి అడుగుపెడుతున్న దశలో పిల్లలు ఎంతగా స్నేహాలు చేస్తే భవిష్యత్తులో వారి మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్యం అంతగా బాగుంటుందని ఈ పరిశోధనకు సారథ్యం వహించిన రేచల్ కె నార్ అంటున్నారు. యాంగ్జయిటీ, డిప్రెషన్, తమ విలువని తాము గుర్తించకుండా కుంగిపోవటం...లాంటి సమస్యలు టీనేజిలో స్నేహితులు ఎక్కువగా ఉన్న పిల్లల్లో...తక్కువగా ఉంటాయని రేచల్ అంటున్నారు.

ఈ పరిశోధన కోసం 15ఏళ్ల వయసున్న పిల్లలను 169మందిని ఎంపిక చేసుకున్నారు. వారి స్నేహాలను, మానసిక ఆరోగ్యాన్ని పదేళ్లపాటు...అంటే వాళ్లంతా 25ఏళ్ల వయసుకి వచ్చేవరకు పరిశీలించారు. హైస్కూలు స్థాయిలో స్నేహాలు ఎక్కువగా చేసిన పిల్లలు తరువాత దశలో మానసికంగా మరింత బలంగా ఉన్నట్టుగా గుర్తించారు. అయితే మరొక గమ్మత్తయిన విషయం ఏమిటంటే స్కూలు స్థాయిలో తోటి పిల్లల్లో ఎక్కువగా పేరున్న పిల్లలు... తరువాత కాలంలో సోషల్ యాంగ్జయిటీకి గురయినట్టుగా గుర్తించారు.

స్నేహితులు ఎక్కువగా ఉండటం...వారితో కలిసిమెలసి ఆనందంగా గడపటం ఉన్నపుడు...అవన్నీ పిల్లల మనసులపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయని, ఆ వయసులో ఏర్పడిన అలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ తరువాత జీవితంలో మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయని రేచల్ తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న పిల్లలను సంవత్సరానికి ఒకసారి సమావేశపరచి, వారికి సన్నిహిత మిత్రులు ఎంతమంది ఉన్నారు...వారి స్నేహం ఎలా సాగుతోంది...అనే విషయాలను ప్రశ్నించారు. అలాగే వారిలో యాంగ్జయిటీ, డిప్రెషన్, నలుగురు తమని ఎలా చూస్తున్నారో అనే బిడియం ఏ స్థాయిలో ఉన్నాయో నమోదు చేసి..సమీక్షలు చేశారు. అలా చూసినప్పుడు 15ఏళ్ల వయసులో చక్కని స్నేహ బంధాలున్న పిల్లల్లో...అలా స్నేహాలు చేయని పిల్లలతో పోలిస్తే...మానసిక సమస్యలు చాలా తక్కువగా ఉండటం గమనించారు.

ఫ్యాషన్ ఫన్

నియాన్ వెలుగుల నయనాలు










కళ్లే దీపాల్లా వెలుగుతుంటాయని కవులంటారు. కానీ నేటి ఫ్యాషన్ ప్రపంచంలో కళ్లలో మెరుపులు వెలుగులు అక్కర్లేదు. వాటన్నింటినీ ఫ్యాషనే సృష్టిస్తుంది. కనురెప్పలు అందంగా మందంగా కనిపించేలా చేసేందుకు మస్కారాని కళ్లకు వాడుతుంటారు. ఎంత నల్లగా ఈ మస్కారాన్ని కళ్లకు వేసుకుంటే కళ్లు అంత అందంగా కనిపిస్తాయనేది వేసుకునేవారి భావన. కానీ ఇప్పుడు ఈ మస్కారాని సైతం రంగుల్లో వాడుతున్నారు. మరీ ముఖ్యంగా నియాన్ రంగుల మస్కారా ఫ్యాషన్ ప్రపంచంలోకి దూసుకువస్తోంది. గ్రీన్, పింక్, ఆరంజ్, బ్లూ లాంటి రంగులు బ్రైట్ గా కనబడితే వాటిని నియాన్ రంగులు అంటారు. అంటే నియాన్ లైట్లంత కాంతివంతమైన రంగుల్లో ఈ మేకప్ ఉంటుంది. కనురెప్పలకు నియాన్ రంగుల మస్కారాని వేయడమే కాకుండా కృత్రిమ కనురెప్పలను సైతం ఈ రంగుల్లో తయారుచేస్తున్నారు. దుస్తుల రంగులకు సరిపోయేలా చేతులకు గాజులు, చెవులకు జూకాలు, మెడలో నగలే కాదు...కళ్లకు రెప్పలు కూడా కొని అలంకరించుకోవచ్చన్నమాట.

సద్గతి సాధనకు సప్తమాధ్యాయ పారాయణం

భగవద్గీత ఎంతో పుణ్యప్రదమైనది, ఫలప్రదమైనదనే విషయం తెలిసిందే. ఎంత పుణ్యప్రదమైనదంటే అందులో ఒక అధ్యాయం పారాయణ వల్ల నీచ జన్మలో ఉన్న వారు కూడా సద్గతి పొందుతారు. జంతుజాలానికి సైతం ఇది వర్తిస్తుంది. నీచ జన్మల నుంచి తరింపజేసే ఈ అధ్యాయం మంచి సంస్కారులు, సంపదలు, దాన ధర్మాలు కలవారింట పుట్టేందుకు దోహదం చేస్తుందనే విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఈ అధ్యాయ పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని వివరించే పురాణ కథ ఇది.



పూర్వం పాటలీపుత్రంలో శంఖకర్ణుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బ్రాహ్మణ పద్ధతులకు వ్యతి రేకంగా ధనకాంక్షా పరుడై, ఎన్నో మార్గాల్లో ధనం సంపా దించి అధికంగా కూడబెట్టాడు. ఒక రోజు ఏదో పనిమీద పక్క గ్రామానికి అడవి మార్గంలో వెడుతుండగా ఒక పాము అతడిని కాటేసింది. ఆ విషం క్షణాల్లో శరీరమంతా వ్యాపించి అతడు వెంటనే మరణించాడు. ఆ తర్వాత అతను పాము జన్మ ఎత్తాడు. తన పూర్వ జన్మ ధనాశను వదలకపోవడం వల్ల తాను సంపాదించి, భూమిలో పాతి ఉంచిన ధనరాశుల చుట్టూ కాపలాగా ఉండేవాడు. అలా కొంతకాలం గడిచాక, ఆ జన్మకు విసిగిపోయి, ఆ జన్మ నుంచి విముక్తి కాగోరి, ఒకరోజున తన కుమారులకు కలలో కనిపించి, 'తాను వారి తండ్రిననీ, తాను భూమిలో ఉంచి దాచిన ధనరాశులకు పాము రూపమెత్తి కాపలా కాస్తున్నానని, తనకు విముక్తి కలిగించే మార్గం చూడమని కోరాడు. తెల్లవారిన తర్వాత అతని కుమారులు తమ తండ్రి నిధి దాచానని చెప్పిన ప్రదేశానికి వెళ్లి గునపాలతో తవ్వసాగారు. ఇంతలో పాము రూపంలో ఉన్న శంఖకర్ణుడు శివుడనే తన కుమారునితో 'నాయనా! భగవద్గీత ఏడవ అధ్యాయం పారాయణ చేసి నాకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగించమని కోరగా, వారు తండ్రి తమకు ఇచ్చిన సంపదకు సంతోషించి, భగవద్గీత ఏడవ అధ్యాయం నిత్యం ఆ పాము దగ్గరలో చదవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు పాము రూపంలో ఉన్న శంఖకర్ణుడు మరణించి సద్గతి పొందాడు.

గీతానాం సప్తమాధ్యాయ మంతరేణ సుధామయం
జంతో జరామృత్యు దుఃఖ నిరాకరణ కారణం

అమృతతుల్యమైన భగవద్గీత ఏడవ అధ్యాయాన్ని ప్రతి దినం భక్తితో పారాయణ చేసిన జీవులకు, శ్రవణం చేసిన జంతుజాలానికి సైతం జన్మ మృత్యు జరాదుఃఖం తొలగిపోతుందని తెలుస్తోంది. శంఖకర్ణుని కుమారుడు, భగవద్గీత ఏడవ అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేసి ఆ ఫలితం వల్ల తండ్రికి విముక్తిని కలి గించడమే కాక, ఆ పుణ్యఫలం వల్ల వారూ గొప్ప సంస్కారులై తండ్రి దాచి ఇచ్చిన ధనమంతా దానధర్మా లకు ఖర్చు చేసి పుణ్యం సంపాదించి గీతాధ్యయన ఫలం వల్ల పుణ్యలోకా లకు చేరారని పద్మ పురాణంలోని ఈ కథ చెబుతోంది.

సప్తమాధ్యాయ జపతో ముక్తి భాజో భవం స్తతః
దేవమిష్ట తమం జ్ఞాత్వా నిర్వాణార్పిత బుద్ధయః


ఈ అధ్యాయ పఠనం వల్ల మానవులే కాక పితృదేవతలు వారున్న లోకం నుంచి మరిం త ఉత్తమ లోకాలకు పాముల వంటి నీచజన్మ పొందినవారు సైతం దాని నుంచి విముక్తులై పుణ్యలోకాలు పొందుతారు.

- రచన, సేకరణ: ఆదూరి హైమావతి

చింతన

శ్రీ రమణాశ్రమ లేఖలు, స్మృతులు

కార్యక్రమ పట్టిక



శ్రీ రమణాశ్రమం
15-8-46

నెలరోజుల క్రిందట మధుర వెళ్లిన సర్వాధికారి నిరంజనానంద స్వాములు నాలుగయిదు రోజుల క్రిందట పట్నం వెళ్లారట. అక్కడున్న రమణభక్తులలో ప్రముఖులైన వారితో ఆలోచించి సెప్టెంబరు ఒకటవ తేదీకి నిర్ణయించిన స్వర్ణోత్సవానికి నడపదలచిన కార్యక్రమమంతా పట్టికగా వ్రాసి పంపగా నిన్న ఉదయం తెచ్చి వినయ విధేయతలతో శ్రీ భగవానులకు సమర్పించి చేతులు జోడించి నిలిచాడు టి.కె. దొరసామయ్యరు.

ఆ లేఖలో ఉత్సవదినం ఉదయం ఏడు గంటలు మొదలు రాత్రి ఏడింటి వరకు జరుపదలచిన కార్యక్రమం వ్రాసి ఉంది. హైకోర్టు జడ్జీలు, ఇంకా పేరు గలపెద్ద మనుష్యులు, ఎందరో ఉపన్యాసకులుగా నిర్ణయింపబడ్డారు. ముసిరి సుబ్రహ్మణ్యయ్యర్, బూదలూరి కృష్ణమూర్తి, అయ్యర్‌గార్ల పాట కచేరీ, ఇంకా యేమేమో కార్యక్రమ పట్టికలో ఉన్నాయి. భగవాన్ అదంతా పరిశీలనగా చదివి మందహాసంతో ''సరిపోయింది. వ్యవధిలేని కార్యక్రమం, పోనీ నాకెందుకు, ఏమన్నా చేసుకోనీ, నాకు మాత్రం బయటికి వెళ్లి వచ్చేటందుకు వ్యవధి ఇస్తే చాలును. అయినా ఈ పెద్దలంతా వచ్చి ఉపన్యాసాలిస్తారంటారే, దేన్ని గురించి మాట్లాడుతారబ్బా? ప్రసంగించటానికి యేమున్నదీ? ఉండేది మౌనం. మౌనాన్ని గురించి మాటలతో ఎట్లా చెప్పటం? ఇంగ్లీషులో, సంస్కృతంలో, అరవంలో, తెలుగులో, మళయాళంలో, అరే అప్పా! అన్ని భాషలలో మాట్లాడుతారట గొప్పగొప్పవారు. ఊ...పోనీ, మనకెందుకు, మననేమీ మాట్లాడమనకుండా వుంటే అంతే చాలు" అన్నారు భగవాన్.

ఆ భక్తుడు చేతులు నలుపుకుంటూ ఇందులో ఏదైనా వద్దని భగవాన్ సెలవిస్తే మానేస్తామన్నాడు వినయంగా. ''ఓహో, సరిసరి. ఇదంతా నేను కావాలన్నానా ఒకటి వద్దనటానికి? ఏమైనా చేసుకోండి. వారి యిష్టం. మీ యిష్టం. నన్ను మాత్రం ఏ ఉపన్యాసానికీ నియమించకుండా ఉంటే అంతే చాలు. ఇట్లా సోఫామీద కూర్చుంటాను. ఏమైనా చేసుకోం"డన్నారు భగవాన్ చిరునవ్వుతో. ''ఔను స్వామీ! వాస్తవమే. భగవాన్ యెదుట నోరెత్తి ప్రసంగించటం ఎవరికీ సాధ్యపడదు. అయినప్పటికీ ఇంత భాగ్యం లభించిందే అని మా సంతోషం వెలిబుచ్చటానికి ఇదంతాను" అంటూ నమస్కరించి వెళ్లాడా భక్తుడు.

- సూరినాగమ్మ

శ్రీ రమణాశ్రమము, తిరువణ్ణామలై వారి సౌజన్యంతో

Facebook page https://www.facebook.com/ Sri Ramana Telugu
website http://www.sriramanamaharshi.org/ tel/

సౌభాగ్యాన్నిచ్చే హరితాళిక



రేపు హరితాళికా వ్రతం

భారతీయ సంప్రదాయంలో పుణ్యం కలగడానికి, పాపాలు తొలగడానికి, కోర్కెలు నెరవేరడానికి ఎన్నో వ్రతాలు, నోములు ఉన్నాయి. వాటిలో ఉత్కృష్టమైనదిగా పేర్కొనే వాటిలో హరితాళికా వ్రతం ఒకటి. ఇది అంతగా ప్రచారంలో లేకపోయినా సాక్షాత్తు పరమేశ్వరుడే దీనిని పార్వతికి చెప్పాడని గ్రంథాలలో ఉంది. ప్రస్తుతం ఈ వ్రతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆచరణలో ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్‌లలో ఈ వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది అంతగా ప్రచారంలో లేదు. కొన్ని ఇతర ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో ఈ వ్రతాచరణం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఒక పార్వతీ దేవి విగ్రహాన్ని వాహనంలో ఉంచి మేళతాళాలతో ఊరేగిస్తారు. దక్షిణాదిన తమిళనాడు, కర్నాటకరాష్ట్రాల్లో దీనిని గౌరి హబ్బ అనేపేరుతో చేసే సంప్రదాయం ఉంది. మంగళ స్వరూపిణి అయిన గౌరీ దేవి తమకు ఆనంద దాయకమైన వైవాహిక జీవితం ఇవ్వమని పార్వతీ దేవిని కోరుకుంటారు. ఉత్తరాదిలో ఈ వ్రతం నిర్వహించేందుకు వివాహితలు తమ పుట్టింటికి వెళ్ళి జరుపుకోవడం ఉంటుంది. ఈ వ్రతం నాడు జరిగే కార్యక్రమాల్లో మహిళలు ఆభరణాలు ధరించి, కాటుక వంటి ఆలంకరణలతో జరుపుకుంటారు. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ముఖ్యంగా ధరిస్తారు. కొన్ని చోట్ల మూడు రోజుల పాటు ఉపవాసం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఈ వ్రతంలో పూజ సాధారణంగా మధ్యాహ్న సమయంలో ప్రారంభిస్తారు. అన్నం కొబ్బరి పాలతో చేసిన ఒక తీపి వంటకాన్ని కూడా తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. బెల్లం, అన్నం పాతోళీగా చేసుకుని దానిని ఆరిటాకులలో పెట్టుకుని తినడం ద్వారా మహిళలు ఉపవాస దీక్ష విరమిస్తారు.

శ్రమ లేకుండా సంపూర్ణ ఫలమిచ్చే వ్రతం ఏదని పార్వతి అడిగినపుడు శంకరుడు ఈ వ్రతాన్ని ఉపదేశించాడని చెబుతారు. ఈ వ్రతం చేయడం వల్ల సమస్త పాపాలు పోతాయని, గతంలో ఇది చేయడం వల్లనే నువ్వు నన్ను పొందగలిగావు అని కూడా శంకరుడు ఈ సందర్భంగా పార్వతికి చెప్పాడని అంటారు. ఈ వ్రతానికి హరితాళిక అనే పేరు రావడానికి కారణంగా ఒక కథను చెబుతారు. దాని ప్రకారం హిమవంతుడి కూతురిగా పుట్టిన పార్వతిని నారదుని సూచన మేరకు విష్ణువుకిచ్చి వివాహం చేయాలని ఆమె తండ్రి తలంచాడు. అయితే శంకరుణ్ణే మనసులో నిలుపుకున్న పార్వతీదేవి ఆయనను మినహా ఇతరులను వివాహం చేసుకోబోనని చెప్పింది. అంతటితో ఆగక వనంలోకి వెళ్లి భాద్రపద శుక్ల తృతీయ నాడు ఇసుకతో లింగాన్ని చేసి పూజించింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని, ఆయన సమక్షంలోనే పార్వతి వ్రత పరిసమాప్తి చేసిందని చెబుతారు. ఈలోగా అక్కడికి హిమవంతుడు రాగా తనను శివునికిచ్చి వివాహం చేయమని ఆమె మళ్ళీ కోరింది. ఆయన అందుకు మొదట అంగీకరించలేదు. దానితో ఆమె స్నేహితురాళ్లు ఆమెను దాచేసి విష్ణువుతో వివాహం కాకుండా ఆపే ప్రయత్నం చేశారు. సంస్కృతంలో హరత్ అంటే అపహరించడమని, ఆలికా అంటే స్నేహితురాళ్లు అని. ఆ రోజున పార్వతిని స్నేహితురాళ్లు అపహరించి అంటే మరో చోటికి తీసుకుపోయి ఆమెకు విష్ణువుతో వివాహం కాకుండా ఆపే ప్రయత్నం చేశారని, అందువల్లనే ఈ వ్రతానికి హరితాళికా వ్రతమనే పేరు వచ్చిందని ఒక కథ. ఆ తర్వాత హిమవంతుడు అంగీకరించడంతో పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరిగింది. ఈ వ్రత ఉద్యాపన మర్నాడు చేస్తారు.

ఇక ఇదే తిథినాడు తెలుగు నాట ఆరు కుడుముల తద్ది అనే నోము కొందరు చేస్తారు.

షోడషోమా వ్రతం

ఈ రోజు ప్రారంభించి వరుసగా 16 నెలలు శుక్లపక్షంలో వచ్చే తదియ నాడు గౌరీ పూజ చేసుకునే వ్రతం షోడషోమా వ్రతం. దీని వల్ల సకల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది.

- సేకరణ:జిపి

ధర్మం-మర్మం

నేడు కల్కి జయంతి




కలియుగం చివరలో ధర్మం పూర్తిగా కనుమరుగై అధర్మం అన్ని విధాల విజృంభించి వికటాట్టహాసం చేస్తున్నప్పుడు అనగా వేదం, దైవం, ధర్మం, సత్యం, త్యాగం, అహింస, రక్షణ పరిపాలన అనే మాటలు కనుమరుగై పోతాయి. ఆస్తి, దాంపత్య హక్కులు చివరికి బ్రతికే హక్కు కూడా అధర్మంతో హరించబడుతుంది. బలమున్న వానిదే ధనం, రాజ్యం. అన్ని మర్యాదలు, అన్ని ధర్మాలు అడుగంటి మూడు నాలుగు సంవత్సరముల వయస్సు మాత్రమే పరమాయుష్షై పశుప్రాయమైన జీవితాన్ని, రాక్షస ప్రాయమైన వ్యవహారాన్ని, మృగ ప్రాయమైన ప్రవృత్తిని అలవరుచుకొని ఆహారం, నీరు దొరక్క తోటి మనిషిని మనిషి చంపి తినే దారుణమైన స్థితి వచ్చినప్పుడు పరమాత్మ అధర్మ చరమావధిని పొందించి అపుడు తాను కల్కి రూపంలో అశ్వారూఢుడై కర వాలం చేతబూని అధర్మాత్ములను ఖండిస్తూ, అధర్మాన్ని రూపు మాపేందుకు వచ్చే అవతారం కల్కి అవతారం. దానితో కలియుగం అంతం అవుతుంది. కలియుగం తరువాత మళ్లీ కృత యుగం వచ్చి ధర్మం వెల్లి విరుస్తుంది.



- డా॥ కందాడై రామానుజాచార్య

భగవద్గీత

జ్ఞానయజ్ఞం మహత్తరమైంది



అధ్యాయం 4
శ్లోకం 33:

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్
జ్ఞానయజ్ఞః పరంతప।
సర్వం కర్మాఖిలం పార్థ
జ్ఞానే పరిసమాప్యతే॥

తాత్పర్యం: ఓ పరంతపా ! జ్ఞాన యజ్ఞం, ద్రవ్యమయ యజ్ఞం కన్న మహత్తరమైనది. ఓ పార్థా! కర్మ యజ్ఞములన్నియును చివరికి దివ్య జ్ఞానము నందే పరిసమాప్తి పొందుతాయి

భాష్యం: అన్ని విధాలైన యజ్ఞముల లక్ష్యం, జ్ఞానవంతులమై భౌతిక కష్టాల నుండి బయటపడి చివరకు భగవద్భక్తి చేయుటయే. మనం యజ్ఞాలను భౌతిక సంపదల దానధర్మాల వరకే చేస్తూ దివ్య జ్ఞానము కోసం ఉద్దేశించకపోతే అవి భౌతిక కార్యాలుగానే మిగిలిపోతాయి. దివ్యజ్ఞాన లక్ష్యము లేనిదే ఆధ్యాత్మిక ఫలితాలు రావు. మన శ్రద్ధ, విశ్వాసం ఉన్నతి చెంది దివ్యజ్ఞానం లక్ష్యంగా చేస్తామో అప్పుడు దానికి సంబంధించిన కార్యాలన్నీ ఆధ్యాత్మికమవుతాయి. అటువంటి వ్యక్తి కేవలము కామ్య కర్మల '' కర్మ కాండను"ను దాటి, జ్ఞాన లక్ష్యమైన '' జ్ఞాన కాండ" స్థితికి ఎదుగుతాడు.

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు కృష్ణ కృపామూర్తి శ్రీశ్రీల ఎసి భక్తి వేదాంతస్వామి ప్రభుపాదులు రచించిన 'భగవద్గీత' యధాతథము ఆధారంగా సమర్పిస్తున్నాము.

దినఫలాలు


మేష రాశి	వృషభ రాశి	మిథున రాశి	కర్కాటక రాశి	సింహ రాశి	కన్యా రాశి
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక చిక్కులు లేకపోలేదు. శత్రువృద్ధి ఉంటుంది.	అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ప్రయాణాల ద్వారా అనుకూలత ఉంటుంది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆదాయ మార్గాలు అన్వేషించగలుగుతారు.	గృహకార్యాలు, కార్యక్రమాలు కలసి వస్తాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. ఆర్థిక అవమాన పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలోని ఒప్పులు ఇప్పుడు తప్పులుగా మారతాయి. అధిక ప్రయత్నాలతో ఆదాయ పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి.	దూరప్రయాణాలు కలసి వస్తాయి. అభివృద్ధి కుటుంబరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆలోచన దోషాల ద్వారా సమస్యలు, అవమానాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆదాయమార్గాలు అనుకూలం.	ఆర్థిక ప్రయత్నాలు అనుకూలం. వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆర్థిక విషయాల్లో సులువుగా అవకాశాలు లభిస్తాయి. ఆదాయంలో ఆశాజనకమయిన వాతావరణం ఉంటుంది.	ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా ఉంటాయి. సంబంధ, బాంధవ్యాల విషయంలో మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో చిరాకులు కొనసాగుతాయి. ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి.

తులా రాశి	వృశ్చిక రాశి	ధనూ రాశి	మకర రాశి	కుంభ రాశి	మీన రాశి
విదేశీ లావాదేవీలు లాభిస్తాయి. కళా రంగంలో ప్రతిభ గుర్తించబడుతుంది. ముఖ్యమయిన పనులలో జాప్యాలు కొనసాగుతాయి. ఆరోగ్యంలో అనుకూలత ఉంటుంది. ఆదాయంలో ప్రోత్సాహ పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి.	వ్యాపార ఒప్పందాలు అనుకూలం. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మానసిక చిరాకులు తగ్గుతాయి. చేపట్టే కార్యాలలో వేగం తగ్గుతుంది. ఆదాయంలో అనుకూలత/ప్రతికూలతలు ఉంటాయి.	ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయంలో ప్రతికూలత ఉంటుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. గతంలోని పొరపాట్లు సరిదిద్దుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.	ఆరోగ్యరీత్యా అనుకూలత ఉంటుంది. విదేశీ లావాదేవీలు లాభిస్తాయి. ఆదాయానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం.	సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహకార్యాలు, కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార అనుకూలత ఉంటుంది.	విద్యా ప్రయత్నాలు అనుకూలం. నూతన స్నేహాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య ఖర్చులు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆదాయంలో అనుకూల మార్పులు గోచరిస్తాయి.

24.8.2017, గురువారం

మేష రాశి	వృషభ రాశి	మిథున రాశి	కర్కాటక రాశి	సింహ రాశి	కన్యా రాశి
విద్యాప్రయత్నాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. రుణ ఒత్తిడులు కొనసాగుతాయి. ఆరోగ్యంలో అనుకూల మార్పులు ఉంటాయి. రుణ ఒత్తిడులు అవమానాన్ని కలిగిస్తాయి. ఆదాయంలో నూతన అవకాశాలు ఏర్పడతాయి.	గృహకార్యాలు, కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంలో ఆకస్మిక ప్రతికూలత ఉంటుంది. వేగవంతమయిన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఆదాయంలో విఘ్నాలు.	సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఉంటుంది. పనులను అనుకొన్న సమయానికి పూర్తిచేయలేకపోతారు. ఆరోగ్యం పర్వాలేదు. అసహన వైఖరి ద్వారా అవమానాలను ఎదుర్కో వలసి వస్తుంది. అధిక ప్రయత్నాలతో అనుకూల పరిస్థితులు ఆదాయ పరంగా ఉంటాయి.	ఆర్థిక లావాదేవీలు కలసి వస్తాయి. సంభాషణలు ఇతరులకు రుచించవు. ఆరోగ్యం క్రమశిక్షణ పెరుగుతుంది. శత్రుభీతి ఉంటుంది. ఆదాయంలో అనుకూలత పెరుగుతుంది.	ఆరోగ్య అనుకూలత ఉంటుంది. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడులు అన్ని రకాలుగా తగ్గుతాయి. ఆరోగ్య ఖర్చులు తగ్గుతాయి. ఆదాయంలో అసహన పరిస్థితులు తగ్గుతాయి.	ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. విదేశీ లావాదేవీల పొరపాట్లు సవరించబడతాయి. ఆరోగ్యంలో అనుకూల మార్పులు ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆదాయంలో కూడా అనుకూల మార్పులు ఉంటాయి.

తులా రాశి	వృశ్చిక రాశి	ధనూ రాశి	మకర రాశి	కుంభ రాశి	మీన రాశి
శుభ ప్రయత్నాలు కలసి వస్తాయి. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. వ్యాపార అనుకూలత పెరుగుతుంది. అకారణ శత్రుత్వాలు పెరుగుతాయి. మెరుగైన పరిస్థితులు ఆరోగ్య రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నమ్మిన వ్యక్తుల ద్వారా మోసపోతారు. ఆదాయంలో మంచి లాభాలు.	ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. శుభవార్తలు వింటారు. పనులలో అలసత్వం ఉన్నా, అంతిమ విజయాలు కూడా ఉంటాయి. ఆరోగ్యంలో ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టే కార్యాలలో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఆదాయం పర్వాలేదు.	గృహ విషయాల్లో సందడి పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు ఉపకరిస్తాయి. శ్రమ తగ్గు తుంది. పనులలో ప్రోత్సాహం ప్రయత్న పూర్వకంగా లభిస్తుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. కార్యాలలో మందత్వం ఉన్నా నెగ్గుకు రాగలుగుతారు.	రుణ ప్రయత్నాలు అనుకూలం. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. మానసిక వ్యాకులతలు ఉన్నా నెట్టుకురాగలుగుతారు. ఒప్పులు కూడా తప్పులుగా చిత్రీకరింపబడతాయి. ఆదాయంలో అనుకూలత. ప్రతికూలత కూడా ఉంటాయి.	వ్యాపార నిర్ణయాలు కలసి వస్తాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. ఆకస్మిక ఖర్చులు లేకపో లేదు. ఆరోగ్యం ప్రతికూ లత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ప్రోత్సాహ పరిస్థితులు ఆర్థికంగా మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి.	ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విధులను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఉంటుంది. ముఖ్యమైన పనులలో వేగం పెరుగుతుంది. ఆదాయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉపకరిస్తాయి.



శ్రీ నూకల సూర్యనారాయణ
nookalasuryanarayana@gmail.com

తొలి మహిళ





రైల్వేలకు ఆమె 'సు'రేఖ

పురుషాధిక్య సమాజంలో కొన్ని పనులకు మాత్రమే మహిళలను కేటాయించేవారు. మిగతా పనులన్నింటిని వారే నిర్వహించేవారు. ఆ పనులు చేయడానికి మహిళలు అర్హులు కారన్నట్లుగా భావించేవారు. అలా భావించే వారి మధ్య నుంచి వచ్చి వారు ఊహించని విధులు చేపట్టి వారి అంచనాలు తప్పని నిరూపించిందొక మహిళ. ఆ మహిళ ఎవరు? ఎటువంటి విధులు నిర్వహించి పేరు తెచ్చుకున్నారనే వివరాలు మీకోసం...

సురేఖ యాదవ్ మొట్టమొదటి మహిళా ట్రైన్ డ్రైవర్‌గా 1988లో నియామకమయ్యారు. భారతీయ రైల్వేస్‌లో ఎక్కువగా పురుషాధిక్యతే నడుస్తుంది. అలాంటి సమయంలో ఆమె వారందరికీ సవాళ్లు విసురుతూ మొదటి మహిళా డ్రైవర్‌గా శిక్షణ పొందింది.

బాల్యం

ఆమె మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించింది. తల్లిదండ్రులు సోనాబాయి, లేట్ రామచంద్ర భోన్సలే. అయిదుగురు సంతానంలో ఆమె పెద్దది. సెయింట్ పాల్ కాన్వెంట్ హైస్కూల్‌లో చదువుకుంది. ఆమె విద్యలోనే కాకుండా క్రీడారంగంలో కూడా ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసింది. ఆమె మొదటగా టీచర్‌గా కావాలని అనుకున్నది. కాని భారతీయ రైల్వేస్‌లో అడుగుపెట్టాక ఆమె నిర్ణయాలు చాలా తారుమారయ్యాయి.

ఉద్యోగ ఎంపిక

''నేను అందరిలాగే ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాను. ఆ తరువాత ఉద్యోగావకాశాలకోసం ఎదురుచూస్తున్నాను. అందులో భాగంగా ఎంప్లాయిమెంట్ న్యూస్ చూస్తుంటే నాకు భారతీయ రైల్వేస్‌లో అసిస్టెంట్ డ్రైవర్‌గా పోస్టు ఖాళీ ఉందని తెలిసింది. దానికి అర్హత డిప్లొమా. నేను అప్పటికే డిగ్రీ పూర్తి చేశాను. జాబ్ ఎలా ఉంటుందనే విషయాలేమీ ఆలోచించకుండా ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఈరంగంలోకి వచ్చాను'' అని ఆమె చెప్పారు. టెక్నికల్ విద్యార్థి కావడంతో ఆమె దరఖాస్తును నింపి పంపింది. హాల్ టికెట్ వచ్చాక పరీక్షరాయాలని నిర్ణయం తీసుకుంది. పరీక్ష 1987లో జరిగింది. కాని నేను ఫలితాల గురించి ఆశగా ఎదురుచూడలేదు. అనుకోకుండా ఒకరోజు అపాయింట్‌మెంట్ లెటర్ మా ఇంటి గుమ్మం ముందుకు వచ్చింది. నాకు అలా వస్తుందని నేను ఊహించలేదు. నేను అప్లయి చేసిన మొదటి జాబ్ అప్లికేషన్ అదే. అపాయింట్‌మెంట్ లెటర్ చూసి మా కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. తరువాత నిర్ణయం తీసుకుని సెంట్రల్ రైల్వేలో ట్రైనీ అసిస్టెంట్ డ్రైవర్‌గా చేరాను. అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. రాతపరీక్షలోగాని, వైవా పరీక్షలోగాని అమ్మాయిని నేను ఒక్కదాన్నే. నాకు అప్పటివరకు తెలియదు ఒక్క మహిళా ఇప్పటివరకూ ఈ రంగంలో పనిచేయలేదని. కొంతమంది ముందడుగు వేసి కూడా వెనక్కి తగ్గారని తరువాత నాకు తెలిసింది. నాకు ఈ అవకాశం వచ్చింది కనుక నేను ఈ ఉద్యోగంలో చేరి నా దేశానికి, నా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని అనుకున్నాను అని ఆమె చెప్పారు. 2011నాటికి ఈ మహిళా డ్రైవర్ల సంఖ్య 50కి చేరుకుంది. వాళ్లు సబర్బన్ ట్రైన్లు, సబర్బన్ ట్రైన్లు, షంటర్లుగా, అసిస్టెంట్ డ్రైవర్లుగా నేటికీ పనిచేస్తున్నారు.

రైళ్లంటే ఎంతో ఇష్టం

అసిస్టెంట్ డ్రైవర్ నుండి గూడ్స్ డ్రైవర్‌గా, ఆ తరువాత పాసింజర్ ట్రైన్‌కి విధులు నిర్వహించాను. మొదటిసారి ప్రయాణీకులను ఎక్కించుకుని ట్రైన్ నడుపుతున్నప్పుడు కొంచెం భయంగానే అనిపించింది. కాని ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగానని అన్నారు. ఆమె మొదటిసారిగా నడిపిన గూడ్స్ ట్రైన్‌ను ఎల్-50 వాడి బుందేర్, కళ్యాణ్‌ల మధ్య నడిపించారు. ఆమె కొత్తగా ఈ ఉద్యోగంలోకి వచ్చినా ట్రైన్‌ని నడిపినప్పుడు ఆమె ఒంటరిగా ఆ ట్రైన్ ఇంజన్ కండీషన్ ఎలాగుందో పరిశీలించారు. అలాగే తను నిర్వహించాల్సిన విధులన్నింటిని విజయవంతంగా నిర్వహించింది. 1998లో ఆమె గూడ్స్ ట్రైన్ డ్రైవర్‌కి పూర్తి బాధ్యతలు చేపట్టారు. ఆమె చేసిన విధులలో ఘాట్ డ్రైవర్ చాలా కష్టమైనది. వెస్టర్న్ ఘాట్ రైల్వేలైన్‌లో 2010లో ట్విన్ ఇంజన్డ్ పాసింజర్ ట్రైన్లకు డ్రైవర్‌గా పనిచేశారు. అక్కడ అనుభవాలను గురించి వివరిస్తూ '' నేను దీనికి డ్రైవర్‌గా నియామకమయినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది డ్రైవర్లు ఇప్పటివరకు ఏ మహిళా కూడా ఇటువంటి విధులను నిర్వహించలేదు. ఎంతో బాధ్యతాయుతమైన ఈ పనిని ఒక మహిళకు అప్పచెప్పలేమని'' అన్నారు. కాని సురేఖ వారితో పోరాడి గెలిచింది. నేను మిగతా మగవారిలాగే శిక్షణ పొందానుకదా. నేను నాశిక్షణలో ఉత్తీర్ణత పొందాను. నాలో సామర్థ్యం ఉంది కాబట్టే నేను ఉత్తీర్ణత సాధించాను. నేను దేనినైనా సాధించగలనని నాలో నమ్మకం ఉంది. నేను ఈ విధులను విజయవంతంగా నిర్వహించగలను అని ధైర్యంగా చెప్పానని తెలిపారు. ఆమె మనోధైర్యాన్ని అధికారులు మెచ్చుకుని ఆ బాధ్యతలు ఆమెకు అప్పజెప్పారు.



అసిస్టెంట్ డ్రైవర్‌గా పనిచేసినప్పుడు సురేఖ షంటర్స్‌గా పనిచేసేది. ఆమె మోటార్ వుమెన్ 2000లో అయ్యింది. లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్‌ని అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఏప్రిల్ 2000లో ప్రారంభించారు. అందులో సురేఖ మొదటి మోటార్ ఉమెన్. 2011 మేలో ఆమెను ఎక్స్‌ప్రెస్ మెయిల్‌కి డ్రైవర్‌గా నియమించారు. అంతేకాదు తాను పొందిన డ్రైవింగ్ విధానాలను మిగతా వారికి కళ్యాన్‌లోని డ్రైవర్స్ ట్రైనింగ్ సెంటర్‌లో వివరించి చెప్పేవారు. అక్కడ ఆమె సీనియర్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవారు. ఆమె తన 29ఏళ్ల ప్రయాణంలో చాలా అవార్డులను పొందారు. 2011 మార్చి8వతేదీ మహిళా దినోత్సవం నాడు ఆ సంవత్సరానికి ఆసియా మొదటి మహిళా ట్రైన్ డ్రైవర్‌గా ఆమెను ఎంపిక చేశారు. డక్కన్ క్వీన్ ఫ్రం పుణె టు సిఎస్‌టి. ఆ మార్గం చాలా కష్టతరమైనవి. ఆమెలోని నమ్మకం బలంగా ఉండడంతో విధులను సక్రమంగా నిర్వహించి కుటుంబాన్ని మంచి స్థితికి తీసుకువచ్చింది. ఆమె చేస్తున్న ఈ పనికి కుటుంబసభ్యులు, స్నేహితులు, కొలీగ్స్ అందరూ సహకరించారు. నా సర్వీసులో నేను ఒక మహిళగా వివక్షను ఎదుర్కోలేదు. మీరు మహిళగా రిజర్వేషన్లను పొందుదామనుకుంటే మీ క్రెడిబిలిటీ పోతుందని అన్నారు. నేను నా విధి నిర్వహణలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అలాగే సాధించాను. మగవారికి, మహిళలకు శరీరాకృతిలో చాలా తేడా ఉంటుంది. కాని చేసే పనివల్ల కలిగే ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. అలాంటప్పుడు ఆ పని మహిళ చేస్తుందా, పురుషుడు చేస్తున్నాడా అని వివక్షతో చూడడం దేనికని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆమె ట్రైన్ నడిపే సమయంలో రాస్తారోకోలు, చైన్ లాగడాలు చాలా జరిగేవి. ఆమె విధి నిర్వహణలో ఇప్పటి వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదని గర్వంగా చెప్పారు. ఆమె లక్ష్యమేమిటంటే పాసింజర్ ట్రైన్‌లో ఎక్కువగా దూరం ప్రయాణించాలని. ఆమె మహారాష్ట్ర గవర్నమెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శంకర్ యాదవ్‌తో 1990లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు అజింక్యా, అజితేష్, వారిద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు.



సందేశం

''ఎవరైనా తాము ఏదైతే చేయదలచుకున్నారో ఆ పనిలో ముందడుగు వేయాలి. మీరు దేనినయితే చేయాలని అనుకుంటారో ఆ పనిని సంకోచించకుండా పూర్తిచేయండి. నిజాయితీగా ఉండండి. దేనికీ షైగా ఫీలవ్వద్దు. మీ సమర్థత, తెలివితేటలు, ప్రయత్నంతో మీరు దేనినైనా సాధించగలరు. ముందుగా మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. ప్రపంచం ఏమనుకుంటుందనేది మీరు ఆలోచించవద్దు. నీమీద నీకు నమ్మకం లేకపోతే ఎవరెంత నమ్మకాన్ని కలిగించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ప్రయత్నం చేయకుండా ఏ పనినీ వదిలివేయవద్దు. మీరు ప్రయత్నిస్తే మీపనిలో ఆనందాన్ని మీరు తప్పకుండా పొందుతారు. అది మీకుటుంబానికి, దేశానికి కూడా ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. మగవాళ్లు కట్టుకున్న బురుజులోకి ఎప్పుడైతే మహిళలు ప్రవేశిస్తారో వారు రికార్డు నెలకొల్పినట్లే. మీరు మొదటి టీచర్, క్లర్క్, నర్స్, పైలట్, సైనికురాలా అన్నది ముఖ్యం కాదు. మీరు మీ అవకాశాన్ని ఉపయోగించుకున్నారా లేదా అన్నది ముఖ్యం. నేను ఈ పనిచేయగలిగినప్పుడు ఏ మహిళైనా ఈపనిని చేయగలుగుతుంది కదా''అని ఆమె మహిళలకు తన సందేశాన్ని అందజేశారు.

చదువుకోసం...కఠోర శ్రమ

భారతదేశంలో ఈనాటికీ చాలామంది ఆడపిల్లలు వారి చదువు విషయంలో ఎన్నో అవాంతరాలను, ఆటంకాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అవి ఆర్థికపరిస్థితులు, కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఏదైనా కావచ్చు. కొంతమంది వీటిని అధిగమించి ముందుకు దూసుకువెళ్తుంటే మరికొంతమంది ఆ పరిస్థితులను ఎదిరించలేక చదువు మానేసి ఇంట్లోనే ఉండిపోతున్నారు. అలాంటి పరిస్థితులను ఎదురీదుతూ తన కలను సాకారం చేసుకోవడానికి రోజూ పాలను విక్రయిస్తుంది నీతూ శర్మ. ఆమె వివరాలు మీకోసం...

నీతూ శర్మకు 19సంవత్సరాలు. ఆమె ఎనిమిదో తరగతి నుంచి తన గ్రామంలో పాలను సేకరించి వేరే గ్రామాలకు వెళ్లి వాటిని అమ్ముతూ తన చదువుకు కావలసిన ధనాన్ని సంపాదించుకుంటుంది. ఆమె ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి తన గ్రామమైన భాండోర్ కుర్ద్ అంతా తిరిగి పాలను సేకరిస్తుంది.

స్ఫూర్తి



ఆ తరువాత సేకరించిన పాలను భారత్‌పూర్‌కి వెళ్లి ఉదయం 6.30కు అక్కడ అమ్ముతుంటుంది. ఈ పనిలో ఆమె అక్క సుష్మా కూడా సాయపడుతుంది. ఆమె కూడా ప్రతిరోజూ ఇంటింటికి వెళ్లి పాలను సేకరిస్తుంది. ఈ వ్యాపారం చేయడానికని నీతుకి బైక్ నడపడం నేర్చుకుంది. బైక్‌మీద ఉదయంపూట పాలను సేకరించి వేరేగ్రామానికి వెళ్లి వాటిని అమ్మివేసి ఆ బైక్‌ను తీసుకెళ్లి బంధువుల ఇంటి దగ్గర పెట్టేస్తుంది. అక్కడ నుండి రాజస్థాన్ స్టేట్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిర్వహించే కంప్యూటర్ క్లాసెస్‌కు వెళుతుంది. ఆ సమయంలో సుష్మా(ఆమె అక్క) వాళ్ల బంధువుల ఇంటిలోనే ఉంటుంది. ఆమె క్లాసులు అయిపోయాక ఇద్దరూ కలిసి ఇంటికి మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చేస్తారు. సాయంత్రం మళ్లీ రెండోసారి పాలను డెలివరీ ఇవ్వడానికి వెళ్తారు.

నీతు తండ్రి బన్వారీలాల్ శర్మకు ఐదుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అందరినీ చదివించే స్థోమత లేక నీతును చదువు మానివేయమని చెప్పాడు. కాని ఆమెకు చదువంటే చాలా ఇష్టం. బాగా చదువుకుని స్కూల్ టీచర్ కావాలన్నదే ఆమె లక్ష్యం. కాని తండ్రికి భారం కాకుండా తన చదువుకు కావలసిన మొత్తాన్ని తానే సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకుంది. దానికోసమే ఈ తపనంతా. ఒక్కోసారి ఆమె 5కి.మీ పాలను క్యాన్లను భుజాలమీద మోసుకుని వెళ్లి ఇంటింటికి పాలను ఇచ్చి వచ్చేది. పాలన్నిటిని మాత్రం రోజూ అమ్మే ఇంటికి వచ్చేది. ఇంటి దగ్గర ఉన్న కిరాణా దుకాణాన్ని ఆమె అక్క చూసుకునేది. ఆ షాపునకు కావలసిన సరుకులను వాళ్లు సిటీ నుంచి వచ్చేటప్పుడు టూ వీలర్ మీద తెచ్చుకుని పొదుపు చేసేవారు. పాలను అమ్మగా వచ్చిన డబ్బులలో ఖర్చులు పోను కొంత సొమ్మును వారి చదువుకోసం దాచుకునేవారు. నీతు గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్ ఇన్ మహారాజ్‌సార్ నుండి పదవతరగతి 56శాతం, ఇంటర్మీడియెట్ 58 శాతం మార్కులతో పాసయ్యింది. ప్రస్తుతం డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది.

''మహిళలు తలచుకుంటే దేనినైనా సాధించగలరు. నేను బైక్‌ను నడపడం ప్రారంభించినప్పుడు మా గ్రామంలోని ప్రజలు నన్ను వెక్కిరించేవారు. అది చూసి మా నాన్న నేను చేసే పనిని మానుకోమని చెప్పేవాడు. మహిళలు ఈవిధంగా తిరగడం మంచిదికాదని నీతులు చెప్పేవాడు. అయినా నేను ఆయన మాటను వినకుండా నాపద్ధతిలో పాలను విక్రయించి చదువుకోవడానికి కావలసిన ధనాన్ని సంపాదించుకుంటున్నాను'' అని హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నీతు ఆడపిల్లలందరిలో చిన్నది. మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. తన అక్కలైన సుష్మా, రాధ పెళ్లిళ్లయ్యేవరకు తన వ్యాపారం ఇలాగే కొనసాగిస్తానని ఆమె తెలిపారు. రాధ కిరాణా షాపును నడుపుతుంది. వారికి ఒక తమ్ముడున్నాడు. అతను పదవతరగతి చదువుతున్నాడు. రోజుకు ఉదయం 30లీటర్లు, సాయంత్రం 30లీటర్లు పాలను అమ్మి నెలకు 12వేల రూపాయలను సంపాదిస్తుంది. ఆమె చదువుకోసం తీసుకున్న నిర్ణయం పరిపూర్ణమవ్వాలని, ఆమె కలలను సాకారం చేసుకోవాలని ఆశిద్దాం. ఎన్నో అడ్డంకులున్నా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న నీతు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. చదువుకోవాలనే తపనతో ఎన్నో కష్టాలను భరిస్తున్న నీతు తన లక్ష్యం చేరుకోవాలని మనందరం కోరుకుందాం.

ఆదర్శం

'దివ్య'మైన ఆలోచన...



రోజురోజుకీ సమాజం ఎలా తయారవుతుందంటే. మనపని, మన సంపాదన, మన కుటుంబం అనే ధోరణిలో ముందుకు సాగుతుంది. ప్రక్కవాళ్ల గురించి ఆలోచించే తీరిక లేదు. సహాయం అందించే సమయమూ లేనివిధంగా అందరూ బిజీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత బిజీ లైఫ్‌లో కూడా తమ తోటి వారి గురించి ఆలోచిస్తూ తన వ్యాపారాన్ని నిర్వహించుకుంటూనే సమాజంలో మార్పుకోసం కృషి చేస్తున్నారు దివ్యరామచంద్రన్. ఆమె చేస్తున్న పని ఏమిటో తెలుసుకుందాం....

గోడల నిండా అందమైన రంగురంగుల చిత్రాలతో ఉన్న స్కూల్లో చదవాలని అనిపించకుండా ఉంటుందా ఎవరికైనా? ఎండిపోయిన గోడలమీద క్రియేటివ్ ఆర్ట్‌తో అందమైన రంగుల బొమ్మలను గీయాలనిపించినా మీరు తడబాటుకు గురై ఆగిపోతున్నారా? ఇలాంటి వారికోసం అవకాశం కల్పిస్తోంది బెంగళూర్, చెన్నై వీధిగోడలమీద ప్రారంభించిన ది హాపీ వాల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినవారు దివ్య రామచంద్రన్. డిజైన్ టీచర్. 2015సంవత్సరంలో నగరాన్ని ఎంతో అందంగా తయారుచేయడానికి ఈప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అలా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు వంద గోడలమీద (ప్రభుత్వ కార్యాలయాలలో, స్కూళ్లలో, కేఫెలలో, జిమ్స్, వృద్ధాశ్రమాల్లో, రైల్వేస్టేషనల్లో) రంగురంగుల బొమ్మలను గీశారు.



''ఇది నాకు ఫేస్‌బుక్‌లో వచ్చిన రిక్వెస్ట్ పోస్టు ద్వారా నాలో ఈ ఆలోచన మొదలైంది. నేను బెంగళూరులో సృష్టిస్కూల్‌లో ఆర్ట్‌డిజైన్, టెక్నాలజీ టీచర్‌గా పనిచేస్తున్నాను. అక్కడనా ఈ ఆలోచనను రూపొందించేందకు చాలా మంది వ్యక్తులు కలిసారు. వారి దగ్గర నాకు కావలసిన దానికంటే ఎక్కువగా ఉంది. వారిలో ప్రొఫెసర్స్, విద్యార్థులు కూడా ఉన్నారు. వారితో కలిసి ఆలోచించి పనిచేయడం వల్ల నా ప్రాజెక్ట్‌కు కావలసిన చాలా ఆలోచనలు వచ్చాయి అని 29 సంవత్సరాల'' దీప తెలిపారు.

తను సొంతంగా చేయదలచుకున్న గోడలకు ఆమె ఒక్కరే రంగులను వేసేవారు. రంగులకు ఎక్కువ ఖర్చు అవుతుందనుకున్నప్పుడు మాత్రం తన స్నేహితులు, వాలంటీర్ల సహాయం తీసుకునేది. ఇది కేవలం గోడలకు రంగులద్దే కార్యక్రమం మాత్రమే కాదు. ఆమె వేసిన రంగుల ఆర్ట్‌లో ఎంతో మంచి సందేశాన్ని తెలియజేస్తుంది. ఆమె ఆలోచనతో రూపుదిద్దుకున్న ఆ గోడలు ప్రతి ఒక్కరికీ ఒక సందేశాన్ని గాని, ఆ ప్రదేశ సారాంశాన్ని కూడా తెలియజేస్తుంది.

''నేను పర్సనల్‌గా చేపట్టిన ప్రాజెక్ట్ ఒకటుంది. ఒక గిటారిస్ట్‌తన ఇంటి గోడలను రంగులతో డిజైన్ చేయమన్నాడు. నేను అప్పుడు ఆ గోడలమీద సంగీతంలో అక్షరాలతో డ్రాయింగ్ వేశాను. అది ఆయనకు చాలా నచ్చింది. ఆయన సంతోషాన్ని చూసిన నాకు చాలా సంతృప్తి కలిగిందని'' ఆమె తెలిపారు. ఏ పనినైనా ఆమె ఎంతో బాధ్యతాయుతంగా పూర్తిచేస్తుంది. ఆమె పెయింటింగ్ చేయడానికి ఎక్కువగా వెనకబడిన ప్రాంతాలలో ఉన్న స్కూళ్లను ఎంచుకునేది. వాటిని ఉన్నతస్థితికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ పనిచేసేదాన్నని, నా పనితనం మీద నాకు నమ్మకం కుదిరాక నేను టీచ్ ఫర్ ఇండియా ఫౌండేషన్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించాను'' అని ఆమె చెప్పారు. స్కూళ్లల్లో విద్యను ఆహ్లాదకర వాతావరణంలో అందజేయాలనే సదుద్దేశ్యంతో ముందుకు సాగుతూ, ఇలాంటి గోడలను వందదాకా రంగులతో నింపిన దివ్యరామచంద్రన్‌కి అభినందనలు తెలియజేయాల్సిందే.





బర్త్‌డే కేక్ కట్ చేస్తున్న అల్లు అరవింద్, రామ్‌చరణ్

సైరా నరసింహారెడ్డి చిరంజీవి ఫస్ట్‌లుక్

నా ఆశలకు.. మీ ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచే పాత్ర

సైరా నరసింహారెడ్డి - చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాలను చేస్తుండటంతో ప్రేక్షకాభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఆయన చేయబోయే 151వ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారు? ఫస్ట్‌లుక్ ఎప్పుడు విడుదలవుతుందన్న ఆసక్తి తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మెగాస్టార్ జన్మదినోత్సవంలో దానికి తెరదించారు. మంగళవారం హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానుల సమక్షంలో చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల వేదికపై ఈ చిత్రానికి సైరా నరసింహారెడ్డి అనే టైటిల్‌ను ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు. చిరంజీవి టైటిల్ పాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఎస్.ఎస్.రాజమౌళి, టైటిల్ లోగోను అల్లు అరవింద్, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన పోస్టర్స్‌ను వరుణ్‌తేజ్, పరుచూరి బ్రదర్స్ చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. చిరంజీవి బర్త్‌డే కేక్‌ను అల్లు అరవింద్, రామ్‌చరణ్ తదితరులు కట్‌చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను ఈ వేడుకల్లో ప్రదర్శించారు. ప్రత్యక్షంగా కుదరకపోయినా పరోక్షంగా అయినా అభిమానులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. దానికి కారణం నా వృత్తి సినిమా...నా ప్రవృత్తి సినిమా. ఈ రెండు అనుభూతులను ఈ రోజు ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు చేసిన పూజలో లేక నేను చేసుకున్న పుణ్యమో గానీ ఇంతమంది అభిమానులను నాకిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతే ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీరు గర్వపడేలా సినిమాలు చేయగలను. పదికాలాల పాటు చెప్పుకునే పాత్రలు చేయగలను. అందుకే స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకున్నాం. ఫ్రీడమ్ ఫైటర్ పాత్ర చేయాలని ఎప్పట్నుంచో ఉంది. భగత్‌సింగ్ పాత్రలో నటించాలని చాలాసార్లు అనుకున్నా. ఇన్నాళ్లకు ఉయ్యాలవాడ రూపంలో నా ఆశలకు...మీ ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచే పాత్ర దొరికింది. మెగా అభిమానులంతా గర్వపడే సినిమా అవుతుంది అని అన్నారు.

వేడుకలలో పాల్గొన్న నిర్మాత రామ్‌చరణ్ మాట్లాడుతూ, నా కెరీర్‌లోనే చాలా పెద్ద చిత్రం మగధీరను రాజమౌళిగారే దర్శకత్వం వహించారు. అలాగే భారతదేశంలోనే పెద్ద చిత్రం బాహుబలిని కూడా రాజమౌళిగారే తెరకెక్కించారు. ఆయన చేతులమీదుగా సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. గత నెల రోజులుగా ఈ సినిమాను ఎలా తీయాలని ఒక రకమైన టెన్షన్ పడుతున్నాను. వాస్తవానికి ఇది చాలా కష్టమైన పని. అయినా విజయం సాధించడం కోసం రంగంలోకి దిగాను. అడగ్గానే అమితాబ్, రెహమాన్ వంటి నటీనటులు, టెక్నీషియన్లు సినిమా చేయడానికి అంగీకరించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్‌లో ఆంజనేయస్వామి ఫొటో ఉంటుంది. ఆయన ఆశీర్వాదమో, అభిమానుల బలమో కానీ ఈ సినిమాకు అన్నీ చక్కగా అమిరాయి. చిరంజీవిగారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 42 వేల మంది రక్తదానం చేశారు. అభిమానులు ఇలా సేవ చేయడమే నాన్నగారికిచ్చే గొప్ప బర్త్‌డే కానుక అని అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ, టైటిల్‌తో మోషన్ పోస్టర్ అద్భుతంగా ఉన్నాయి. బాహుబలి సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి సాంకేతిక నిపుణులే పెద్ద కారణం. ఈ సినిమాకు కూడా మంచి సాంకేతిక నిపుణుల బృందం కుదిరింది. చిరంజీవిగారి 151వ సినిమా ఇది. అయినా ఆయన ఒకటో సినిమాలా అంతబాగా ఫస్ట్‌లుక్ సహా అన్ని అంశాలు కుదిరాయి అన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, చిరంజీవిగారితో 37 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయనెంతో కష్టపడి ఓ రోడ్డు వేశారు. ఆ రోడ్డుపైనే పవన్‌కల్యాణ్ అయినా రామ్‌చరణ్ అయినా, అర్జున్, తేజ్, వరుణ్‌లు అయినా నడుస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ, సైరా నరసింహారెడ్డి టైటిల్ వినగానే నాలో వణుకు పుడుతుంది. ఈ చిత్రానికి చాలా మంచి టీమ్ కుదిరింది. మెగా అభిమానుల అండతో ముందుకెళ్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.కె.వెంకటేశ్వరరావు, పరుచూరి బ్రదర్స్, సి.కిరణ్, సుకుమార్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అమితాబ్‌బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, నాజర్, రవికిషన్, ముఖేష్‌రుషి, రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, వి.జయప్రకాష్, రఘు కారుమంచి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కథ, పరుచూరి బ్రదర్స్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, రచనా సహకారం: సత్యానంద్, భూపతిరాజా, డి.ఎస్.కన్నన్, మధుసూదన్, వేమారెడ్డి, సినిమాటోగ్రఫీ: రవివర్మన్, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వాకాడ అప్పారావు, వి.వై.ప్రవీణ్‌కుమార్, నిర్మాత: రామ్‌చరణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.

మహేష్ వర్కింగ్ స్టైల్‌ను మరొకరితో పోల్చలేం

స్పైడర్ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్



స్పైడర్ సెట్‌లో మహేష్‌తో మురగదాస్

గజని, స్టాలిన్, కత్తి, తుపాకీ వంటి సక్సెస్ సినిమాలను అందించిన దర్శకుడు మురుగదాస్. ఆయన సినిమాలు భారీ వ్యయంతో తెరకెక్కుతాయి. వందశాతం విజయం గ్యారంటీ అని సినీ వర్గాలు నమ్ముతాయి. మురుగదాస్ తాజాగా మహేష్‌బాబుతో స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. సెప్టెంబర్ 27న దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా స్పైడర్ విశేషాల గురించి ఆ చిత్ర దర్శకుడు మురుగదాస్ మాటల్లోనే....

స్పైడర్ సినిమా చాలా బాగా వచ్చింది. స్టాలిన్ తర్వాత పదేళ్ళ విరామం తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రమిది. ఒక సందర్భంలో ఒక్కడు సినిమా చూశాను. అందులో మహేష్ సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. మరోసారి పోకిరి పాట చిత్రీకరణ సందర్భంలో మహేష్‌ను కలిశాను. ఆ తర్వాత మరో సందర్భంలో మహేష్‌ను కలిసినపుడు మీతో సినిమా చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాను. తను కూడా పాజిటివ్‌గానే స్పందించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు తెలుగు, తమిళంలో సినిమా చేయాలని కథను అనుకున్నాను. కథలో హీరోయిజం ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్, రెగ్యులర్ ఆడియన్స్‌కు సినిమా నచ్చేలా ఉండాలి. అలాగే తమిళంలో మహేష్ తొలిసారి చేస్తున్నారు కాబట్టి సమతుల్యత ఉండాలి. కాబట్టి స్క్రిప్ట్ మోడరన్‌గా ఉండాలని భావించాను. ఆ ప్రకారం స్పైడర్ తెరకెక్కించాం. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఒక పాట చిత్రీకరణ మాత్రం మిగిలి ఉంది.

మహేష్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నేను చాలా మంది సూపర్‌స్టార్స్‌తో పనిచేశాను. మహేష్ వర్కింగ్ స్టైల్‌ను మరొకరితో పోల్చలేం. అందరు దర్శకులు మహేష్‌తో ఒక్క సినిమా అయినా సరే చేయాలని నేను కోరుకుంటున్నాను. తను దర్శకుల హీరో. స్పైడర్ సినిమాను 80 రోజుల పాటు రాత్రి షూటింగ్ చేశాం. మహేష్ ఎంతో సహకరించారు. స్క్రిప్ట్ విన్న తర్వాత తనెక్కడా ఇన్‌వాల్వ్ కాలేదు. చాలా ఎఫర్ట్ పెట్టి నటించేవారు. ఇండటియాలో మరే సూపర్‌స్టార్ ఇంతలా కష్టపడటం నేను చూడలేదు. స్పైడర్‌లో మహేష్‌ను తప్ప మరే హీరోను ఊహించుకోలేనంతగా ఇమిడిపోయారు. సినిమాను రెండు భాషల్లో సమాంతరంగా షూట్ చేశాం.

స్పైడర్ జేమ్స్‌బాండ్ తరహాలో పూర్తిస్థాయి ఫ్యూచరిస్టిక్ మూవీకాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇంటిలిజెన్స్ వ్యవస్థ మనదేశంలో ఎలా పనిచేస్తుంది?. వారు దేశంలో మన కోసం ఏం చేస్తున్నారు అనేవి సినిమాలో చూపిస్తున్నాం. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనిషిలో హ్యూమానిటీ తగ్గిపోయినపుడు సమాజంలో లంచం పెరిగిపోతుంది లేదా మరేదైన వైపరీత్యం సంభవిస్తుంది. ఈ సందేశం స్పైడర్‌లో అంతర్లీనంగా ఉంటుంది.

ఈ సినిమా చేయాలని అనుకున్నపుడు మహేష్‌గారు ఠాగూర్ మధు, తిరుపతి ప్రసాద్ నిర్మాతలు అయితే ఎలా ఉంటుందని నన్ను అడిగారు. వారితో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. దాంతో ఎస్ అని చెప్పాను. సినిమా మొదలయ్యాక మేం అనుకున్న దానికంటే గ్రాండియర్ ఇంకా ఎక్కువైంది. నిర్మాతలిద్దరు ఎంతో సపోర్ట్ చేశాను. గ్రాఫిక్స్ కూడా లండన్, రష్యా టెక్నీషియన్స్‌తో చేయిస్తున్నారు.

విలన్‌గా ఎస్.జె.సూర్యను తీసుకోవడానికి కారణం ఉంది. విలన్ అంటే ఆరడుగుల, ఆరు పలకల దేహం ఉండాల్సిన అవసరం లేదు. మాకథకు తగినట్టుగా బుద్ధిబలం ఎక్కువగా ఉండే విలనిజం కనిపించాలి. హీరోకు కనిపించకుండా గెరిల్లా ఎటాక్‌లా హీరోతో ఫైట్ చేయాలి. అందుకు ఎస్.జె.సూర్య అయితే బావుంటాడటని అనిపించి తీసుకోవడం జరిగింది.

స్పైడర్ తెలుగు, తమిళం, మలయాళం, గల్ఫ్ కంట్రీస్‌లో అరబిక్‌లో కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని పేర్కొన్నారు.

ఆ క్రేజ్‌తో ఆఫర్లు



పూజాహెగ్డే

పూజాహెగ్డే ఎదురుచూపులు ఊరకేపోలేదు. ఎట్టకేలకు ఆమె ఆశలు ఫలించాయి. లోగడ తెలుగులో రెండు సినిమాలు చేసినా రాని క్రేజ్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో ఒక్కసారిగా ఆమెకు లభించింది. దాంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ముగమూడి అనే తమిళ చిత్రం ద్వారా ఈమె అరంగేట్రం జరిగింది. అయితే ఆ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పలేకపోయింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు సినీరంగంలోకి ప్రవేశించిన ఆమె నాగచైతన్య సరసన ఒక లైలా కోసం, వరుణ్‌తేజ్ సరసన ముకుంద చిత్రంలోనూ నటించింది. అయితే ఆ రెండు చిత్రాలు కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే అదే సమయంలో బాలీవుడ్‌లో అవకాశం రావడంతో అక్కడికి పరుగులు తీసిన ఆమెకు నిరాశే ఎదురైంది. హిందీలో ఆమె నటించిన మొహెంజోదరో చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది. దాంతో బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూడటం కంటే మళ్లీ తెలుగు సినీరంగంపై దృష్టిసారించడమే ఉత్తమమని అనుకుందో! ఏమో ! ఇప్పుడు టాలీవుడ్‌లో రాణించాలని పట్టుదలతో ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన దువ్వాడ జగన్నాథమ్ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. గ్లామర్ పరంగా ఈ చిత్రంలో ఆమెకు మంచిమార్కులు పడ్డాయి. ఇలా లభించిన తొలి విజయం ద్వారా తమ సినిమాల్లోకి ఆమెను తీసుకునేందుకు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు శ్రీవాస్‌ల కలయికలో అభిషేక్ నామా నిర్మించే చిత్రంలో పూజా హెగ్డేను ఎంపిక చేయగా, మహేష్‌బాబు, వంశీ పైడిపల్లి కలయికలో రూపొందబోయే చిత్రంలోనూ పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ఇదిలావుండగా, అల్లు అర్జున్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని, ఆయనతో కలిసి దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో నటించడం ఓ మంచి అనుభూతిని కలిగించిందని , మళ్లీ ఆయనకు జోడీగా నటించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని పూజా అంటోంది.

ప్రేక్షకులే నాకు డబ్బింగ్ చెప్పాలి

- విజయ్ దేవరకొండ



హృదయాన్ని తాకే ప్రేమకథతో అర్జున్‌రెడ్డి చిత్రం రూపుదిద్దుకుంది. నేను ఈ మధ్యకాలంలో విన్న ప్రేమకథలలో ఎంతగానో ఆకట్టుకున్న కథ ఇది. నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పేలా ఉంటుంది అని శర్వానంద్ అన్నారు. విజయ్ దేవరకొండ, షాలిని హీరోహీరోయిన్లుగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్న అర్జున్‌రెడ్డి చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను కూడా విడుదలచేశారు. అతిథిగా పాల్గొన్న హీరో శర్వానంద్ మాట్లాడుతూ, అర్జున్‌రెడ్డి చిత్రబృందాన్ని చూస్తుంటే సినిమా కోసం రక్తం పెట్టి చేసినట్లు కనిపిస్తోందని, తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. చిత్ర హీరో విజయ్ దేవరకొండ ప్రసంగం ఉద్వేగభరితంగా ఇలా సాగింది. థియేట్రికల్ ట్రైలర్ విడుదల రోజున ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని చెప్పాను. అందుకోసం పందెం కాయడానికైనా సిద్ధమన్నట్లుగా మాట్లాడాను. అయితే నా మాటలను కొందరు వేరే రకంగా అర్థం చేసుకున్నారు. ఓ నటుడికి తన సినిమాపైనే నమ్మకం లేకుంటే అది వృధా. నాకే నమ్మకం లేకుంటే ఇంకెవరికి ఉంటుంది. సెన్సార్ వాళ్లు మా సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. కథ వినగానే ఇది చిన్న పిల్లల సినిమా కాదని అనుకున్నాను. ఏ మాట్లాడుతున్నావ్ రా...అనే పదాన్ని కూడా మ్యూట్ చేశారు. నన్ను మ్యూట్ చేశారు కానీ, ప్రేక్షకులను మ్యూట్ చేయలేరు. కాబట్టి ప్రేక్షకులే థియేటర్‌లో నాకు డబ్బింగ్ చెప్పాలి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో షాలినిని చూసిన తర్వాత ఆమె తప్ప ఆ పాత్రను ఇంకెవరూ చేయలేరని అనిపించింది అని అన్నారు.

దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ, నేను ఎలాగైతే ఊహించుకుని ఇందులోని పాత్రలను రాశానో విజయ్, షాలిని సరిగ్గా అలాంటి నటననే కనబరిచారు. మేం పదిరోజులు వర్క్‌షాప్‌ను నిర్వహించాం. అప్పుడే సినిమా పెద్ద హిట్ అవుతుందని తెలిసిపోయింది. శర్వానంద్ అర్జున్‌రెడ్డిగా నటించాల్సింది. స్వప్నగారు సినిమాను నిర్మించాల్సింది కానీ కుదరలేదు. వీరిద్దరూ విజయ్‌తో సినిమా చేయమని అనడంతో తనకు కథ చెప్పాను. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు అని అన్నారు. నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా మాట్లాడుతూ, విజయ్, షాలిని తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. వారిద్దరూ లేకుంటే సినిమా ఇంతబాగా వచ్చేది కాదు. ఈ నెల 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాం అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నందినీరెడ్డి, క్రాంతిమాధవ్, స్వప్నదత్, తరుణ్‌భాస్కర్, శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు.

తొలి సినిమానే బ్రేక్‌నిస్తుంది

- చంద్రకాంత్



అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత కఠినం చిత్రం రూపుదిద్దుకుంది. మంచి టీమ్‌తో కలిసి ఈ చిత్రం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అని హీరో చంద్రకాంత్ అన్నారు. థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై చంద్రకాంత్, మెహరోత్రాలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రఘురాం రొయ్యూరుతో కలిసి గోవర్ధన్.జి. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారంనాడు హైదరాబాద్‌లో కథానాయకుడు చంద్రకాంత్ కొద్దిసేపు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ వివరాలేమిటో ఆయన మాటల్లో... నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లో. ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత నటనను కెరీర్‌గా తీసకోవాలని అనుకున్నాను. అందులో భాగంగా ఈ చిత్రంలో నటించడంతో పాటు అమెరికాలో నట శిక్షణ పొందుతున్నాను. ఈ చిత్రం కోసం దర్శకుడు గోవర్ధన్ ప్రాణం పెట్టారు. తొలి చిత్రంతోనే తనికెళ్ల భరణి, తులసి వంటి సీనియర్స్‌తో నటించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. హీరోయిన్లుగా పరిచయమవుతున్న రాధిక, పల్లవి తమ పాత్రల్లో చక్కటి నటనను కనబరిచారు. ఈ తొలి చిత్రం కెరీర్ పరంగా తప్పకుండా నాకు బ్రేక్ నిస్తుందన్న నమ్మకం ఉంది అని అన్నారు.